Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

వేంకటేశ దైవజ్ఞ.

సర్వార్థచిన్తామణి

చెన్నపురి, 1925.

Record no. 28

Vēṅkaṭēśa Daivajña.

Sarvārthacintāmaṇi

Cennapuri, 1925.

Record no. 28

SUNDARAYYA VIGNANA KENDRAM
1-8-1/B/25/A, Bagh Lingampalli
Hyderabad – 500 044, Andhra Pradesh, India

Bibliographic Record Target

వేంకటేశ దైవజ్ఞ.
సర్వార్థచిన్తామణి / వేంకటేశదైవజ్ఞ విరచిత:. - చెన్నపురి : వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, 1925.
4, 2, 136 p. ;21 cm.
Record no. 28

Vēṅkaṭēśa Daivajña.
Sarvārthacintāmaṇi / Vēṅkaṭēśadaivajña viracita:. - Cennapuri : Vāviḷḷa Rāmasvāmiśāstrulu aṃḍ sans, 1925.
4, 2, 136 p. ;21 cm.
Record no. 28

35 mm microfilm
Image placement: IA (IIA) IB IIB Date filming began:

133.5
[illegible]
22053

శ్రీః.

శ్రీ వేంకటేశదైవజ్ఞవిరచితః

సర్వార్థచిన్తామణిః

గ్రహాంతర్దశాసహిత ద్వాదశభావయుతః.

'వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్'

ఇత్యేతైః ప్రకాశితః.

1925.

All Rights Reserved.

Printed
at the 'VAVILLA' Press
Madras—1925.

విషయసూచికా.

విషయాః.	పుటసంఖ్యా.
సంజ్ఞాధ్యాయః.	
రాశ్యంశానా మధిపతయః	1
కాలపురుషస్యమేషాద్యంగవిభాగః	
రాశిస్వరూపాణి	2
షడ్వర్గవిభాగః. తత్ర ద్రేక్కాణ హోరాదినిర్ణయః	,,
షష్ఠ్యంశానా మధిపతయః	3
విశేషాంశాః	,,
దుర్యోగనిర్ణయః	,,
క్షణికగ్రహాః	4
గ్రహాణాంబాల్యాద్యవస్థాః	,,
మాంద్యానయన నిర్ణయః	,,
రాశిసంజ్ఞాః	,,
భావరాశిస్థానసంజ్ఞాః	5
తత్రపృష్ఠోదయాది దివారాత్రిబల రాశయః	,,
అప్రకాశగ్రహాః	,,
కేంద్రసంజ్ఞాః	,,
గ్రహాణాముచ్చపరమోచ్చ భాగాః	6
మూలత్రికోణసంజ్ఞాః	,,
దివారాత్రిబలరాశయః	,,
రాశివర్ణాః	,,
వేశిస్థానసంజ్ఞాః	,,
రాజాదిగ్రహాః	6
ఆత్మాదిగ్రహాః	7
గ్రహాణాం నామాంతరసంజ్ఞాః	,,
,, స్వభావగుణాః	,,
,, జాతిభేదాః	8
గ్రహవర్ణాః	,,
రవ్యాదీనాం స్థానాని	,,
గ్రహాణాం లోహవస్త్రనిర్ణయః	9
గ్రహాణాం రస ఋతు ధాతు నిర్ణయః	,,
గ్రహదృష్టినిర్ణయః	10
గ్రహాణాం మిత్రామిత్రనిర్ణయః	,,
స్థానాదిషడ్బలనిర్ణయః	,,
షడ్బలపరిమాణనిర్ణయః	11
ఫలపరిమాణవివేకః	12
సంధిగతలగ్ననిర్ణయః	,,
పాచకబోధకకారకవేధక సంజ్ఞాః, తత్ఫలంచ	,,
తనుభావాధ్యాయః.	
తనుభావేరవ్యాదీనాం లగ్నస్య చ ఫలమ్	16
ధనభావాధ్యాయః	
ధనభావః	23
ధనయోగాః	26

విషయాః.	పుటసంఖ్యా.
ఋణగ్రస్తయోగాః	27
దంతరోగాః	30
నానావిధరోగాః	,,
నేత్రోత్పాటనయోగాః	,,
కర్ణరోగాః	,,
రజతస్వర్ణపాత్రయోగః	,,
సుఖభాగ్యోగాః	,,
స్ఫోటాగ్నిపశ్వాదినా భీతి యోగాః	32
వాక్చాలనాయోగః	,,
సహజభావాధ్యాయః.	
భ్రాతృభావః	33
సహోదరయోగాః	34
సహోదరీయోగాః	,,
భ్రాతృసంఖ్యానిర్ణయః	,,
జాతకస్య పశ్వాదినా గండః	35
జాతకస్య రోగాదినిర్ణయః	,,
కర్ణభూషణయోగః	36
బంధుభావాధ్యాయః.	
బంధుభావః	37
గృహలాభః	,,
బంధుయోగః	,,
గృహక్షేత్రాదియోగః	38
సుఖయోగః	39
దుఃఖయోగః	,,

విషయాః.	పుటసంఖ్యా.
పాపపుణ్యయోగః	40
కూపాదిపతనయోగః	,,
శిలాప్రహారయోగః	,,
అన్యస్త్రీసంగమయోగః	,,
పరజాతత్వయోగః	41
మాతుర్దీర్ఘాయుర్యోగః	,,
మాతృరిష్టయోగః	42
కాపట్యయోగః	,,
నిష్కపటయోగః	,,
మాతృస్నేహయోగః	43
మాతృవిరోధః	,,
వాహనయోగః	,,
సింహాసనయోగః	,,
సుతభావాధ్యాయః.	
సుతభావః.	46
పుత్రప్రాప్తియోగః	,,
పుత్రనాశయోగః	,,
పుత్రసిద్ధియోగః	47
వంశక్షయయోగః	,,
కాలాంతరేపుత్రప్రాప్తియోగః	,,
సుబుద్ధియోగః	
బుద్ధినాశయోగః	48
పుంస్త్రీనపుంసకయోగః	,,
హృద్గతరోగః	49
అరిభావాధ్యాయః.	
అరిభావః	50

విషయాః.	పుటసంఖ్యా.
వ్రణస్థానాని	,,
దుర్మరణయోగాః	,,
రోగవిచారః	,,
శత్రువిచారః	52
కళత్రభావాధ్యాయః.	
కళత్రభావః	54
కళత్రాంతరయోగః	55
బహుస్త్రీసంయోగయోగః	,,
దుష్కళత్రయోగః	56
సత్కళత్రయోగః	,,
బాల్యాదిషు వివాహయోగః	57
కళత్రలక్షణాని	59
ఆయుర్భావాధ్యాయః.	
ఆయుర్భావః	61
దీర్ఘాయుర్యోగాః	,,
అల్పాయుర్యోగాః	,,
కించిదరిష్టయోగాః	64
ధర్మభావాధ్యాయః.	
ధర్మభావః	66
మహాదానయోగాః	68
కర్మభావాధ్యాయః.	
కర్మభావః	69
సన్న్యాసయోగాః	71
లాభభావాధ్యాయః.	
ఆయభావః	72
ధనలాభయోగాః	,,

విషయాః.	పుటసంఖ్యా.
కర్ణాసౌఖ్యాసౌఖ్యయోగాః	72
వ్యయభావాధ్యాయః.	
వ్యయభావః	73
రాజయోగాధ్యాయః.	
రాజయోగాః	76
సునఫాదియోగాః	,,
రాజయోగభంగాధ్యాయః.	
రాజయోగభంగాదియోగాః	79
అరిష్టాధ్యాయః	
అల్పమధ్యమపూర్ణాయుర్యోగాః	82
అల్పాయుర్యోగాః	,,
సద్యోమరణయోగాః	83
అరిష్టభంగాధ్యాయః.	
అల్పాయుర్యోగభంగాః	87
ఆయుర్యోగాధ్యాయః	
మధ్యాయుర్యోగాః	89
పూర్ణాయుర్యోగాః	91
అమితాయుర్యోగాః	93
మునియోగాః	94
దశాభేదాధ్యాయః.	
దశాసుదీప్తాద్యవస్థాఫలనిర్ణయః	95
రవిదశాధ్యాయః.	
రవిదశాఫలమ్	96
చంద్రదశాధ్యాయః.	
చంద్రదశాఫలమ్	100
కుజదశాధ్యాయః.	
కుజదశాఫలమ్	103

విషయాః.	పుటసంఖ్యా.
బుధదశాధ్యాయః.	
బుధదశాఫలమ్	107
గురుదశాధ్యాయః.	
గురుదశాఫలమ్	110
శుక్రదశాధ్యాయః.	
శుక్రదశాఫలమ్	114
శనిదశాధ్యాయః.	
శనిదశాఫలమ్	117
రాహుదశాధ్యాయః.	
రాహుదశాఫలమ్	120
కేతుదశాధ్యాయః.	
కేతుదశాఫలమ్	122
సాముదాయికాంతర్దశాధ్యాయః.	
సాముదాయికాంతర్దశాఫలాని	123
రవిదశాంతర్దశాధ్యాయః.	
రవిదశాంతర్దశాఫలమ్	125
చంద్రదశాంతర్దశాధ్యాయః.	
చంద్రదశాంతర్దశాఫలమ్	127
కుజదశాంతర్దశాధ్యాయః.	
కుజదశాంతర్దశాఫలమ్	128
బుధదశాంతర్దశాధ్యాయః.	
బుధదశాంతర్దశాఫలమ్	129
గురుదశాంతర్దశాధ్యాయః.	
గురుదశాంతర్దశాఫలమ్	131
శుక్రదశాంతర్దశాధ్యాయః.	
శుక్రదశాంతర్దశాఫలమ్	132
శనిదశాంతర్దశాధ్యాయః.	
శనిదశాంతర్దశాఫలమ్	133
రాహుదశాంతర్దశాధ్యాయః.	
రాహుదశాంతర్దశాఫలమ్	134
కేతుదశాంతర్దశాధ్యాయః.	
కేతుదశాంతర్దశాఫలమ్	135

సంస్కృతాంధ్ర గ్రంథములు.

		ప్రతి 1-కి రు.	అ.
కార్తీకమాహాత్మ్యము, చక్కనికూర్పు		0	6
బాలరామాయణము, సటీక		0	8
పద్మపురాణాంతర్గతమాఘపురాణము		2	0
శ్రీమద్రామాయణము, సుందరకాండము		1	0
డిటో ఉత్తరకాండము, మేలుప్రతి		1	4
శ్రీమద్రామాయణము, వ్యాఖ్యానచతుష్టయవిశిష్టము, 2 సంపుటములు		16	0
డిటో 7 కాండలు ఆంధ్రతాత్పర్యసహితము		17	0
డిటో బాలకాండము, ఆంధ్రతాత్పర్యసహితము		2	0
డిటో అయోధ్యాకాండము	,,	3	0
డిటో ఆరణ్యకాండము	,,	2	0
డిటో కిష్కింధాకాండము	,,	2	8
డిటో సుందరకాండము	,,	2	0
డిటో యుద్ధకాండము	,,	4	0
డిటో ఉత్తరకాండము	,,	2	8
అమావాస్యతర్పణము		0	1
ఆపస్తంబగృహ్యసూత్రములు		0	8
ఆంధ్రద్రావిడసంధ్యావందనము		0	2
ఋగ్వేదపూర్వప్రయోగాదర్శము		2	0
ఋగ్వేదసంధ్యావందనము, సటీక		0	2
తిథిమంత్రములు, ఆరాధ్యులది		0	2
దేవతార్చన, చిన్నసైజు		0	1
పంచసూక్తములు, సస్వరము		0	2
పంచోపనిషత్తులు, తైత్తిరీయము		0	12
,, ,, బ్రహ్మమేధసహితము		0	4
పితృతర్పణము, చిన్నసైజు		0	1
బ్రహ్మయజ్ఞము, సస్వరము		0	2
మహాన్యాసము, చిన్నసైజు		0	6

		ప్రతి 1-కి రూ	అ.
మంత్రప్రశ్నములు, సస్వరము	....	0	6
మంత్రపుష్పము, సటీక	....	0	1
యజుర్వేదము, ఆరణ్యకము, సస్వరము	....	8	0
యజ్ఞోపవీతధారణవిధి	....	0	2
యజుర్వేదసంధ్యావందనము, మూలము	....	0	2
డిటో ఆంధ్రటీకాసహితము	....	0	4
,, ఆబ్దికమంత్రములు	....	0	6
యాజుషపూర్వప్రయోగచంద్రిక, సస్వరము	...	2	0
రుద్రము, పురుషసూక్తము వగైరాలు	....	0	2
శ్రీవైష్ణవశ్రాద్ధప్రయోగము	....	0	4
వ్రతరత్నాకరము, ప్రథమభాగము	....	0	10
,, ద్వితీయభాగము	....	1	2
వ్రతచూడామణి, 360 వ్రతములు	....	2	0
సూర్యనమస్కారము, చిన్నసైజు	....	0	1
ఆపస్తంబప్రవరకాండము, సటీక	....	0	8
ఆశ్వలాయనప్రవరకాండము	....	0	2
ఆశౌచనిర్ణయము, తెనుఁగు	....	0	8
దేవలస్మృతి, సాంధ్రటీక	....	0	8
పరాశరస్మృతి, సాంధ్రతాత్పర్యము	....	0	12
బుధస్మృతి ,,	....	0	2
బృహస్పతిస్మృతి ,,	...	0	8
వృద్ధపరాశరస్మృతి ,,	....	0	2
శంఖలిఖితస్మృతి ,,	....	0	2
అథర్వణకారికావళీ	....	1	0
చంద్రాలోకము, సటీక	....	0	8
శబ్దమంజరీ, ధాతుమంజరీ	....	0	4
ప్రతాపరుద్రీయము, మేలుప్రతి	....	1	12
లఘుకౌముది, సటిప్పణము	....	0	12

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,
292, ఎస్ప్లనేడ్, చెన్నపురి. ఈ.

సర్వార్థచింతామణిః.

సంజ్ఞాధ్యాయః.

శ్రీమచ్ఛేషగిరౌ కృతాదినిలయం శ్రీవేంకటేశం గురుం నత్వా వేంకటనాయకం కులగురుం జాతోఽప్యహమార్యాత్సుధీః, జ్యోతిశ్శాస్త్ర మహాబ్ధిపారగమనే వక్ష్యామి నాకాత్మకం హోరాతంత్రవివిత్సుహారి కముదే సర్వార్థచింతామణిం. ౧. రక్తాంబుజరుచిం దేవం సర్వారంభేషు సర్వదా, ప్రణమంతి చ యం దేవా స్తన్నమామి గజాననమ్. ౨. వాగ్విభూతిప్రదా దేవీ యా శ్వేతాంబురుహాస్థితా, కర్పూరధవళాకారా స్వాయం నృత్యతు వాచి మే ౩ మేషాదిరాశయ స్సర్వే దినేశప్రముఖా గ్రహాః,యే చ లోకోపకర్తారః పాంతు మా మిహ తే సదా. ౪. య జ్జాతకే నిగదితం భువి మానవానాం తత్ప్రశ్నకేపి సకలం కథయంతి తజ్జ్ఞాః, ప్రశ్నోపి జన్మసదృశో భవతి ప్రభేదః ప్రశ్నస్య చాత్ర జననస్య న కించి దస్తి. ౫.

తత్రాదౌ రాశితదీశ్వరవివేక మాహ:—

సప్తవింశతిభం చక్ర మష్టోత్తరశతాంఘ్రికం, నవాంఘ్రి రాశికం ప్రత్యఙ్ముఖం చలతి ఖే సదా. ౬. తదధశ్శనిగుర్వారసూర్య శుక్రబుధేందవః, ప్రాగ్యాయినోఽపి చక్రేణ యాంతి భూమేః ప్రదక్షిణమ్. ౭. భూతారాగ్రహగోళానాం ఖస్థానాం గుణసంక్రమాత్, భౌతికానాం చ జంతూనాం భిద్యంతే హి గుణక్రియాః. ౮. తత్తత్కర్మవిపాకస్య సూచకం గోళలక్షణం, జ్ఞాత్వా తదనుసారేణ జన్మాది ఫల మున్నయేత్. ౯. తస్మాత్సూర్యాదిఖేటానా మధికారబలాదికం, అనుక్రమ మన్యత్రో గ్రాహ్యం వక్ష్యామి ప్రకృతోచితం. ౧౦. భౌమః కవిజ్ఞేంద్విన సౌమ్య శుక్ర వక్రేజ్య మందార్కసుతామరేజ్యాః, మేషాదిభానా మధిపాః క్రమేణ, తదంశకానా మపి తే భవేయుః ౧౧. మేషాది మూర్ధా వదనం గళోరో హృత్కుక్షివాసోభృత లింగ

గుహ్యం, తతోరుజానుద్వయ మంఘ్రి జఙ్ఘం, పాపాన్వితం యత్తదు పైతి నాశం. ౧౨. మేషస్తు మేషో వృషభ స్సఏవ కర్కీ కులీర స్తథ వృశ్చికోఽలిః, వ్యత్య స్తమత్స్యద్వయమశ్వజంఘశ్చాపో మృగాస్య స్సగదం సవీణం. ౧౩. నృయు క్కుంభ సకరాగ్నిసస్యా నౌస్థాతులా మానధరేతి విన్ద్యాత్, ఘటీ జలాదానకరో హరిస్తు సింహ స్స్వనామాను గుణా హి రాశయః. ౧౪.

అథ వర్గవివేక మాహ:—

రాశీనా ముదయో లగ్నం, జన్మని ప్రశ్నకేఽపివా, సఏవ ప్రథమో వర్గ స్త్వన్యే వర్గా స్తదంశకాః. ౧౫. యుగ్మేందుసూర్యా భవనే రవీందూ నాథా వయుగ్మే భవనస్యచార్ధే, రాశిం త్రిధాకృత్య దృగాణ మాహు స్తదీశపుత్రేశశుభాధినాథాః. ౧౬. ప్రశ్నవిషయేతు:—రాశావాద్యాం రాశినాథస్య హోరాంవాంఛం త్యన్యే లాభనేతుర్ద్వితీయాం, ద్రేక్కాణాశ్చ స్వాంత్యలాభాధిపానాం ప్రశ్నే తుస్యు శ్చాదిమధ్యాంత్యభాగాః. ౧౭. పక్షాంతరేతు:—చరేస్వపుత్రనవపాః స్థిరేధర్మస్వపుత్రపాః, ద్విదేహే పుత్రధర్మాత్మనాథా, ద్రేక్కాణపాః క్వచిత్. ౧౮. సప్తాంశకా స్త్వోజగృహే తదీశా ద్యుగ్మే గృహే సప్తమరాశిపా త్సు్యః, దశాంశకానా మధిపా స్తదీశా దోజే సమే తన్నవమేశ్వరాద్యాః. ౧౯. నవాంశపేశా భవనత్రికోణచరర్క్షతోఽర్కాంశకపా విలగ్నాత్, త్రింశాంశకా భౌమశనీజ్యసౌమ్యశుక్రా భవం త్యోజగృహే సమే తు. ౨౦. విలోమతః పంచ శరాష్ట సప్త బాణాః క్రమాదూచు రనేకశాస్త్రైః, ఓజే కళానా మధిపా స్తదీశా శ్చతుర్ముఖో విష్ణుహరా దినేశః. ౨౧. యుగ్మే క్రమా ద్వ్యత్యయమేవ రాశౌ షష్ట్యంశకానా మధిపాస్తుయుగ్మే (చతుర్ముఖశబ్దేన బ్రహ్మాధిదేవతాక శ్శనిర్గృహ్యతే, విష్ణు ర్బుధః, హరః కుజః, దినేశో రవిః. ఇతి గూఢార్థః) షష్ట్యంశాస్తు:— ౧ ఘోరాంశకో ౨ రాక్షస ౩ దేవభాగ ౪ కుబేర ౫ రక్షోగణ ౬ కిన్నరాంశాః. ౨౨. ౭ భ్రష్టః ౮ కులఘ్నో ౯ గరలో ౧౦ వహ్నిఘాతో ౧౧ మాయాంశకః ౧౨ ప్రేతపురీశభాగః, ౧౩ అపాంపతిః ౧౪ దేవగణేశభాగః ౧౫ కాలో ౧౬ హిభాగో ౧౭ హ్యమృతాంశ ౧౮ ఇందుః ౨౩. ౧౯ మృద్వంశకః ౨౦ కోమల ౨౧ పద్మభాగా

౨౨ లక్ష్మీశ ౨౩ వాగీశ ౨౪ దిగంబరాంశాః, ౨౫ దేవేం ౨౬ ద్రభాగా ౨౭ కలినాశభాగః ౨౮ క్షితీశ్వరాంశః ౨౯ కమలాకరాంశః. ౨౪. క్రమేణ ౩౦ మందాత్మజ ౩౧ మృత్యు ౩౨ కాల ౩౩ దవాగ్ని ౩౪ ఘోరా ౩౫ యమకంటకాంశః, ౩౬ సత్య ౩౭ అమృతాంశౌ ౩౮ పరిపూర్ణచంద్రౌ ౩౯ విషప్రదిగ్ధః ౪౦ కులనాశ ౪౧ ముఖ్యాః. ౨౫. ౪౨ వంశక్షయో ౪౩ త్పాతక ౪౪ కాలరూపాః ౪౫ సౌమ్యం చ ౪౬ మృద్వంశ ౪౭ సుశీతలాంశౌ, ౪౮ దంష్ట్రా ౪౯ సితాబ్జేం ౫౦ దుముఖశ్చ ౫౧ పూర్ణః ౫౨ కాలాగ్ని ౫౩ దండాయుధ ౫౪ నిర్మలాంశాః. ౨౬. ౫౫ శుభా ౫౬ శుభాంశా ౫౭ వతిశీతలభాగ ౫౮ సుధాపయోధి ౫౯ ద్యుమణిం ౬౦ దురేఖః, జ్ఞేయం క్రమాద్వ్యత్యయమేవ యుగ్మే శుభాన్వితాంశో యది శోభనాప్తిః. ౨౭. ఏకద్విత్ర్యంశకా స్సప్త నవాంశ ద్వాదశాంశకాః, త్రింశాంశా ఇతి విజ్ఞేయా గ్రహాణాం సప్తవర్గకాః. ౨౮. ఇతి సప్తవర్గనిర్ణయః. మూలత్రికోణకే స్వోచ్చే స్వక్షేత్రేపి చ కేంద్రకే, చత్వార ఉత్తమాంశా స్స్యురమీ శుభ ఫలాధికాః. ౨౯. ఇత్యుత్తమాంశః. సప్తవర్గో ద్భవాంశాశ్చ సాధిమిత్రాంశకా అమీ, సోత్తమాంశకషష్ట్యంశా వర్గాః ప్రోక్తాః త్రయోదశ ఇతి త్రయోదశవర్గనిర్ణయః. ౩౦.

అథ విశేషాంశనిర్ణయ మాహ:—

ఉత్తమంతు త్రివర్గైక్యే చతుర్వర్గేతు గోపురం, సింహాసనం పంచవర్గే, ద్వివర్గే పారిజాతకం. ౩౧. పారావతం షట్శుభత్వే దేవలోకస్తు సప్తకే, అష్టవర్గ శుభత్వేతు కుంకుమాంశ ఇతీరితః. ౩౨. నవవర్గశుభత్వేతు భవే దైరావతాంశకః, దశవర్గే వైష్ణవం స్యా దేకాదశశుభే శివః. ౩౩. ద్వాదశానాం శుభత్వేతు భాస్వదంశ ఇతీరితః, త్రయోదశానాం వర్గాణాం శుభే వైశేషికాంశకః. ౩౪.

అథ దుర్యోగనిర్ణయః:—

అస్తనీచారిభాంశస్థా, యది సర్వే గ్రహా స్తదా, ప్రేతాంశయోగ ఆఖ్యాత, స్సర్వాపద్ఘోరమృత్యుదః. ౩౫. గండాంతత్రితయే పాతే, చంద్రే, లగ్నేఽపి సంధిగే, షడ్యోమృత్యంశకో నామ భూయాత్త

త్కాలగోచరః. ౩౬. దర్శాంశసంధ్యా విషనాడికాయాం కుహ్వాం విషాంశే యది లగ్నచంద్రౌ, సూర్యోపరాగే గరళాంశ మాహు ర్బంధ్వార్తిరోగామయమృత్యుమూలం. ౩౭.

అథ గుళికగ్రహానాహ:—

లగ్నం క్రమా త్సార్థఘటీద్వయం త స్మేషా ద్దినేశస్థితకోణభానాం, రాశీశ్వరాః ప్రాణపదం క్రమేణ ఘటీచతుర్థాంశ ముశంతి తజ్ఞాః. ౩౮. చాపా ద్విపర్యేతి రవిస్తు సార్థఘటీద్వయం రాత్రికరో౽పి తస్మాత్, క్రమేణ సార్థద్వయనాడికాలః కుజో వృషా ద్వ్యత్యయనాడియుగ్మం. ౩౯. చాపా ద్బుధో వ్యత్యయనాడిమాత్రం మీనా దధః పంచఘటీంద్రపూజ్యః, క్రమేణ యుగ్మా ద్భృగునందనస్తుఘటీప్రమాణం. దిననాథపుత్రః. ౪౦. వ్యత్యాసమార్గేణ దినప్రమాణం ఘటీప్రమాణం గదితం యథా ప్రాక్, మేషా దగు స్సార్థఘటీద్వయం స్యాస్మీనాది రేత స్మదగో ర్విలోమాత్. ౪౧. శాస్త్రాంతరే తత్ఫలమాహు రార్యా యతో౽ప్రశ్నే నష్టవిధౌ ప్రదిష్టం.

అథ బాలాదికావస్థా మాహ:—

బాల్యాద్యవస్థాః క్రమశో గ్రహాణా మోజే సమే తద్విపరీత మాహుః. ౪౨. బాలః కుమార స్తరుణశ్చ వృద్ధో౽లసో మృతశ్చేత్యృతుభిః క్రమేణ, బాలాద్యవస్థానుగుణం వ్రజంతి తత్పాకకాలే దిననాథముఖ్యాః. ౪౩.

మాంద్యానయననిర్ణయః:—

చంద్ర ౨౬ రుద్ర ౨౨ జయ ౧౮ వైద్య ౧౪ నయాం ౧౦ తేనా ౬ ఘునా ౨ వినిహతే దినమానే, నాగ ౩౦ లబ్ధయుతమాందిఘటీ స్స్యా దత్ర లగ్నసదృశీ స్ఫుటరీతిః. ౪౪.

అథ రాశిసంజ్ఞా మాహ:—

మేషో౽జరాశిః క్రియభాగ బస్తాః వృషో౽థ గోతాబురి శాక్రభంచ, సౌమ్యం నృయుగ్మం జితుమం తృతీయం చాంద్రం కులీరం తు చతుర్థరాశిః. ౪౫. సింహస్య కంఠీరవ లేయసంజ్ఞాః పాథోన షష్ఠా పఖలాచ కన్యా, జూకో వణిక్ స్తుఘటాళిసంజ్ఞః కౌర్ప్యష్టమం వృశ్చిక

కీటకాజాః. ౪౬. జైవం ధను స్తౌక్షికచాపసంజ్ఞా ఆకోకిరం నక్రమథో మృగాస్యం, హృద్రోగ కుంభా ఘటరాశిసంజ్ఞా మీనో ఝషో౽ంత్యశ్చ పృథరద్వయాఖ్యం. ౪౭.

అథ భావరాశిస్థానసంజ్ఞా ఆహ:—

హోరాతనురూప ర్మృదయశ్శిరశ్చ| విత్తం కుటుంబం ముఖమత్థిసంజ్ఞం, |సహోత్థదుశ్చిక్యగళం తృతీయం శౌర్యంచ కర్ణం|సుఖ మంబు బంధుః. ౪౮. రసాతలం వై హిబుకం చ వేశ్మ పాతాళహృద్వాహనమాతృగండాః, |బుద్ధిప్రతాపాత్మజతోషసంజ్ఞా వివేకశక్తీ హృదయప్రదేశః. ౪౯. రోగ క్షతారి వ్యసనాని చోరస్థానం భవే ద్విఘ్నమిహాహు రార్యాః, |చిత్తోత్థకామా మదనశ్చ భర్తృస్థానం కళత్రం దధిసూపసంజ్ఞం. ౫౦. క్షీరం గుదం మూత్రకకృశాభిధానం గుహ్యంచ రంధ్రం మరణంతదాయుః, |ధర్మాదయః పైతృకభాగ్యదేవా గురు స్తపో లాభ శుభాని చాహుః. |ఆజ్ఞాచమానం దశమంచ కర్మ రాజ్యంచ|లాభో పచయా యసంజ్ఞః, |అంత్యస్య రిష్ఫవ్యయనాశసంజ్ఞా| లగ్నాదిభావాః కథితా మునీంద్రైః. ౫౧. దుష్టాశ్చ నాశప్రదతాం భజంతే షష్ఠాష్టరిష్ఫాయగతా స్తథైవ, ఉద్యంతి పృష్ఠేన వృషాజచాపకులీరనక్రా బలినస్సయుగ్మాః. ౫౩. తే రాత్రికాలే౽హ్ని బలా స్తు శేషాః శీర్షోదయో మీన ఉదే త్యుభాభ్యాం.

అథాప్రకాశగ్రహా నాహ:—

ధూమో౽ర్కో విశ్వభాగ స్త్రిభవనయుతో మండలాచ్చోధితో౽సౌ పాత ష్షడ్రాశియుక్తః పరిధిరథరవాశోధితశ్చాపనామా శైలాశాభాగయుక్తం ధను రథచ శిఖీ పంచ తే త్వప్రకాశాః ప్రాదుర్భావేచ తేషాం ఫల మిహ కథితం జాతకప్రశ్నయో స్స్యాత్. ౫౪.

ఇతి ధూమాదిపంచగ్రహనిర్ణయః.

అథ కంటకాదిసంజ్ఞావిశేషా నాహ:—

వ్యోమా స్తపాతాళవిలగ్నభానాం, వదంతి నామాని మునీంద్రముఖ్యాః. ౫౫. స్యా త్కంటకం కేంద్ర మథో చతుష్టయం వర్గోత్తమాఖ్య స్స్వనవాంశక స్స్యాత్, విప్రాదికం వర్ణచతుష్టయం తు క్రమేణ

మీనాది పునఃపున స్స్యాత్. ౫౬. ఓజోఽపి యుగ్మం త్వజతః క్రమేణ
చరం స్థిరం చేత్యుభయం క్రమాత్తు పునః, పూర్ణార్ధపాదాజలకాని మీ
నా స్మహుర్ముహూ రాశిచతుష్క మాహుః. ౫౭. కేంద్రం పణఫరం
చాపోక్లిమం లగ్నాత్క్రమా దియం, సంజ్ఞా ద్వాదశభావానాం విజ్ఞా
తవ్యా పునఃపునః. ౫౮. లగ్నే నృరాశి స్సుఖభే జలేచరః, కీటో మదే
మానగతః పశుశ్చ, బలాధిక స్స్యాత్ఫలమస్య జాతకే, ప్రశ్నేపిచోక్తం
బహుభి ర్మునీంద్రైః ౫౯. తత్సప్త మేత ద్విబలం ప్రదిష్టం సంజ్ఞా స్త
థాన్యా గదితా శ్చ బోధ్యాః.

అథ గ్రహాణా ముచ్చస్థానా న్యాహ:—

మేషోక్షనక్రా స్సుదతీకులీరమీనా స్తులోచ్చా రవిపూర్వకాణాం.
అత్యుచ్చభాగానయు ౧౦ గాన ౩ జార ౨౮ మాన్యం౧౫ మన౫ స్సార
౨౭ నరాః ౨౦ క్రమేణ, స్యాత్సప్త మం తస్య చ తస్య నీచ ముచ్చో
క్తభాగాః కిల నీచభేఽపి. ౬౧.

అథ మూలత్రికోణవివేక మాహ:—

సింహోక్షమేషా స్సుదతీ చ చాప స్తౌలిశ్చ కుంభో రవిపూర్వ
కాణాం, మూలత్రికోణం క్రమశో వదంతి భాగా స్తదీయోచ్చసమా
భవేయుః ౬౨. అత్రపుస్తకాంతరప్రక్షిప్తపాఠః:—నీచోనంతు గ్రహం
భార్ధాధికే చక్రా ద్విశోధయేత్, భాగీకృత్య గ్రహైర్భక్తలబ్ధ ముచ్చ
బలం భవేత్. ౬౩. దివా బలిష్ఠా నరరాశయ స్స్యుః కీటాస్తు రాత్రౌబలి
నో భవంతి, సంధ్యాద్వయే భ్రాతృభవాస్పదానాం సషష్ఠభానా ముప
చాయకత్వం. ౬౪.

అథ రాశివర్ణా నాహ:—

రక్తశ్శ్వేతః శ్యామకాంతిస్తు రక్తో ధూమ్ర శ్చిత్రః కృష్ణకాంతి
స్సువర్ణః, స్వర్ణాభ స్స్యా త్కర్బురో బభ్రువర్ణ స్స్వర్ణో వర్ణో వర్ణితో
జాదిఽభానాం. ౬౫. అత్రైవపుస్తకాంతరే:—వేశిస్థానంసూర్యయుక్తా
ద్వితీయం చక్రార్ధేఽస్మి న్మాన మాహు ర్మునీంద్రాః, వేదఘ్నం స్యా
ద్బాణసంఖ్యాదికంచ వైలోమ్యా ద్వా జూకరాశిక్రమేణ. ౬౬.

అథ గ్రహాధికారా నాహ:—

దినేశచంద్రౌ నరపాలకాఖ్యౌ సేనాకుజ స్సోమసుతః కుమారః,

శుక్రేంద్రపూజ్యౌ సచివౌ శని స్తు ప్రేష్యశ్చ తద్వృత్తి ముపైతిజాతః.
౬౭. ఆత్మారవి శ్శీతకరో మనస్తు సత్వం కుజో భాషణ మబ్జసూనుః,
వాచాంపతి ర్జ్ఞానసుఖే మదేశ శ్శుక్రో భవే దర్కసుతస్తు దుఃఖం.౬౮.

అథ గ్రహసంజ్ఞా ఆహ:—

సూర్యో హేళి ర్భాను మార్తాండరశ్మి శ్చండాంశు స్స్యా ద్భా
స్కరో హస్కరశ్చ, అబ్జస్సోమశ్చంద్రమా శ్శీతరశ్మి శ్శీతాంశు స్స్యా ద్గ్లా
ర్మృగాంకః కళంకీ. ౬౯. ఆరో వక్ర శ్చావనేయః కుజ స్స్యా ద్భౌమః
క్రూరో లోహితాంగో ధరాజః, విజ్ఞ స్సౌమ్యో బోధన శ్చేందుపుత్ర
శ్చాంద్రిః ఖ్యాత శ్శ్యామగాత్రోఽతిదీర్ఘః ౭౦ జీవోఽంగిరా దేవగురుః
ప్రశాంతో వాచాంపతిస్స్యాత్త్రిదశేశవంద్యః, భృగుస్సృజిద్భార్గవజో శ
నాశ్చసుఖీ కవిర్దైత్యగురు స్సితశ్చ ౭౧. ఛాయాత్మజః పంగుయమార్క
సూనవః కోణోఽసిత స్సౌరిశనీచనీలః, క్రూరః కృశాంగఃకపిలాక్షసర్పా
తమోఽసుర శ్చాపిచ సైంహికేయః. ౭౨. ఛాయాగ్రహాశ్చాపివిధుంతు
దశ్చ స్వర్భానుఽక్తో గురఘీచ రాహుః, కేతు శ్శిఖీ స్యా ద్ధ్వజనామ
ధేయోనవాపిఖేటాశ్చఖగా గ్రహాస్స్యుః. ౭౩. శనేస్సుత స్స్యా ద్గుళికో
ఽమాంది ర్యమాత్మజః ప్రాణహరోఽతిపాపీ, అర్ధప్రహారీయమకంటక
స్స్యాదుత్క్రాంతిసంజ్ఞః ఖలు కాలనామా. ౭౪. సపాపవి ట్క్షీణశశీన
భానుమందా స్తమః కేతుయమాత్మజాశ్చ, క్రూరా ఇమే పూర్ణశశాం
కసౌమ్య దేవేజ్య శుక్రా శ్శుభదా శ్చ సౌమ్యాః. ౭౫.

అథ గ్రహస్వభావగుణా నాహ:—

భానుర్మహోగ్రోఽంకితవర్తులాంగ శ్శ్యామసురక్తోపిచపింగళాక్షః,
పిత్తోష్ణమూర్తి స్సుమగాత్రయష్టి రారోగ్యవాం త్సత్వగుణోఽల్పరో
మాః. ౭౬. చంద్ర స్సితాంగస్సుమగాత్రవక్త్రో వాగ్మీ పరిష్వంగవివేక
యుక్తః, క్వచిత్కృశశ్శీతలవాతయుక్త స్సుత్యాశ్రయో మానసమోద
యుక్తః. ౭౭ క్రోధాగ్నినేత్ర స్సితరక్తగాత్రః పిత్తాత్మక శ్చంచలబుద్ధి
యుక్తః, తుల్యాంగయుక్తా మసబుద్ధిశక్తి ర్భౌమః ప్రతాపీ బహువీర్య
లోలః. ౭౮. శ్యామాంగకస్సోమసుతోఽతివిద్వా న్రజోగుణః ప్రస్తుత
వాక్యజాలః, హాస్యప్రియః పిత్తకఫానిలాత్మా సద్యఃప్రతాపీ బహుపుం

శ్చలీశః. ౭౯. బృహస్పతి స్తుంగతను స్సువర్ణ్యః కఫాత్మకో వాక్కుశల శ్చ విద్వాన్, సత్వాశ్రయ స్సర్వగుణాభిరామః పింగాక్షకేశశ్చ గురుః కలావాన్. ౮౦. స్వల్పాశనస్సౌఖ్యతస్స్వజిదర్థకామ స్సుఖీ బలీ కాంతియుతశ్చ సుందరః, ఆనీలవక్రాంచితరోమయుక్తో రజోగుణ స్సర్వగుణాభిరామః. ౮౧. జడస్తు మందః కృశదీర్ఘగాత్రః పింగేక్షణః క్రూరకచోఽతిభీమః, స్థూలద్విజస్తామసబుద్ధియుక్తో వాతాత్మకో వాక్కఠినోఽతిదీనః. ౮౨. మాంది ర్వికారీ భయసన్నిపాతవిషస్వభావో బహుపాపమూర్తిః, బలేన నిశ్చిత్య వదేద్గ్రహాణాం తత్సాక్షికే జన్మని తద్గుణాంస్తు. ౮౩.

అథ గ్రహజాత్యాదిభేదా నాహ:—

విప్రౌ భవేతాం గురుదానవేడ్యౌ దినేశభౌమౌ నరపాలముఖ్యౌ, సోమశ్చవిద్వైశ్యకులప్రసూతౌ దినేశపుత్రస్తు చతుర్థవర్ణః. ౮౪ చండాలజాతిఃకిల సైంహికేయః కేతుశ్చ సాంకర్యముపైతి మాందిః, ధూమాదయోఽన్యేతు విలోమజాతయో వర్ణాభిమానిత్వకృతోహి వర్ణః. ౮౫. గ్రహవర్ణానాహ:—రక్తశ్శ్వేతోఽతిరక్తో హరితకనకభాశ్చిత్రనీలాదినాథాః వహ్నిర్యప స్త్వగ్నిజాతో హరిసురగణరాడింద్రభార్యాబ్జజాతాః, భానుః కావ్యోఽథ రాజ స్త్వహిశనిశశిన స్సోమపుత్రామరేడ్యా జ్ఞేయా స్త్వింద్రాదినాథాః క్రియవృషమిథునా రాశయ స్తే సచంద్రాః. ౮౬. నపుంసకౌ సౌమ్యదినేశపుత్రౌ నార్యౌ సితేందూ చ నరాస్తుశేషాః, సూతౌ బలా స్తత్ప్రవదంతి తజ్ఞాః ప్రశ్నాదికానాం బహవో వికల్పాః. ౮౮. భౌమస్య మజ్జా చ వసా గురోస్తు శుక్లం భృగో స్త్వక్ఛశినందనస్య, చంద్రస్య రక్తం దివసస్య చాస్థి స్నాయుశ్శనేర్ధాతువశాదుపాధిః. ౮౯. తద్ధాతుకానా మరణం ప్రయాతి రంధ్రస్థితానామిహ ఖేచరాణాం, రోగోద్భవేవా మరణస్య హేతౌ శరీరపుష్టౌ చ విచింత్యమేతత్. ౯౦.

అథ గ్రహస్థానాని:—

దేవస్థానంభాస్కరస్యాంబువాస శ్చంద్రస్యాగ్నిస్థాన మంగారకస్య, క్రీడాస్థానంసోమపుత్రస్య, కోశస్థానంజీవస్యైవమాహుర్భృగోస్తు. ౯౧. సుప్తిస్థానంభానుజ, శయ్యాశయంతు, సర్పస్థానంసైంహికేయస్య చైవం, వధ్యస్థానం మందసూనోః ప్రదిష్టం స్థానాన్యన్యాన్యేవమూహ్యాని సద్భిః. ౯౨. గ్రహవస్త్రాణి:—జీర్ణం శనే ర్వాసరనాయకస్య స్థూలం ర్మధ్యమకంభృగోస్తు, కాఠిన్య మబ్జస్య తు నూతనం చ శ్వేతం కుజస్యాగ్నిహతంచ రక్తం. ౯౩. కంథాఫణీంద్రస్యతు చిత్రవాసః కేతోర్మహాకచ్ఛరమేవమాందేః, మహార్ఘ మాహు ర్బలినో బలస్య హీనం బుధా వర్ణవివర్జితం చ. ౯౪.

అథ గ్రహాణాం లోహాః:—

తామ్రం దినేశస్య, నిశాకరస్య మణి, ర్హిరణ్యం తు ధరాసుతస్య, శుక్తి ర్విదో దేవగురోస్తు రౌప్యం, ముక్తా భృగో, రాయస మర్కసూనోః. ౯౫. రాహోస్తు సీసం శిఖినశ్చ నైల్యం, ధరామణిం తత్కథయంతి తజ్ఞాః, మందాత్మజస్యాపిచ మిశ్రదగ్ధం లోహస్య కిట్టం త్రపుగానునంతి. ౯౬. అథ గ్రహాణామృతవః:-భృగో ర్వసంతః క్షితిసూనుభాన్వో ర్గ్రీష్మశ్శశాంకస్య ఋతుః ప్రవర్షః, విదశ్శర ద్దేవగురోస్తు హైమంత ర్తుశ్శనేస్స్యా చ్ఛిశిరస్య కాలః ౯౭ ద్రేక్కాణపై స్తన్మృతువస్తు వాచ్యం ప్రశ్నే ప్రసూతావపి నష్టసంజ్ఞే, చీనాంబరం దేవగురో, ర్భృగోస్తు క్షౌమాంబరం, భాసురమింద్రకోపం ౯౮. శుక్లం దుకూలంతు నిశాకరస్య, సౌమ్యస్య వస్త్రంమృదుళం మహార్ఘం, రక్తం సచిత్రం ధరణీసుతస్య, శనేస్తు నీలం బహుచిత్రరమ్యం ౯౯. జీర్ణం సచిత్రం తమసశ్చ, కేతోర్నష్టాదిచింతాసుమతాంతరోక్తం, మందాత్మజస్యాపి చ శావమాహుశ్ఛిన్నం శ్మశానే సపురీషకం వా. ౧౦౦.

అథ రవ్యాదిరసనిర్ణయః:—

భానోఃకటు, ర్భూమిసుతస్య తిక్తం, సోమస్య లావణ్యము థేందుసూనోః, మిశ్రీకృతం వస్తు సురేడ్యభృగ్వో ర్మాధుర్య మామ్లం చ శనేః కషాయః. ౧౦౧. అథ గ్రహకాలాః:-ఋతుత్రయం వాసరనాయకస్య, క్షణం శశాంకస్య దినం కుజస్య, విదో ఋతు ర్దేవగురోస్తు మాసః పక్షో భృగో ర్వత్సర మర్కసూనోః ౧౦౨. అష్టౌ చ మాసాస్తు విధుంతుదస్య కేతోస్తు మాసత్రయమేవ కాలః, సార్ధాబ్ద మాహు ర్యమనందనస్య ప్రశ్నాదిచింతాసు విచింత్యమేతత్. ౧౦౩. అథ గ్రహమూలాదినిర్ణయః:-ధాతుగ్రహా రాహు శనీందు భౌమా మూలగ్రహా శుక్రదినాధినాథౌ, జీవగ్రహా శుక్రశశాంకసూనూ మేషాది దస్రాది యథాక్రమేణ.

అథ గ్రహదృష్టినిర్ణయః:—

అధోర్ధ్వదృష్టీ దినానాథభౌమౌ దృష్టిః కటాక్షేణ కవీందుసూన్వోః, గురో శ్శశాంకస్య సమైవ దృష్టి రర్ధోక్షిపాత స్త్వహినాథశన్యోః ౧౦౫. పశ్యత్యసౌ భానుసుత స్తృతీయం మానం చ పూర్ణం చతురశ్ర మారః, జీవ స్త్రికోణం మదనం చ సర్వే పశ్యంతి దృష్ట్యా చరణాభివృద్ధ్యా. ౧౦౬.

అథ గ్రహాణాం మిత్రామిత్రనిర్ణయః:—

భానోస్తు మిత్రాణి కుజేందుజీవా స్సమో బుధ శ్శుక్రశనీ సపత్నౌ, ఇష్టౌ శశాంకస్య దినేశసౌమ్యౌ, శేషా స్సమా భూమిసుతస్య మైత్రాః ౧౦౭. రవీందుజీవా శ్చ బుధస్తు శత్రు స్సమా దినేశాత్మజదానవేజ్యౌ, సౌమ్యస్య మిత్రే దినానాథశుక్రౌ శేషా స్సమా రాత్రికర స్సపత్నః. ౧౦౮. శుక్రేందుజౌ దేవగురో స్సపత్నౌ మిత్రాణి సర్వే రవిజ స్తు మధ్యః, శనీందుజౌ విష్టకరౌ భృగో స్తు శేషా స్సపత్నా శ్చ సమౌ కుజేజ్యౌ. ౧౦౯. సౌరస్య మిత్రే భృగుపుత్రసౌమ్యౌ సమో గురు స్తే నిఖిలా స్సపత్నాః, రాహో స్తు మిత్రాణి కవీందుమందాః కేతో స్తథైవ ప్రవదంతి తజ్ఞాః. ౧౧౦. భవంతి తాత్కాలికమిత్రభూతా స్సర్వే చ వాక్యోస్వరబంధుయుక్తాః, స్వస్వా త్త్రిమా ద్వ్యత్త్రిమత స్తథైవ మన్యస్థితా స్తేఽస్తమయాభిభూతాః. ౧౧౧. తత్కాలమిత్రం తు నిసర్గమిత్రం ద్వయం భవే త్త్వధిమిత్రసంజ్ఞం, తథైవ శత్రు స్త్వధిశత్రుసంజ్ఞ ఏకత్ర శత్రు స్సమతా ముపైతి. ౧౧౨. మానాదిబంధ్వంతగతాః ఖగస్య తత్కాలమిత్రాణి ఖగా భవంతి, సహస్థఖేటస్య తు శత్రుతోక్తా కైశ్చి చ్చ నష్టాదిషు మిత్రతోక్తా.

అథ గ్రహాణాం షడ్బలనిర్ణయః:—

స్వోచ్చే సుహృద్భే స్వనవాంశకేఽపి స్వక్షే దృగాణే ద్విరసాంశకేఽపి, త్రింశాంశకే చాథ కళాంశకే చ యాస్యంతి తే స్థానబలం గ్రహేంద్రాః. ౧౧౪. లగ్నే బుధేజ్యౌ బలినౌ తు పూర్వే వీరౌ యమే తద్దశమేఽర్కభౌమౌ, అస్తేఽర్కసూను ర్బలవాన్ జలేశే బంధౌ నిశానాథకవీ కుబేరే. ౧౧౫. తత్సప్తమే దిగ్బలశూన్య మాహు స్తదంత

రేచే త్వనుపాత ఏవ, స్వమాసహోరాదివవత్సరేషు వీర్యాన్వితా భానుముఖా గ్రహేంద్రాః. ౧౧౬. రాత్రౌ బలా స్స్యు శ్శనిచంద్రభౌమా స్త్రయో గ్రహా శ్చాహ్ని రవీజ్యశుక్రాః, సదా బలీ విట్సితకృష్ణపక్షయో స్సౌమ్యా స్తథాఽన్యే సబలాః క్రమేణ. ౧౧౭. శుభేక్షితాః పూర్ణబలా స్తు దృష్టే ర్బలం హి పాపం తు ఖలై శ్చ దృష్టే, దృగ్దృశ్యయో ర్ద్విత్రి రవీహ చాంతరం యథాఽనుపాతం ఖలు దృగ్బలాయ. ౧౧౮. సౌమ్యాయనే త్వతిబలీ దివసాధినాథ శ్చంద్ర స్తదన్యసమయే బలపూర్ణతావాన్, వక్రాన్వితాః క్షితిసుతాదిఖగా స్సమస్తాః యుద్ధే జయీ ధనపదిగ్గతకాంతియుక్తః. ౧౧౯. మందారసౌమ్యగురుశుక్రశశాంకసూర్యా నైసర్గికాఖ్యబలినః ఖచరాః క్రమేణ, తత్స్థానదిక్కాలదృగుక్తచేష్టా నైసర్గికం షడ్బల మేవ ముక్తం. ౧౨౦.

అథ స్థానాదిషడ్బలానాం పరిమాణవివేకః:—

లగ్నస్య వీర్య మధిపస్య బలం తు సర్వం మాఖ్యా వదంతి ఖలు షడ్విధవీర్య మేవం:-లగ్నం నృభం చే ద్బల మత్ర రూపం బలం చతుష్పాదభ మర్ధసంజ్ఞం, చే త్కీటలగ్నం కిమ పీహ నాస్తి స్ఫుటం విలగ్నస్య బలం త దాహుః. ౧౨౧. సార్ధాని ష ట్తీక్ష్ణకరో బలీయాన్ చంద్ర స్తు షట్పంచ వసుంధరాజః, స ప్తేందుసూనూ రవివ ద్గురు స్సాన్య త్స్వార్ధాని పంచాథ సితో బలీ స్యాత్ ౧౨౨. మందస్తు పంచైవ తు షడ్బలానాం సంయోగ ఏ వాపరథాన్యథాస్యుః.-రూపత్రయంబల ముశం త్యథ పాదహీనం స్థానేతుదిగ్బల మథాష్టివిహీనరూపం, ఋత్వంశహీనబల మత్ర తు చేష్టితాఖ్య మష్టాంశహీనయుగ మేవ తు కాలవీర్యం, పూర్ణా బలై రవిశశాంకసుతామరేజ్యా స్స్వార్ధం బలం త్వయనజం హి పృథగ్విభాగే ౧౨౪. రసాంశహీనం దిశి వీర్య మాహుః స్థానేతు పాదాధికయుగ్మరూపం, కాలే బలం త్ర్యంశవిహీనయుగ్మ మర్ధం భవే చ్చేష్టితవీర్య మేవ. ౧౨౫. త్ర్యంశోనమేకం త్వయనం బల స్యా త్సితాంశుదేవేంద్రసపత్నగుర్వోః, చేష్టాబలం త్ర్యంశకహీన మేకం సాష్టాంశరూపం సమయే బలం స్యాత్. ౧౨౬. దిశ్యర్ధరూపం బల మాయనం తు త్ర్యంశం భవే త్స్థానిక మర్ధయుగ్మం, దినాధినాథస్య వసుంధరాయాః సూనోః క్రమా ద్వీర్య ముదాహరంతి ౧౨౭.

ఫలపరిమాణవివేకః:—

ఆరోహభవాః ప్రభవంతి భావసమానపర్యంతమథ చ్యుతాస్స్యుః, స్వోచ్చే సుహృత్క్షేత్రగతో గ్రహేంద్రః షడ్భిర్బలైర్మధ్యబలాన్వితో౽పి ౧౨౮. సంధిస్థితస్సంధిఫలప్రదస్స్యాదేవం విచింత్యాథ వదేద్విపాకే.

అథ సందిగ్ధలగ్ననిర్ణయః:—

ప్రాణత్రికోణే ప్రవదంతి లగ్నం తథైవ మాంద్యన్వితరాశికోణే, ౧౨౯. మాంద్యంశకాత్కోణగతం విలగ్నం తదంశకాత్సప్తమరాశికోణే, శశాంకసంయుక్తభకోణరాశౌ తదంశకాత్తన్మదకోణభే చ. ౧౩౦. ప్రశ్నే౽పి తజ్జన్మసమానకాలే లగ్నస్య నిశ్చాయక మత్ర తజ్ఞాః, తయోర్బలేనాపి వికల్ప మాహుర్లగ్నాబ్జయోరిత్థ ముదాహరంతి ౧౩౧. లగ్నే బలే మాందివశాద్విలగ్నం చంద్రే బలే చంద్రవశాద్విలగ్నం, ఓజే తదంశే పురుషస్య జన్మలగ్నే స్త్రియస్తద్విపరీతభాగే. ౧౩౨.

అథ పాచక బోధక కారక వేధక సంజ్ఞా ఆహ:—

క్రమాద్గ్రహాః పాచక బోధకశ్చ స కారకో వేధకసంజ్ఞకస్తు, మందారజీవామరశత్రుపూజ్యాశ్శుక్రారసూర్యాత్మజవాసరేశాః ౧౩౩. రవీందుసూర్యాత్మజచంద్రపుత్రాశ్శశాంకజీవాప్సుజిదావనేయాః, సూర్యాత్మజారేందుదినాధినాథాస్సౌమ్యార్కదేవేజ్యదినేశపుత్రాః ౧౩౪ శుక్రేందుదేవేజ్యధరాసుతాస్తు భవంతి తత్పాకముఖా గ్రహేంద్రాః, స్థానాని వక్ష్యే క్రమశో గ్రహాణాం షట్సప్తధర్మాయగతాః క్రమేణ. ౧౩౫. భానోశ్శశాంకాత్మజభాగ్యలాభయుక్తాస్తృతీయే౽థ ధరాసుతస్య, ధనారిలాభాంత్యగతాబ్జసూనోర్ద్వితీయబంధ్వాత్మజసోదరాశ్చ. ౧౩౬. గురోస్తు షష్ఠాష్టమకామరిష్ఫాశ్శుక్రాద్ధనారివ్యయబంధుయుక్తాః, తృతీయలాభారికళత్రగాస్తు దినేశసూనోః ప్రవదంతి తజ్ఞాః. ౧౩౭ అస్యార్థవివరణంతు:—సూర్యస్య షట్సప్తధర్మాయగతాః మందారజీవామరశత్రుపూజ్యాః:-క్రమేణ పాచక బోధక కారక వేధక సంజ్ఞాం భజంతే. తథాచ సూర్యాత్ షష్ఠస్థితః మందః:-సూర్యఫలపాచకో భవతి-సూర్యాత్ నవమగతః జీవః సూర్యఫలస్య కారకో

భవతి-సూర్యాత్ ఏకాదశస్థితః శుక్రః-సూర్యఫలస్య వేధకో భవతి-ఏవంక్రమేణ తత్తద్గ్రహాణాం పూర్వోక్తస్థానక్రమేణ పూర్వోక్తగ్రహక్రమమనుసృత్య సంజ్ఞాః పరికల్ప్యాః శత్రుర్దినేశస్య తు పాచకస్స్యాత్ మిత్రాణి శేషాశ్శశినస్తు వైరీ, తథైవ భౌమస్య తు వేధకశ్చ శత్రుర్బుధస్యాత్మకరో గురోస్తు. ౧౩౮. పాకగ్రహో వేధకసంజ్ఞితశ్చ శత్రుర్భవేదాస్ఫుజితశ్చ వైరీ, స కారకో వేధకసంజ్ఞితశ్చ శనేస్తు తత్కారకఖేచరో౽రిః. ౧౩౯.

అథ పాచకాదిసంజ్ఞితయోగానాం ఫలాన్యపి సూచీకటాహన్యాయేనాత్రైవాహ:-పాచకయోగఫలం:—

మృష్టాన్నపానాంబరభూషణాప్తిం రాజ్యార్థభూలాభమతీవ సౌఖ్యం, ధైర్యం మహోత్సాహమతీవశక్తిం కుర్యాద్గ్రహః పాచకసంజ్ఞికో౽యం. ౧౪౦. మిత్రే యథాన్యాయఫలం తదన్యే గ్రహే తదన్యత్ఫలమాతనోతి. అథ బోధకసంజ్ఞాయోగఫలమాహ:-సమగ్రరాజ్యం బహురాజపూజాం విద్యావినోదాంకితగద్యపద్యం, యశస్తతః ప్రాప్తిమతీవభాగ్యం కుర్యాద్గ్రహో బోధకసంజ్ఞతో౽యం ౧౪౧. గ్రహే చ తస్మిన్ సఫలం వదంతి మిత్రే విపర్యాసఫలం తదన్యే. అథ కారకసంజ్ఞాఫలమాహ:-భాగ్యం క్వచిత్ క్షీణఫలం క్వచిచ్చ దారార్థబంధ్వాత్మజరోగపీడాం. ౧౪౩. చోరాగ్నిపీడాం కలహం జనైశ్చ స కారకో మిత్రసమో యది స్యాత్, స కారకో వైరిసమో న తత్తు వదంతి వైలోమ్యఫలం విశేషాత్. ౧౪౪. అథ వేధకసంజ్ఞాయోగఫలమాహ:- చోరాగ్నిశత్రుక్షితిపాలసంస్థైరతీవదుఃఖం స్వపదచ్యుతిం చ, విదేశయానం ధననాశనంచ వదేద్గ్రహే తద్ఫలమన్యథా స్యాత్. ౧౪౫ అథ సమష్ట్యా శుభాశుభఫలనిర్ణయః:- పాకేశాత్సుఖరాంత్యశత్రుభవనే యుక్తోపహారేశ్వరస్తచ్ఛత్రుర్భవతీహ లాభభవనే స్వోచ్చాత్మజే బంధుభే, భాగ్యే వా దశమే సమన్వితఖగస్తచ్ఛోభనాఖ్యగ్రహస్తత్కాలాన్వితఖేచరస్తు శుభదః ప్రోక్తో గ్రహాణాం క్రమః. ౧౪౬. పాకక్రియాదిసహితద్యుచరస్తు శత్రుః స్యాత్స్థానతో౽తిశుభదస్త్వతిశోభనాఖ్యః, స్థానానురూపఫల మత్ర విచింత్య మార్గం జ్ఞాత్వా వదంతి మునయో జగ

తాం ప్రసిద్ధ్యై. ౧౪౭. స్ఫుటగ్రహా ల్లగ్నముఖాంశ్చ భావా నసంధికా న్దృక్సమశాస్త్రసిద్ధాన్, సంపాద్య పూర్వోక్తవిచారసిద్ధబలేన సంజ్ఞాదిఫలం విమృశ్యం. ౧౪౮.

పాచక బోధక కారక వేధక సంజ్ఞాబోధకచక్రం.

సంజ్ఞా	రవిః	చంద్ర	కుజః	బుధః	గురుః	శుక్రః	శనిః
పాచకః	౬శ	౫శు	౨ర	౨చం	౬శ	౨బు	౩శు
బోధకః	౭శు	౯కు	౬చ	౪గు	౮శు	౬ర	౧౧చ
కారకః	౯గు	౧౧శ	౧౧శ	౫శు	౭చ	౧౨గు	౬గు
వేధకః	౧౧శు	౩ర	౧౨బు	౩శు	౧౨ర	౪శ	౭శు

సంజ్ఞాధ్యాయో వర్ణిత స్సర్వశాస్త్రా త్సారం బుధ్వా సర్వలోకోపకారం, య ద్య త్సర్వం వేంకటేశేన బుధ్యా తత్తద్భావే యోజయే త్తత్ఫలాని. ౧౪౯.

ఇతిసర్వార్థచింతామణౌ హోరాశాస్త్రే సంజ్ఞాధ్యాయః ప్రథమః.

శ్రీరస్తు

సర్వార్థచింతామణిః

తనుభావః.

భావోద్భవాని వివిధా న్యుదితాని యస్మా చ్ఛాస్త్రాంతరా దృషిగణా ద్యతబుద్ధయ స్తే, యానీహ తాని గ్రహయోగవశా ద్వదంతి బుద్ధ్యా సమీక్ష్య విదుషాం హి ముదే కరోమి. ౧. భావా స్సర్వే శుభపతియుతా వీక్షితా వా శుభైశ్చే త్తత్తద్భావా స్సకలఫలదాః పాపదృగ్యోగహీనాః, పాపా స్సర్వే భవనపతయ శ్చే చ్ఛుభా స్స్యు స్తథైవం సర్వం ఖేటై శ్శుభమపి ఫలం నీచమూఢారిహీనైః. ౨. లగ్నాదిభావా ద్రిపురంధ్రరిప్పే పాపగ్రహా స్తద్భవనాధినాశః, సౌమ్యాదిఖేటా స్సఫలప్రదా స్తద్భావాదికానాం ఫల మేవ మాహుః. ౩. యద్భావనాథో రిపురంధ్రరిప్పే, దుఃస్థానపో యద్భవనస్థితో వా, తద్భావనాశం కథయంతి తజ్ఞా శ్శుభేక్షితే తద్భవనస్య సౌఖ్యం. ౪. తత్తద్భావా త్త్రికోణే స్వసుఖమదనభే చాస్పదే సౌమ్యయుక్తే పాపానాం దృష్టిహీనే నవపతిసహితే పాపఖేటై రయుక్తే, భావానాం పుష్టి మాహు స్సకలశుభకరీ చాన్యథా చే త్త్రికోణే మిశ్రం మిత్రగ్రహేంద్రై స్సకలమపి ఫలం మూర్తిభావాదికానాం. ౫. నాశస్థానగతో దివాకరకరై ర్లుప్త స్తు య ద్రాశిపో, నీచారాతిగతోఽథవా యది భవే త్సౌమ్యై ర్నయుక్తేక్షితః, తద్భావస్య వినాశనం మునిగణా శ్శంసంతి ఖేటై ర్యుత శ్చే త్తత్రాపి ఫలప్రదో న హి తదా లగ్నాదిభానాం క్రమః. ౬. అర్థాప్తిం కథయే ద్విలగ్నశశినోః ప్రాబల్యతః ఖేచరై ర్స్థానస్థైః పితృ మాతృ సోదరధనం భృత్యాదిభిః స్త్రీధనం, లగ్నా ద్వా దిననాథలగ్నశశినాం మధ్యే బలీయ స్తతః కర్మేశస్య నవాంశరాశిపవశా ద్వృత్తిం జగు స్తద్విదః ౭. హైమజ్యచామీకర తోయయానపణ్యేన ముక్తామణివిభ్రలంభాత్, ద్యూతాగమా న్నాశ

యశవృత్తిమార్గా జ్జీవ త్యసౌ వాసరనాయకాంశే. ౮. మంత్రోపదేశ
రసవాదవినోదమార్గై రావృత్తిభి స్సకలశాస్త్రపురాణమార్గైః, జ్ఞానోప
దేశనిపుణః క్షితిపాలపూజ్యో జీవ త్యసా వితి వదే ద్దిననాయకాంశే. ౯.
జలోద్భవానాం క్రయవిక్రయేణ కృషే స్సముత్పన్నవినోదమార్గాత్,
రాజాంగనాసంశ్రయవృత్తిరూపా న్నిశాకరాంశే వసనక్రయాద్యాః.
౧౦. ధాతో ర్వివాదేన రణప్రహారా త్తత్ప్రాభివాదా త్కలహప్రియా
ద్వా, జీవ త్యసౌ సాహసమార్గరూపా ద్ధరాసుతాంశే యది చోర
వృత్త్యా ౧౧. శిల్పాదిశాస్త్రాగమకావ్యమార్గా జ్జ్యోతిర్గతిజ్ఞానవశా
ద్బుధాంశే, పరార్థ్య వేదాధ్యయనా జ్జపా చ్చ పురోహితవ్యాజవశా
చ్చ వృత్తిః. ౧౨ జీవాంశకే భూసురదేవతానా ముపాస్తికాధ్యాపక
మార్గరూపాత్, పురాణశాస్త్రాగమనీతిమార్గా ద్ధర్మోపదేశేన చ వృత్తి
మాహుః. ౧౩ సువర్ణమాణిక్యగజాశ్వమాల్యా ద్గవాం క్రయా జ్జీవన
మాహు రార్యాః, శుద్ధోదకక్షీరదధిక్రయేణ స్త్రియః ప్రలోభేన భృగో
ర్నవాంశే. ౧౪. శన్యంశకే కుత్సితమార్గవృత్త్యా శిల్పాదిభి ర్దారుమయై
ర్వధాద్యైః, భృత్య స్తభారా జ్జనవిప్రలంభా దన్యోన్యవైరోద్భవమార్గ
మూలాత్. ౧౫. స్వక్షేత్రే స్వనవాంశకే సుహృది వా స్వత్యుచ్చ
భాగే యథా స్వద్రేక్కాణచతుష్టయేషు సహితా మూలత్రికోణేషు
వా, తత్తత్కాలబలాన్వితా స్తు ఖచరా స్తత్తన్నవాంశాధిపా స్తే
సర్వే శుభదా స్స్వపాకసమయే ష్వంతర్దశాధీశ్వరాః. ౧౬. యే
ఖేటా స్తేషు వాచ్యం ప్రబలఖగబలం పాకకాలే బుధై స్తద్భావేఽంశే
వా స్వభవనగుణయుక్తుల్యయోగస్య వాపి, ఖేటస్యాహుః ఫలమపి దృ
గీశస్య యోనిప్రభేదేన యోగ్యం వాచ్యం జననసమయే ప్రశ్నకే చాను
మాయ. ౧౭. యో వా నీచార్యస్తగేహాస్థితో వా యో వా ఖేటో
బిందుశూన్యర్క్షయుక్తః, తత్తత్పాకే మూర్తివిత్తాదికానాం నాశం
బ్రూయా ద్దైవవి త్ప్రాశ్నికాయ. ౧౮. మందమాందిసుఖగేశరంధ్ర
పా స్తన్నవాంశపతయోఽథ యే గ్రహాః, తేషు దుర్బలవశా న్మృతి
ప్రదాః కష్టభే చరతి సూర్యనందనే. ౧౯. ధనాధిపః పాపఖగో యది
స్యా చ్ఛన్యారభోగీందుశనైశ్చరాణాం, అంతర్దశాయాం ధననాశ
మాహుః పాపాన్వితే తద్భవనే తథైవ. ౨౦. ధనాన్వితః పాపఖగ స్తదీశః

స్యా చ్చే ద్దశాయాం క్షితిపాలకోపాత్, మానార్థనాశో నిగళం
నరాణాం స్థానచ్యుతిః స్వేష్టజనై ర్విరోధః. ౨౧. పాపగ్రహాణా మప
హారకాలే పాపగ్రహాణాం విదశావిపాకే, భూమ్యర్థమానాత్మజసోద
రాణాం నాశం సమాయాతి శుభై ర్న దోషః. ౨౨. విత్తే శుభే శోభ
నఖేచరేశ స్తత్పాకకాలే ధనలాభ మేతి, శుభగ్రహాణా మపహార
కాలే తదా భవే దాత్మజవాగ్విలాసః. ౨౩. పాపగ్రహే విత్తగృహాధి
నాథే పాపాన్వితే పాపవియచ్చరాణాం, అంతర్దశాయా మనలాస
చోరై ర్దుఃఖం సమాయా త్యశుభప్రదోఽపి. ౨౪. కలిప్రకోపానల
చోరభూపై ర్దుఃఖం మనోజాడ్య మతీవకష్టం, అర్థేశపాపగ్రహదాయ
కాలే శుభేక్షిత స్తాదృశ మత్ర నాస్తి ౨౫. దుశ్చిక్యభావాధిపదాయ
కాలే సౌమ్యేతరాణా మపహారకాలే, నాశం వదే త్తత్ర సహో
దరాణాం భవే ద్విరోధ స్సహజై శ్చ మిత్రైః. ౨౬. క్షేత్రాధిపస్యైవ
శుభేతరస్య పాపగ్రహాణా మపహారకాలే, స్థానచ్యుతిం బంధువినాశ
మేతి నీచాస్తగానా మపహారకాలే. ౨౭. బుద్ధిభ్రమం కుత్సితభోజనం
చ పాపగ్రహాణాం సుతభేశకాలే, అంతర్దశాయాం ప్రవదే న్నరాణాం
శుభగ్రహా శ్చే న్న తథా ఫలం తు. ౨౮. రాజాగ్నిచోరై ర్వ్యసనం
వ్రణేశదశావిపాకే తు శుభేతరాణాం, అంతర్దశాయా మతికష్ట మేతి
ప్రమేహగుల్మక్షయపిత్తకాసైః. ౨౯. దారేశపాపగ్రహదాయకాలే
స్త్రియా విరోధం మరణం చ తస్యాః, విదేశయానం చ పురీషమూ
త్రకృచ్ఛ్రం భవే ద్భూపతికోప మత్ర. ౩౦. రంధ్రేశదాయే ఫణినాథ
భాను శనైశ్చరాణా మపహారకాలే, ఆయుర్వ్యయో విత్తవినాశనం చ
దారాత్మబంధ్విష్టసహోదరాణామ్ ౩౧. స్థానచ్యుతి ర్బంధువిరోధతా
చ విదేశయానం సహజై ర్విరోధః, భవే చ్ఛుభేశస్య దశావిపాకే శనై
శ్చరారాహిదినాధిపానాం. ౩౨. కారాగృహప్రాప్తి మనేకదుఃఖం
దుస్స్వప్నశోకానలదగ్ధదేహః, కర్మేశ్వర స్యాంతరభుక్తికాలే పాపగ్ర
హాణా మపకీర్తి మేతి. ౩౩. దశావిపాకే త్వథ లాభపస్య భుక్త్యం
తరే ద్రవ్యవినాశనం చ, రవ్యారభోగీందుశనైశ్చరాణాం కార్యార్థ
కృచ్ఛ్రం క్షితిపాలకోపాత్. ౩౪. వ్యయేశదాయే రవిసూనుభుక్తా దినేశ
భూమ్యాత్మజయో ర్విరోధః, బలక్షయం మానధనక్షయం చ రాహో

స్తు భుక్త్వా వహిచోరపీడా. ౩౫. తత్కాలశత్రుప్రభవం ఫలం తన్మిత్రం యది స్యా ద్బల మర్ధ మాహుః, అన్యోన్యమష్టాష్టమదాయకాలే స్థానచ్యుతి ర్వా మరణం విశేషాత్. ౩౬. ఉద్యోగభంగం స్వజనస్య కష్ట మాకస్మికం దూషణ మేతి నిత్యం, స్పష్టీకరిష్యంతి దశావిభాగే విస్తారమార్గేణ మునీంద్రజాలాః. ౩౭. ఆపాతత స్సంకుచితార్థవాక్యై రుక్తా గ్రహాణాం పరిపాకసంజ్ఞా, నిషేకలగ్నా ద్దినప స్తృతీయే రాశౌ యదా చారవశా దుపైతి. ౩౮. ఆధానలగ్నా దథవా త్రికోణే రవౌ యదా జన్మ వదే న్నరాణాం, ఆధానలగ్నా త్సుతభే చ జన్మలగ్నం వదే చ్ఛాస్త్రవిదో వదంతి. ౩౯. ఆధానలగ్నే శుభదృష్టియుక్తే దీర్ఘాయురైశ్వర్యధనాన్విత స్స్యాత్, ధర్మాస్తపుత్రేషు నిషేకలగ్నా ద్దృష్టేషు సౌమ్యైః పురుషగ్రహై ర్వా. ౪౦ పుత్రాంశకే వాఽపి నిషేకకాలే పుంజన్మ బాలాజననం విలోమం, నిషేకలగ్నేశతృతీయనాథౌ లగ్నస్థితౌ చే ద్యమళోద్భవ స్స్యాత్. ౪౧ తృతీయనాథేన యుతే నిషేకలగ్నేశ్వర స్తత్సహజే తథైవ, నిషేకలగ్నే శశినందనో వా రవ్యాత్మజో వా యది పాపదృష్టః. ౪౨. పిండాకృతే ర్జన్మ వదే త్తదానీం శుభేతర శ్చే న్న తథావిధం తు, లగ్నేశ్వరే కర్మగతే విలగ్నే భోగీందుయుక్తే సతి పాపజాతః. ౪౩. రంధ్రేశ్వరే రాహుయుతే విలగ్నే జాతోఽగ్రై ర్వేష్టితసంభవ స్స్యాత్, కేంద్రే సరాహౌ గుళికేన యుక్తే లగ్నేశ్వరే వా నిధనేశయుక్తే. ౪౪. క్రూరగ్రహాణాం చ దృక్కాణలగ్నే జాతోఽగ్రై ర్వేష్టితసంభవ స్స్యాత్, లగ్నత్రిభాగోఽండజసర్పసంజ్ఞ స్తన్నామయుక్త శ్చ తథా త్రిభాగః ౪౫ శుభగ్రహాణాం చ దృశావిహీనే జాతోఽగ్రై ర్వేష్టితసంభవ స్స్యాత్, ఛాగోక్షకంఠీరవలగ్నభూతే భౌమాన్వితే వా రవిజేన యుక్తే. ౪౬ రాశ్యంశకాభ్యాం హి సమానదేహే నాళేన సంవేష్టితజాత ఏవ, లగ్నే సపాపేబహుపాపదృష్టే రాహుధ్వజాభ్యాం సహితేఽథవాఽత్ర. ౪౭. పాపగ్రహాణాం తు విలగ్నభే వా జాతో నరో నాళవివేష్టితాంగః, పరస్పరక్షేత్రసమాగతౌ వా దేహాంబుపౌ జన్మపతి స్తదానీం. ౪౮. లగ్నేశ్వరో వా హిబుకేశ్వరో వా ధ్వజాదియుక్తో జననం పశో స్తు, పాపా బలాఢ్యా విబలా స్తు సౌమ్యా నపుంసకా కేంద్రగతా తదానీం. ౪౯.

దృష్టి స్తయో ర్వాఽథ వియోనిలగ్నే చతుష్పదాం జన్మ వదంతి తజ్జ్ఞాః, పాపాబలాఢ్యాస్స్వగృహం ప్రపన్నా సౌఖ్యార్థగే హేతరరాశియుక్తాః. ౫౦. చతుష్పదాం జన్మ తదా మహాంతో వదంతి శాస్త్రాంతరపారగాఢ్యాః, లగ్నే దృగాణే తు పతత్రసంజ్ఞే బలాన్వితేనైవ గ్రహేణ దృష్టే. ౫౧. రాశీశ్వరే వా యది తన్నవాంశే వియోనిజ న్మేతి వదే ద్బుధాంశకే, శుక్రేక్షితే గోజననం మహిష్యా న్సౌర్యాత్మజేనాపి యుత స్తు దృష్టః. ౫౨ రాహుధ్వజాభ్యాం సహితేఽథ దృష్టే మేష స్తు జాతో నృపశు స్తథాఽన్యైః, లగ్నే బుధక్షేత్రగతేఽరినాథే లగ్నస్థితే సోమసుతేక్షితే వా. ౫౩. జాత స్తు సత్రీకనపుంసక స్స్యాచ్ఛన్యాదియోగా త్పురుష స్తు షండః, అన్యోన్యదృష్టౌ శశివాసరేశౌ యుగ్మోజగా విందుజభానుపుత్రౌ. ౫౪. ఓజర్క్షగో భూమిసుతో దినేశం పశ్య త్యథో యుగ్మగతం తథైవ, ఓజే విలగ్నే కుముదాత్మబంధు స్తత్ర స్థితో యుగ్మగభౌమదృష్టః ౫౫. యుగ్మోజగా విందుబుధౌ కుజేన దృష్టౌ విలగ్నం చ నిశాకరం చ, షట్ క్లీబయోగాః పురుషాంశయుక్తాః ప్రోక్తా మహద్భి ర్బహుశాస్త్రవిద్భిః. ౫౬. లగేశ్వర శ్చంద్రసుతేన యుక్త ష్షండో భవే త్సౌమ్యఖగై రదృష్టః, దుస్థానగా కర్మశుభాదినాథా బలీ విలగ్నాధిపతి స్తదానీం. సీమంతకర్మాది వినైవ జాతో భవే న్నరః ప్రాథమికోఽపి తత్ర, లాభే సపాపే త్వథ తద్గ్రహే వా జాతో నరః ప్రాథమికోఽపి తత్ర. ౫౮. సింహోదయే ద్వారయుగం గృహం తత్కన్యోదయే నీచగృహేఽపి జన్మ, నవాంత్యపుత్రాధిపతిస్థరాశే ర్ద్వారం జగు ర్లగ్నదృక్కాణనాథైః. ౫౯. ద్వారం విలగ్నాధిపతిస్థరాశేః కేంద్రస్థితై ర్వీర్యసమన్వితై ర్వా, గ్రహై ర్ధనాంత్యాస్పదవేశ్మగై ర్వా వాచ్యా స్తదానీ ముపసూతికా స్తు. ౬౦. తత్ర స్థితే భానుసుతే తు శూద్రీ రవౌ స్థితే క్షత్రియభామినీ స్యాత్, రాహుధ్వజాభ్యా మథ జాతిహీనా అన్యై ర్గ్రహై ర్జాతిసమా ప్రదిష్టా. ౬౧. తత్స్థానపై స్సంయుతఖేచరేంద్రైః కేచిత్తు వాచ్యా హ్యుపసూతికా స్స్యుః, గుర్వీందుపుత్రాసురపూజితై స్తు తత్ర స్థితై ర్బ్రాహ్మకులాభిరామాః. ౬౨. ఏతేషు పాపగ్రహసంయుతేషు తాసాం తు వైధవ్య ముదాహరంతి, రాహుధ్వజాభ్యాం సహితే తు శూద్రీం స్త్రియం

వదే త్తత్ర శనే స్తు యోగాత్. ౧౩. కృష్ణా చ కుబ్జా విధవా భవే త్సా యోగా ద్గ్రహాణాం ప్రవదేచ్చ సంఖ్యాం, బహిః ప్రదేశే గృహ మధ్యభాగే దిశ్యర్ధభాగస్థితఖేచరేంద్రైః. ౧౪. సంఖ్యాం వదే త్తత్ర తదన్యయుక్తై రేకర్క్షగై స్తత్ర బహుత్వ మాహుః, దీపాదిచాంచల్య ముదాహరంతి చరే స్థిరే చే ద్ధృత మత్ర వాచ్యం. ౧౫. లగ్నేశ్వరః క్రూరసమన్వితశ్చే ద్దేహస్య సౌఖ్యాదివినాశ మాహుః, తాదృక్ఫలం నాశగత స్తు సోఽపి శుభేక్షితశ్చే ద్బల మన్యథా స్యాత్. ౧౬. దుస్థానపేనాపి విలగ్ననాథే యుతే విలగ్నే తనురోగభాక్స్యాత్, పాపే విలగ్నే తు బలై ర్విహీనే లగ్నేశ్వరో రోగనిపీడిత స్స్యాత్. ౧౭. బలై ర్విహీనే సతి లగ్ననాథే కేంద్రత్రికోణే సతి రోగభాక్స్యాత్, లగ్నేశ్వరాధిష్ఠితరాశినాథో దుస్థానగో దుర్బలదేహభాక్స్యాత్. ౧౮. తత్తద్గ్రహాధిష్ఠితరాశినాథై ర్దుస్థై ర్విలగ్నాదివినాశ మాహుః, పాపే విలగ్నే గులికే త్రికోణే కేంద్రాదినాథే గులికేన యుక్తే ౧౯. లగ్నేశ్వరే పాపయుతే విలగ్నే రాహు ర్యదా వంచనచోరభీతిః, శనే స్తు యోగా త్ప్రవిలోకనా ద్వా భీతి ర్యదా వంచనచోరభీతిః. ౨౦ రాహు ర్విలగ్నే సకుజేఽర్కపుత్రే స్థితే బృహద్బీజ ముదాహరంతి, లగ్నేశ్వరే మృత్యుగతే సరాహౌ రంధ్రే సపాపే తు తథైవ బాధా. ౨౧. లగ్నే సరాహౌ గులికే త్రికోణే కేంద్రే కుజే మాందియుతే తథైవ, లగ్నేశ్వరాక్రాంతతదంశనాథో రాహ్వారమాంద్యాదిభి రన్విత శ్చేత్. అస్మిన్ బృహద్బీజ మిహాష్టమేశ స్సంయుక్తరాశ్యంశపతి స్సరాహుః, లగ్నేశ్వరే భూమిసుతే తనుస్థే పాపాన్వితే పాపవిలోకితే వా. ౨౩. శిలాప్రహారై ర్వ్రణ ముత్తమాంగే మసూరిభి ర్వా కథయంతి తజ్జ్ఞాః, శనౌ తథా చే ద్వ్రణ ముత్తమాంగే వాతాగ్నిశస్త్రైః పతనేన వాపి. ౨౪. యదా భవేత్పంచఘటీవిలగ్నే శుభం యదా దేహకృశత్వ మాహుః, శుష్కే ఖగే లగ్నగతే విలగ్నే శుష్కేణ ఖేటేన నిరీక్షితే వా. ౨౫. లగ్నేశ్వరే శుష్కగతే తథైవ శుష్కగ్రహాణాం భవనే స్థితే వా, లగ్నాధిపే నాశగతేఽపి శుష్కరాశౌ తనోః కృశత్వ మతీవ కష్టం. ౨౬. లగ్నాధిపస్థాంశపరాశినాథశుష్కగృహస్థ స్తు సుశుష్క మాహుః,

శుష్కే విలగ్నే బహుపాపయుక్తే తత్రాపి దేహస్య కృశత్వ మాహుః. ౨౭. లగ్నే జలర్క్షే శుభఖేచరేంద్రై ర్యుక్తే తనోః స్థౌల్య ముదాహరంతి, లగ్నాధిపే తోయఖగే బలాఢ్యే సౌమ్యాన్వితే చే త్తనుపుష్టి మాహుః. ౨౮. లగ్నాధిపే చే జ్జలరాశిసంస్థే శుభాన్వితే తోయఖగైః ప్రదృష్టే, లగ్నే శుభక్షేత్రగతేఽపి చైవం లగ్నేశ్వరస్థాంశపతౌ జలర్క్షే. ౨౯ లగ్నే గురౌ తేన నిరీక్షితే వా జలర్క్షగేణాపి జలే విలగ్నే, సౌమ్యాన్వితే శోభనఖేచరేంద్రదృష్టే త్వతిస్థూల ముదాహరంతి ౩౦. లగ్నే శనౌ రాహుయుతేఽథవా స్యా త్పిశాచబాధాం ప్రవదంతి సంతః, లగ్నేశ్వరే భూమిసుతేన దృష్టే శ్వాసక్షయం విద్రధిగుల్మమూలాత్. ౩౧. భౌమే విలగ్నే శనిసూర్యదృష్టే మసూరిభిః పాలితదేహభాక్స్యాత్, శనౌ విలగ్నే బహుపాపదృష్టే పిశాచచోరై ర్భవతి ప్రపీడా. ౩౨. లగ్నేశ్వరే తద్భవనేశ్వరే వా చరస్థితే సంచరతి ప్రజాతః, సంచారశీల శ్చరభే విలగ్నే లగ్నాంశకా శ్చైవ ముదాహరంతి. ౩౩. విదేశభాగ్య శ్చరభే విలగ్నే పరే తదీశే చరఖేటదృష్టే, స్థిరే స్వదేశే బహుభాగ్యయుక్తః స్థిరగ్రహై ర్యుగ్మిధనాన్విత స్స్యాత్. ౩౪. మిత్రగ్రహై స్సంయుతభాగ్యకీర్తి ర్యాన్యసే తదేశ ప్రచురః క్రమేణ, లగ్నేశ్వరే వీర్యయుతే స్వతుంగే గంభీరగామీ పురుషో యదా స్యాత్. ౩౫. హీనే తదీశే సబలై శ్శుభై స్తు దృష్టే యుతే వా న తథావిధం తు, లగ్నే శుభే శోభనదృష్టియుక్తే బాల్యే సుఖీ స్యా న్న హి పాపయోగాత్. ౩౬. దుఃఖీ భవే త్పాపబహుత్వయోగా ల్లగ్నే తు బాల్యా న్మరణాంతకాలః, వర్గోత్తమాంశే యది లగ్ననాథే స్వోచ్చాంశకే వా స్వసుహృద్దృకాణే, శుభాన్వితే వా శుభదృష్టియుక్తే నరో భవే దామరణాంతసౌఖ్యః. ౩౭. లగ్నాంత్యలాభే శుభఖేచరేంద్రే లగ్నేశ్వరే కేంద్రగతే బలాఢ్యే, సింహాసనాంశే సతి దేవపూజ్యో జాతో భవే దామరణాంతసౌఖ్యః. ౩౮ లగ్నార్క్షరిప్పే శ్శుభదృష్టియుక్తై ర్లగ్నేశ్వరే శోభనఖేచరేంద్రే ... యది దానవేజ్యో జాతో భవే దంతిమబాల్యసౌఖ్యః ... స్యా త్త్రిదశేంద్రపూజ్యః కేంద్రే యదా ...గతే బలాఢ్యే, పరా... తాంశే యది లగ్ననాథే శ్రీపుత్రమిత్ర...స్స్యాత్...(...)

Vignana ... Library

దేవలోకాంశగే శుక్రే లగ్నేశే గోపురాంశగే, లగ్నే శుభగ్రహై ర్దృష్టే మధ్యాంతే సౌఖ్య మాప్నుయాత్. ౯౧. లగ్నే శుభే ధనే పాపే కేంద్రే పాపసమన్వితే, లగ్నేశ్వరే చోత్తమాంశే హ్యాదౌ దుఃఖం తత స్సుఖం. ౯౨. లగ్నే పాపే ధనే సౌమ్యే భాగ్యే సతి శుభగ్రహే, లగ్నేశే దేవలోకస్థే బాల్యే సౌఖ్యం దరిద్రతా. ౯౩. లగ్నేశ్వరే కర్మగతే తదీశే లగ్నసంస్థితే, శుభై ర్దృష్టే స్వతుంగే వా సత్కీర్తిం లభతే నరః ౯౪. పాపే విలగ్నేశపతౌ సరాహౌ కేంద్రస్థితే కర్మణి పాపఖేటే, నీచగ్రహే లగ్నగతే౽ర్కదృష్టే దుష్కీర్తియుక్త స్స భవే త్తదానీం. ౯౫. ఆరోహలగ్నే తు విలగ్ననాథే భాగ్యాధిపే తాదృశవీర్యయుక్తే, విఖ్యాతకీర్తిప్రభవో నర స్తు శుభగ్రహేణాపి సమన్విత స్స్యాత్. ౯౬. ఆదౌ వయసి పూర్వార్ధే సౌఖ్యం లగ్నే భృగౌ సుతే, దుఃఖం త్వపరభాగే చ బంధౌ పాపే సుతే తథా. ౯౭. లగ్నాధిపే శుభయుతే యది తుంగభాగే కేంద్రత్రికోణసహితే శుభదృష్టియుక్తే, కర్మాధిపేన సహితే యది చాత్మగేహే సద్భాగ్యకీర్తిధనధాన్యచిరాయు రేతి. ౯౮. లగ్నాధిపో౽తిబలవా నశుభై రదృష్టః కేంద్రస్థిత శ్శుభఖగై రవలోక్యమానః, మృత్యుం విధూయ విదధాతి సుదీర్ఘ మాయు స్సార్ధం గుణై ర్బహుభి రూర్జితయా చ లక్ష్మ్యా. ౯౯. కేంద్రత్రికోణేషు నయస్య పాపా లగ్నాధిపో౽మరగురు శ్చతురశ్రసంస్థః, భుక్త్వా సుఖాని వివిధాని చ పుణ్యకర్మ జీవే చ్ఛ వత్సరశతం స విముక్తరోగః ౧౦౦. లగ్నేశే ధనరాశిస్థే లాభేశస్థానగే౽పి వా, తథా స్థితే లాభనాథే వింశద్వర్షా త్పరం సుఖీ. ౧౦౧. లగ్నేశస్థాంశనాథే తు కేంద్రస్వర్క్షోచ్చసంయుతే, లాభేశే వా తథాభూతే త్రింశద్వర్షా త్పరం సుఖీ. ౧౦౨. లగ్నేశే శుభరాశిస్థే శుభేశే సుతసంయుతే, గోపురాంశగతే వాపి షోడశాబ్దా త్పరం సుఖీ. ౧౦౩. గ్రహయోగేక్షణాభ్యాం తు బలాబలవశా దపి, లగ్న స్యైవం ఫలం ప్రోక్తం శ్రీమద్వేంకటశర్మణా. ౧౦౪.

ఇతి సర్వార్థచింతామణౌ హోరాశాస్త్రే
తనుభావో నామ ద్వితీయో౽ధ్యాయః.

శ్రీ రస్తు.

సర్వార్థచింతామణిః

ధనభావాధ్యాయః.

కౌటుంబా ద్వక్తృత్వం ముఖం చ వాగ్దక్షిణాక్షిపూర్వార్ధాన్, హృద్యార్థా న్భుక్తివిశేషా న్విద్యామంత్రప్రభేదం చ. ౧. లగ్నేశ్వరేణ సహితో యది విత్తనాథో దుస్థో౽క్షినాశన మథా౽సృజి దిందుయుక్తే, లగ్నేశ్వరే తనుగతే యది నైశికో౽ంధ స్స్వోచ్చే శుభగ్రహయుతే న తథావిధం తు. ౨. భానౌ చ లగ్నపతినా సహితే తదీశే జాత్యంధకో భవతి రంధ్రమడంత్యగో౽పి, రిష్ఫధరాసుతగతే నయనం హి వామం నాశం తదా వ్రజతి సూర్యయుతే తదన్యత్. ౩. చంద్రార్కసంయుక్తరవీందులగ్నే శనార్యరదృష్టే౽క్షివినాశ మాహుః, శుభాశుభై ర్బుద్బుదలోచన స్స్య చ్ఛుభై ర్న దోష స్సహితేక్షణాభ్యాం. ౪. నిమీలితాక్ష స్తు ధనే సపాపే తదీశ్వరే శోభనదృష్టియుక్తే, లగ్నాధిపే పాపబహుత్వయోగే యమేన దృష్టేన తు నేత్రరోగః. ౫. బలాన్వితే కారకఖేచరేంద్రే నేత్రే శుభే తద్భవనేశ్వరే వా, సౌమ్యాన్వితే కారకఖేచరేంద్రే లగ్నేశ్వరేణాపి యుతే౽థ దృష్టే ౬. విశాలదృష్టి స్సనరో విశేషా చ్ఛన్యారయోగే గుళికేన యుక్తే, నేత్రేశ్వరస్థాంశపతౌ సపాపే పాపగ్రహైః క్షేత్రగతే తథైవ ౭. నేత్రాధిపే వాసరనాథకేతుధరాసుతై ర్వా గుళికార్కిదృష్టే, ఉష్ణోద్భవేన హ్యథ పిత్తకాద్యై ర్నేత్రస్య రోగై ర్భవతి ప్రమాదః. ౮. అవ్యాజరోగై ర్నయనస్య రోగస్థానపే దుస్థగతే న సౌమ్యే, సహోదరాత్మోద్భవబంధుశత్రుకళత్రపుత్రాది భవే త్తథైవ. ౯. రవ్యారయుక్తే సతి నేత్రనాథే దృష్టే తు తాభ్యాం నయనాంతరక్తః, సౌమ్యగ్రహా కారకభావనాథా దృష్ట్యా శ్శుభం స్యా చ్ఛుభదృష్టియుక్తా. ౧౦. పాపగ్రహాణా మథ దృష్టియోగా త్పిత్రాదికానాం ఫల మేవ మాహుః. కుటుంబరాశే రధిప స్స సౌమ్యః కేంద్రస్థిత స్స్వోచ్చసుహృద్గృహే

వా, సౌమ్యర్క్షయుక్తో యది జాతపుణ్యః కుటుంబసంరక్షణవాగ్విభూతిః. ౧౧ స్వోచ్చస్థితే శోభనఖేచరేన్ద్రే కుటుంబరాశౌ శుభవీక్షితే వా, అనేకసంరక్షణజాతపుణ్యో లగ్నేశ్వరే వీర్యయుతే స్వతుంగే ౧౨. గురౌ కుటుంబే స్వపతౌ యది స్యాద్భృగౌ బుధే తాదృశభావనాథే, స్వోచ్చే సుహృత్క్షేత్రగతేఽథవా చేత్పరోపకారీ జనరక్షకస్స్యాత్. ౧౩. పాపే తు తద్రాశిపతౌ తదానీం పాపేక్షితే పాపయుతే స్వతుంగే, ధనేశ్వరే హీనబలే సపాపే స్వజీవనోపాయసహాయకేన. ౧౪. పాపే బహుత్వే తు కుటుంబరాశౌ పాపేక్షితే హీనబలే తదీశే, దుస్థే విలగ్నాధిపతౌ సపాపే స్వజీవనం నాస్తి సుఖేన తస్య ౧౫ పతౌ కుటుంబస్య తృతీయరాశౌ స్థితే యదా పుంగ్రహసౌమ్యదృష్టే, సుఖస్థితే ఖేచరనాయకే తు స్వతుంగగే సర్వజనావనేశః. ౧౬. స్వోచ్చే త్రికోణోపగతే కుటుంబరాశేః పతౌ లగ్నపతౌ బలాఢ్యే, కుటుంబరాశిస్థితరాశినాథే కేంద్రే, తదా సర్వజనావనేశః ౧౭ తన్నాథే గోపురాంశస్థే కుటుంబస్థాంశపే శుభే, సింహాసనాంశకే వాపి పంచాశజ్జనరక్షకః. ౧౮. ద్వితీయే పాపరాశిస్థే కుటుంబేశే తథాస్థితే, పాపగ్రహేణ సందృష్టే దుఃఖేన చ జీవనం. ౧౯. విలగ్నే స్వచ రక్షేత్స్యాత్కుటుంబేశే శుభైర్యుతే, పారావతాంశకే తస్మిన్ ధనే చంద్రసమన్వితే. ౨౦. స్వోచ్చే సుహృద్భే స్వగృహే తదీశే సింహాసనే తద్భవనేశ్వరే వా, పారావతాంశే గురుదృష్టియుక్తే శతత్రయం శాసతి జాతకశ్చ ౨౧. కుటుంబనాథే పరమోచ్చయుక్తే దేవేంద్రపూజ్యేన సమీక్షితో వా, తథావిధే తద్భవనేఽపి జాతః సహస్రసంరక్షణపుణ్యభాక్స్యాత్. ౨౨. సింహాసనాంశే త్రిదశేంద్రపూజ్యే శుక్రే యదా గోపురసంయుతే వా, ఐరావతాంశే ధనపే బలాఢ్యే జాతస్త్వసంఖ్యం జనరక్షకస్స్యాత్. ౨౩. ఉపజీవంతి తం సర్వే తదీశే గోపురాంశగే, వర్ధంతే ముదితాస్తత్ర గురౌ పారావతాంశగే ౨౪. నాస్తి చేద్రాజయోగస్తు పురస్కృత్య నరం జనాః, ఉపజీవంతి తన్నాథే పారావతగతే తథా. ౨౫ ముఖేశే కేంద్రభావస్థే శుభగ్రహనిరీక్షితే,ముఖే సౌమ్యయుతేవాపిసుముఖస్సుస్వరోభవేత్. ౨౬.ప్రఫుల్లవదనః శ్రీమాన్ కేంద్రే ముఖపతౌ సతి, స్వోచ్చమిత్రస్వవర్గస్థే

తన్నాథే గోపురాంశకే. ౨౭. పాపైర్యుతే ముఖస్థానే తన్నాథే పాపసంయుతే, నీచరాశిగతే వాపి దుర్ముఖః పాపవీక్షితే ౨౮. క్రోధయుక్స నరః పాపే తదీశే గుళికాన్వితే, పాపయోగబహుత్వేఽస్మిన్ నీచశత్రుంశకే స్థితే. ౨౯. వాక్స్థానపే దేవపురోహితేన యుక్తే తథా నాశగతేఽత్ర మూకః, పిత్రాదికానామయమేవ రీతి రుక్తా మునీంద్రైర్బహుశాస్త్రవిద్భిః. ౩౦. వాక్స్థానపే సౌమ్యయుతే త్రికోణే కేంద్రస్థితే తుంగసమన్వితే వా, శుభేక్షితే పుంగ్రహసౌమ్యయుక్తే వాగ్మీ భవే ద్యుక్తిసమన్వితోఽసౌ. ౩౧. వాచాలకః కేంద్రగతే తదీశే పారావతాంశే పరమోచ్చభాగే, సింహాసనే దేవగురౌ భృగౌ వా వర్గోత్తమే సోమసుతేన యుక్తే. ౩౨ వాగీశస్థాంశపే సౌమ్యే స్వోచ్చే వా శుభవీక్షితే, గోపురాంశయుతే వాపి వాగ్మి పటుతరో భవేత్. ౩౩. వాగీశోఽపి బలాన్వితశ్శుభయుతో వర్గోత్తమాంశేఽపివా వాగ్మీ స్యాద్భవనేశ్వరో గురుయుతః పారావతాంశేఽపివా, తన్నాథే భృగుణా బుధేన సహితే త్వైరావతాంశేఽపివా స్వోచ్చస్వర్క్షసుహృద్గృహే ధనపతౌ వాక్స్థానకోలాహలః. ౩౪. సభాజితో వాగధిపస్సపాపః కర్మస్థితో నీచగతోఽర్కయుక్తః, మాంద్యన్వితే తద్భవనేఽర్కయుక్తే పాపై స్సుదృష్టస్స జడోఽత్ర జాతః. ౩౫. కేంద్రే బుధే వాగధిపే బలాఢ్యే శుక్రే ధనే భ్రాతృగతే చ సౌమ్యే, స్వోచ్చే ధనే దానవపూజితే వా జ్యోతిర్విదాం శ్రేష్ఠతమో నరస్స్యాత్. ౩౬. గణితజ్ఞో భవే జ్జాతో వాగ్భవే భూమినందనే, ససోమే బుధదృష్టే వా కేంద్రే వా సోమనందనే ౩౭. వాగ్భావపే బుధే స్వోచ్చే లగ్నే దేవేంద్రపూజితే, శనా వష్టమసంయుక్తే గణితజ్ఞో భవేన్నరః. ౩౮. కేంద్రత్రికోణగే జీవే శుక్రే స్వోచ్చస్థితే సతి, వాగ్భావపే సోమపుత్రే గణితజ్ఞో భవేన్నరః. ౩౯. వాగ్భావపే రవౌ భౌమే గురుశుక్రనిరీక్షితే, పారావతాంశకే చైత చ్ఛాస్త్రదృష్టిపరాయణః ౪౦ గురుశుక్రౌ ధనేశౌ చేద్రవిభౌమనిరీక్షితౌ, మూలత్రికోణే తుంగేవా తర్కశాస్త్రవిదాం వరః. ౪౧ సంపూర్ణబలసంయుక్తే గురౌ తద్భవనేశ్వరే, దినేశే గురుసంయుక్తే శాబ్దికోఽయం నరో భవేత్ ౪౨ వాగ్భావపే బుధే స్వోచ్చే గోపురాంశగతే శనౌ, సింహాసనే గురౌ వాపి వేదాం

తజ్ఞో భవే న్నరః. ౪౩. వేదాంతపరిశీల స్స్యా త్కేంద్రకోణే గురౌ సతి, బుధేన భృగుణా దృష్టే శనౌ పారావతాంశగే. ౪౪. ఉత్తమాంశే భృగౌ లగ్నే కేంద్రే వా సంగతే భృగౌ, దేవలోకంగతే చంద్రే వేదాంతజ్ఞో భవే న్నరః. ౪౫. షట్ శాస్త్రవల్లభః కేంద్రే జీవే దానవపూజితే, సింహాసనే గోపురాంశే వాగ్భావస్థాంశగే బుధే ౪౬. విప్రలంబో ధనేశస్థరాశీశస్థాంశపే శనౌ, సపాపే కేంద్రకోణే వా భానౌ ఽప్యంశం వినిర్దిశేత్. ౪౭. పరిహారకరో నిత్యం భానుస్థితనవాంశపే, వాగ్భావస్థే బలాఢ్యే తు తస్మి న్వైశేషికాంశగే ౪౮. గురౌ బలాఢ్యే ధనరాశియుక్తే తదీశ్వరాక్రాంతనవాంశనాథే, కేంద్రే త్రికోణే శుభవీక్షితే వా వేదాంతవి చ్ఛాస్త్రపరాయణ శ్చ. ౪౯. లగ్నేశ్వరే ధనస్థే తు లగ్నే వా సౌమ్యసంయుతే, జాతః పారావతాంశే వా తుంగే హ్యాగమశాస్త్రవిత్. ౫౦. లగ్నేశ్వరస్థాంశపతిస్థరాశినాథస్థితాంశాధిపతౌ బలాఢ్యే, వైశేషికాంశే యది తుంగభాగే ధనాధిపే తు స్థపతిత్వ మేతి. ౫౧. లగ్నేశ్వరేణ సహితే ధనరాశినాథే కేంద్రస్థితే పరమతుంగనవాంశకేఽపి, వైశేషికాంశకయుతే శుభదృష్టియుక్తే జాతస్య భూరిధనలాభ మిహాఽఽహు రార్యాః. ౫౨. కర్మాధిపేన సహితే ధనరాశినాథే లగ్నేశ్వరస్థితనవాంశపతీశ్వరేణ, దృష్టే చతుష్టయగతే శుభదృష్టియుక్తే జాతో నరః పలిత మేత్యచిరేణ బాల్యే. ౫౩. లగ్నార్థలాభభవనే శుభఖేచరేంద్రే స్వోచ్చే సుహృద్గృహగతేఽపి విశేషకాంశే, తుంగాంశకే ధనపతిస్థనవాంశనాథే దృష్టే ధనాదిబహులాభ ముపైతి బాల్యే. ౫౪. లగ్నేశే ధనరాశిస్థే ధనేశే లాభరాశిగే, లాభేశే వా విలగ్నస్థే బహుద్రవ్యార్జితం భవేత్. ౫౫. సర్వగ్రహా దతిబలే యది లగ్ననాథే కేంద్రస్థితే త్రిదశపూజితసంయుత శ్చేత్, వైశేషికాంశకయుతో యది లగ్ననాథో విత్తం స్వవీర్యబలసాధిత మాహు రార్యాః. ౫౬. లగ్నేశసంయుతనవాంశపతిస్థరాశినాథో బలేన సహితో ధనపస్య మిత్రం, కేంద్రత్రికోణసహితః స్వగృహేఽథవాపి జాత స్స్వవీర్యధన మేతి బహుప్రకారైః. ౫౭. లగ్నేశ్వరస్య ధనరాశిపతి స్త్రికోణే కేంద్రేఽథవా బలయుత శ్శుభఖేచరేంద్రైః, ఉచ్చస్థఖేచరయుతః పరమోచ్చకే వా జాత స్స్వవీర్య

ధన మేతి బహుప్రకారైః. ౫౮. విత్తేశ్వరో భావవిలగ్నపాభ్యాం యుక్త స్త్రికోణే యది కేంద్రరాశౌ, శుభేక్షితః కాలబలాన్విత శ్చేజ్జాత స్స్వవీర్యా ద్ధన మేతి మధ్యే. ౫౯. అంతే ధనం యాతి ధనేశయుక్తరాశౌ విలగ్నేశయుతే ససౌమ్యే, తదీశ్వరే లగ్నగతే బలాఢ్యే లాభేశ్వరా దేవ ముదాహరంతి ౬౦ తృతీయరాశౌ ధనలగ్ననాథౌ బలాన్వితౌ సద్గ్రహదృష్టియుక్తౌ, తదీశ్వరేణాపి యుతౌ ప్రదృష్టౌ భ్రాతు ర్ధనం యాతి విశేషకాంశే. ౬౧. తృతీయభావాధిపతౌ ధనస్థే తత్ర స్థితే కారకఖేచరేంద్రే, దృష్టే యుతే వా తనుపేన జాతో భ్రాతు ర్ధనం యాతి విశేషితాంశే. ౬౨. పరస్పరం విత్తవిలగ్ననాథౌ నిరీక్షితౌ కేంద్రగతౌ శుభాంశే, నిరీక్షితౌ లాభశుభేశ్వరాభ్యాం జాతో ధనం యాతి బహుప్రకారైః ౬౩. విత్తేశ్వరం పశ్యతి లగ్ననాథే యుక్త స్స్వవీర్యా ద్ధన మేతి జాతః, తృతీయభావాధిపకారకాభ్యాం దృష్టే యుతే తీవ్రదృశవిత్త మేతి. ౬౪. దృష్టే యుతే విత్తపతౌ బలాఢ్యే సుఖేశ్వరేణాపి ధనం జనన్యాః, బంధో స్సకాశా దథవా కృషే శ్చ ధనం ప్రయా త్యత్ర విశేషితాంశే ౬౫. పుత్రేశతత్కారకఖేచరాభ్యాం తథావిధే విత్తపతౌ బలాఢ్యే, వైశేషికాంశే యది లగ్ననాథే జాత స్స్వపుత్రార్జితవిత్త మేతి. ౬౬. షష్ఠేశ తత్కారకఖేచరాభ్యాం తథావిధే విత్తపతౌ బలాఢ్యే, శత్రో స్సకాశా చ్చ ధనం ప్రయాతి వైశేషికే లగ్నపతౌ బలాఢ్యే. ౬౭. కళత్రతత్కారకయో స్తథైవ విత్తం కళత్రా ల్లభతే హి జాతః, పితు ర్ధనం కారకభావపాభ్యాం గురో స్సకాశా దపి ధర్మమూలాత్. ౬౮. కర్మేశతత్కారకదృష్టియోగా ద్ధనం స్వదానగ్రహణా త్స్వకీర్త్యా, లాభేశతత్కారకదృష్టియోగా దేనం వదం త్యత్ర ధనే బహుత్వం. ౬౯. ధనాయ యే గ్రహాః ప్రోక్తా బలాఢ్యా స్తే తథా భవేత్, నీచారిమూఢభావస్థై ర్దృగ్యోగా త్ఖేచరైరపి. ౭౦. తత్తద్భావాధిపై ర్విత్తనాశనం తన్మృతి ర్భవేత్, సహోథబంధుపుత్రాదికళత్రాదే రయం క్రమః. ౭౧ విత్తాధిపే తోయఖగే బలాఢ్యే విత్తేశ్వరేణాపి ధనాంశనాథః, లగ్నే జలస్థే యది భావఖేటే ద్వీపాంతరా దేష్యతి వస్తులాభః. ౭౨. లగ్నాధిపే హీనబలే సపాపే రిప్ఫే ధనేశే దిననాథయుక్తే, నీచస్థితే వా శుభదృష్టిహీనే జాతస్య

విత్తం హరతి క్షితీశః. ౭౩. వ్యయేశే ధనరాశిస్థే రిప్ఫస్థే లాభనాయకే,
దుస్థే ధనే వా నీచే వా రాజదండా ద్ధనక్షయః. ౭౪. ధనేశే నీచ
రాశిస్థే సపాపే నీచసంయుతే, రాజకారకసంయుక్తే రాజదండా ద్ధన
క్షయః. ౭౫. ధనవ్యయేశౌ వ్యయవిత్తసంస్థౌ లగ్నేశ్వరే ణాపి నిరీ
క్షితౌ చేత్, లగ్నాధిపే నాశగతే సపాపే రాజ్ఞాం ప్రకోపా ద్ధననాశ
మాహుః ౭౬. లగ్నేశ్వరే నాశగతే విలగ్ననాథేన యుక్తే యమ
కంటకాంశే, దంష్ట్రాకరాళాంశగతేఽథవాఽపి రాజ్ఞాం ప్రకోపా ద్ధన
నాశ మాహుః ౭౭. కర్మేశ్వరే నాశగతే సపాపే క్రూరాదిషష్ట్యంశ
యుతే విశేషాత్, ధనేశ తత్కారకయుక్తదానీం లోకోపకారా
ద్ధననాశ మాహుః ౭౮. విత్తాధిపే భూమిజదృష్టియుక్తే క్రూరాంశగే
హీనబలే సపాపే, చోరేశతత్కారకదృష్టియుక్తే చోరాగ్నిభూపై
ర్ధననాశ మేతి ౭౯. విత్తేశసంయుక్తనవాంశనాథయుక్తాంశకే చోర
గతౌ సపాపే, దుష్టే విలగ్నేశ్వరదృష్టయుక్తే చోరాగ్నిభూపై ర్ధననాశ
మేతి ౮౦. ధనేశయుక్తాంశపతి ర్దుస్థో వా పాపయుగ్భవేత్, క్రూరాం
శకగతే వాపి నిర్ధనోఽయం భవేన్నరః. ౮౧. ధనే క్రూరాభిసం
యుక్తే ధనేశే పాపసంయుతే, తథైవ లాభరాశీశే ధనహీనో భవే
న్నరః ౮౨. వ్యయేశసంయుక్తనవాంశనాథో యుక్తో ధనేశేన నిరీ
క్షితో వా, నీచార్కగో హీనబల స్సపాపః కేంద్రస్థిత శ్చే దపి నిర్ధన
స్స్యాత్. ౮౩. ధనేశస్థితరాశీశసంయుక్తాంశపతౌ యదా, కాలదండాది
సంయుక్తే హ్యర్థేశే నిర్ధనో భవేత్. ౮౪. యత్కించిద్ధనసంయుక్తో
ధనేశే కేంద్రకోణగే, క్రూరషష్ట్యంశసంయుక్తే నీచస్థేఽర్కయుతే
సతి ౮౫. యత్కించి ద్విత్త మాయాతి లాభేశస్థాంశరాశిపే,గురుణా
భృగుణా దృష్టే రవిషష్ట్యంశసంయుతే. ౮౬. లాభలగ్నధనేశానాం
యుక్తాంశాః క్రూరసంస్థితాః,క్రూరషష్ట్యంశసంయుక్తే లాభేశే వాఽర్థ
నాశభాక్. ౮౭ వైశేషికాంశే ధనపే స్వోచ్చమూలత్రికోణగే,
కేంద్రత్రికోణసంయుక్తే ఉత్పన్నధనికో భవేత్. ౮౮. ఉత్పన్నధనికో
లగ్ననాథే వైశేషికాంశగే, ధనేశే సౌమ్యషష్ట్యంశే చోభౌ కేంద్ర
గతౌ యదా. ౮౯. సద్యో ధనీ ధనేశేన కర్మనాథయుతే సతి, కర్మే
శస్థాంశపతినా లాభనాథ స్తథావిధః. ౯౦. లగ్నేశే ధనరాశిస్థే లా

భేశే కర్మసంయుతే, ధనేశస్థాంశపే సౌమ్యే శుభదృష్టే ధనీ భవేత్.
౯౧. లాభలగ్నధనేశానాం యుక్తాంశా స్సౌమ్యసంజ్ఞితాః, సౌమ్య
షష్ట్యంశసంయుక్తే హ్యుత్పన్నధనికో భవేత్. ౯౨. సహస్రనిష్క
కర్తా స్యా ద్ధనేశే హ్యుత్తమాంశగే, లాభాధిపేన సందృష్టే గురుణా
వా నిరీక్షితే. ౯౩. సహస్రనిష్కకర్తా స్యా ల్లగ్నేశస్థనవాంశపే,
గోపురాంశగతే కర్మనాథేన యది వీక్షితే. ౯౪. కర్మేశసంయుక్తన
వాంశనాథయుక్తేశసప్తాంశపతౌ బలాఢ్యే, శుక్రేణ దేవేంద్రపురోహి
తేన దృష్టేసహస్రద్వయనిష్కకర్తా. ౯౫ సౌమ్యషష్ట్యంశసంయుక్తే
ధనే లాభే బలాన్వితే, తదీశేఽపి తథాభూతే సహస్రద్వయనిష్క
భాక్ ౯౬. వైశేషికాంశే విత్తస్య నాథ గుర్విందుభాస్కరాః, తథా
విధే భవేశేఽపి బలాఢ్యే హి తదా ధనీ. ౯౭. ధనేశస్య దృక్కాణేశ
సంయుక్తనవభాగపః, సర్వోత్తమబలోపేతో హ్యష్టసాహస్రనిష్క
యుక్. ౯౮. లగ్నేశస్య దృక్కాణేశసంయుక్తమునిభాగపః, వైశేషికాం
శకగత స్త్వయుతం ధన మాప్నుయాత్. ౯౯ వ్యయే శుక్రే ధనే
జీవే త్ర్యంశే వైశేషికే సతి,లగ్నేశేఽపి తథా యుక్తే తదూర్ధ్వ ముప
యాతి సః. ౧౦౦. గురౌ లగ్నేశసంయుక్తే ధనే వైశేషికాంశగే,
కేంద్రత్రికోణగేవాఽపి తదూర్ధ్వం విత్త మాప్నుయాత్.౧౦౧. కర్మే
శస్థదృక్కాణేశనాథసంయుక్తసప్తపః, కేంద్రత్రికోణగో వీర్య స్త్వథ వా
గధినాయకే ౧౦౨. వైశేషికాంశగశ్చే త్తు ధనం లక్ష మవాప్ను
యాత్, లక్షద్వయం ధనం యాతి చతుష్కేంద్రే శుభాన్వితే.౧౦౩.
సింహాసనే ధనేశే తు సతి పారావతాంశగే, లక్షత్రయాధికారీ స్యా
ల్లాభలగ్నధనాధిపాః ౧౦౪. వైశేషికాంశకగతో మృదంశాదిగతోఽ
పివా, విత్తనాథ స్తదూర్ధ్వం హి ధనీ లాభాధిప స్తథా.౧౦౫. వృద్ధి
కేంద్రగతౌ విత్తకారకౌ బలినౌ తథా, భాగ్యనాథ స్తథాభూత
స్సుఖేశోఽపి తథావిధః. ౧౦౬. విలగ్నార్థాయభాగ్యేశాః పరమో
చ్చాంశసంయుతాః, వైశేషికాంశే లాభేశ స్తదా కోటీశ్వరో భవేత్.
౧౦౭. భాగ్యేశే స్వోచ్చభావస్థే సింహాసనగతేఽపివా, వర్గోత్త
మాంశే లాభేశే దినేశే సుఖకేంద్రగే. ౧౦౮ లగ్నేశే ధనభావస్థే
కేంద్రస్థే ధనఖేచరే, శుభే శుక్రే కేంద్రభావే కోటివిత్తం సమాప్ను

యాత్. ౧౦౯. ఋణప్రదో విలగ్నేశసంయుక్తనవభాగపః, దృష్టో దేవేంద్రగురుణా మృద్వంశాదిసమన్వితః. ౧౧౦ విత్తలాభేశసంయుక్తత్ర్యంశకేశనవాంశపః, విశేషాంశే కేంద్రగతో ఋణదాతా భవేన్నరః. ౧౧౧. లాభేశే లగ్ననాథేఽపి క్రూరషష్ట్యంశసంయుతే, లాభేశస్థితలాభేశనాథే దుస్థే శుభాన్వితే. ౧౧౨. ధనేశే నాశరాశిస్థే క్రూరషష్ట్యంశసంయుతే, పాపాన్వితే ధనే రంధ్రే ఋణగ్రస్తో భవేన్నరః. ౧౧౩. వాక్స్థానపే షష్ఠగతే సరాహౌ రాహుస్థితస్థానాధిపసంయుతే వా, దంతస్య రోగః పతనం చ తేషాం భుక్తౌ తయో ర్వా ప్రవదంతి తజ్ఞాః. ౧౧౪. వాగ్భావపే నాపి యుతర్క్షనాథ స్తద్భావపస్థాంశపయుక్తనాథః, షష్ఠేశ్వరేణాపి యుతస్తు భుక్తౌ దంతస్య రోగః పతనం చ తేషాం. ౧౧౫ వాక్స్థానపేనాపి యుతోఽర్కపుత్రః పాపై ర్యుతో వాతభయాత్ప్రమాదః, సూర్యస్య కోపా ద్భవతి ప్రమాదో రాజ్ఞాం కుజ శ్లేష్మభయా త్తు రోగః. ౧౧౬. తదీశ్వరే నాథ యుతేతు సౌమ్యే సరాహుకేతౌ పరిభావయుక్తే, రాహుస్థిత స్యాధిపసంయుతస్య భుక్తౌ తదా తాలుభవ స్తు రోగః ౧౧౭. రాజ్యారినాథౌ తనుభావసంస్థౌ స్యా చ్చార్థపో భూమిపతేః ప్రకోపాత్, ఉత్పాటితం నేత్ర ముశంతి తజ్ఞా నీచాంశగౌ పాపయుతౌ తథైవ. ౧౧౮. రాజారినాథస్థితభాంశకేశౌ దుస్థౌ విలగ్నేశపతౌ తథైవ, సహాక్షిపౌ నాశగతౌ తథైవ శుభై ర్న దృష్టో నయనప్రమాదః. ౧౧౯. తద్భావపా ద్వ్యాప్యథ కారకా ద్వా పిత్రాదికానాం ఫల మేవ మాహుః, కర్ణస్య విచ్ఛేదన మాహు రార్యా స్సౌరే చ భౌమే ధనపే విలగ్నే. ౧౨౦. రోగోఽథవా విత్తపతౌ విలగ్ననాథస్థితే మందసుతాదియుక్తే, పిత్రాదికానాం ఫలమేవమూహ్యం తత్స్థాననాథగ్రహకారకాద్యైః. భుక్తీశ్వరే శుక్రనిశాకరాభ్యాం కేంద్రే యుతే రాజత మత్ర పాత్రం, సచంద్రశుక్రామరరాజపూజ్యాః కేంద్రస్థితే భుక్తిపతౌ హిరణ్యం. ౧౨౨. తదీశ్వరే కోణచతుష్టయే వా వైశేషికాంశే యది తాదృశం చ తత్, మృద్వంశకే వా పరమోచ్చకాంశే స్థితే తదీశే యది తాదృశం హి తత్. ౧౨౩ స్వస్వాంశకానాం పరమోచ్చకాంశే శశాంకజీవాచ్ఛవిదో యదంశే, వీర్యాన్వితో భుక్తిపతి స్తదంశే భుక్తౌ సుపాత్రం సుదృఢం హిరణ్యం. ౧౨౪.

మృద్వంశకే భుక్తిపతౌ విశేషా త్పారావతాంశే బలపూర్ణయుక్తే, కేంద్రే స్థితే మిత్రశుభేక్షితే వా స్యా త్కాంస్యపాత్రం బహుభుక్తికాలే. ౧౨౫ విచిత్రపాత్రం ప్రవదంతి తజ్ఞా భుక్తీశ్వరః కేంద్రగతో బలాఢ్యః, శుక్రామరేడ్యేందుసుతా బలాఢ్యా స్తై రేవ యుక్తోఽథ విశేషితాంశే ౧౨౬ భుక్తీశమందా తనుపేన యుక్తౌ షష్ఠస్థితౌ చే త్ప్రవదంతి లోహం ధాతుద్వయయుక్తం పాత్రం భుక్తీశస్థాంశరాశిపే, పాపగ్రహేణ సందృష్టే కారకే బలవర్జితే. ౧౨౭. పాత్రం తదీశ్వరయుతౌ యదివా వినాశస్థానర్క్షగౌ సుదృఢ మత్ర తు లోహపాత్రం, కాంస్యం వదంతి కిల భుక్తిపతౌ బలాఢ్యే వైశేషికాంశసహితే సతి సౌమ్యదృష్టే. ౧౨౯ భుక్తీశ్వరస్థితనవాంశపతి ర్యదంశే తద్రాశిప శ్శుభయుతోఽపి తథైవ మాహుః, పాపగ్రహేణ సహితే సతి భుక్తిరాశౌ తద్రాశినాథయుతభావపతి ర్యదంశే. ౧౩౦. తద్రాశిపో బలవియుక్త శ్శుభై రదృష్టో భుక్తౌ తు సీస మదృఢం కథయంతి తజ్ఞాః, బహ్వాశనో భుక్తిపతౌ సపాపే దావాగ్నిదగ్ధాయుధకాలభాగే ౧౩౧. నీచాంశకే పాపనిరీక్షితే వా శుభై ర్న దోష స్సహితేక్షణాభ్యాం. భుక్తిస్థానే శుభయుతే తదీశే శుభసంయుతే, శుభగ్రహేణ సందృష్టే సుఖభుక్స నరో భవేత్. ౧౩౨ భుక్తిసౌఖ్యయుతః శ్రీమాన్ భుక్తీశే బలసంయుతే, విశేషితాంశకే వాపి శుక్రే జీవనిరీక్షితే. ౧౩౩. భుక్తౌ స్వోచ్చే త్రికోణే వా తదీశే వా బలాన్వితే, కారకే తు విశేషాంశే శుభదృష్టే శుభాశనీ ౧౩౪ కాలోచితాశనీ భుక్తినాథే దేహేశవీక్షితే, పాపగ్రహేణ సందృష్టే నీచారిశయుతేఽపివా. అన్నప్రదో ద్వితీయేశే గురుసౌమ్యయుతేక్షితే, వైశేషికాంశకయుతే మృద్వంశాదియుతేఽపివా. ౧౩౬ గురుశుక్రయుతే భుక్తినాథే శుభనిరీక్షితే, వైశేషికాంశకగతే కేంద్రే తూపచయేఽపివా. ౧౩౭. ముధ్యే స్వోచ్చే భుక్తిపతౌ మిత్రసౌమ్యనిరీక్షితే, బలయుక్తే శుభయుతే త్వన్నదాతా భవేన్నరః ౧౩౮. నాథే వైశేషికాంశే తు సుఖభుక్తిప్రదో భవేత్, అల్పాశీ రుచికామీ స్యా ద్భుక్తినాథే శుభగ్రహే ౧౩౯. స్వోచ్చే తు శుభసందృష్టే మృద్వంశాదిసమన్వితే, తదీశే బలసంయుక్తే శీఘ్రభుక్స నరో భవేత్. ౧౪౦. పరాన్నభుక్తజీవీ స్యా న్నీచశత్రుంశసంయుతే,

నీచఖేచరసన్దృష్టే స దూషణపరో భవేత్. ౧౪౧. భుక్తిస్థానాధిపే మందే తదీశే మందసంయుతే, నీచేఽర్కసూనునా దృష్టే శ్రాద్ధభుక్తతతం నరః. కుభోజీ భుక్తినాథే తు శన్యారగుళికాన్వితే, నీచశత్రుయమాంశాద్యా శుభదృష్టివివర్జితే ౧౪౩. ద్వితీయే శుభరాశౌ వా శుభఖేచరసంయుతే,తదీశే శుభరాశౌ వా భుక్తౌ వా తాదృశేగృహే ౧౪౪.తాదృశే వ్యాశుభైర్యుక్తే చిరభోక్తా తు మానకః,తన్నాథే పాపరాశిస్థే చిరభుక్తిపరో భవేత్.౧౪౫. విలగ్నసప్తమవిత్తరాశౌ దినేశయుక్తే క్షితిసూనుదృష్టే.భౌమేనవా వాసరనాథదృష్టే స్ఫూటాగ్నిభీతిః ప్రభవేన్నరాణాం ౧౪౬. లగ్నాంత్యశత్రుభవనే యది భూమిపుత్రే మందాన్వితే కమలబంధునిరీక్షితే వా, మూఢారినీచభవనే యదివా ధరాజే త్యాజ్యాస్పదాదిసహితస్స భవేత్తదానీం. ౧౪౭. మందాత్మజేన సహితే యది భూమిపుత్రే విత్తేఽథవా నిధనరాశిముపాగతే వా, తేనైవ వీక్షితయుతే ధనభావనాథే త్యాజ్యస్పృగాదినియతిం చ వదంతి తజ్జ్ఞాః ౧౪౮. పాపేక్షితే రవిసుతే ధనరాశిసంస్థే పాపాన్వితే శునకజాతిముపైతి జాతః, తద్భావనాథసహితే దిననాథపుత్రే దృష్టేఽథవా శునకభీతిముపైతి జాతః. ౧౪౯. రాహౌ ద్వితీయే గుళికేన దృష్టే యుక్తేఽథవా సర్పభయం వదంతి,కదన్నభుగ్భానుసుతేఽత్ర యుక్తే పిత్రాదికానాం ఫలమేవ మాహుః. ౧౫౦. లగ్నేశ్వరే శోభనఖేచరేంద్రే నిధ్యాదిలాభం ధనభావయుక్తే, సౌమ్యే ద్వితీయే యది సత్వహీనే పాపేక్షితే వాక్చలనం తదాహుః వాక్స్థానపోఽసౌ యది సత్వహీనః క్రూరాంశగః పాపఖగో యది స్యాత్, వాక్స్థానపే సౌమ్యదృశా విహీనే పాపేక్షితే వాక్చలనం తదాహుః ౧౫౨. పాపే ధనే పాపనిరీక్షితే వా క్రూరాంశకే పాపయుతే విశేషాత్, తత్స్థానపే పాపనిరీక్షితేఽపి విషప్రయోగాత్ఖలు వంచనాది ౧౫౩. విత్తాదిస్థానపవశాదేవం తేషాం ఫలం వదేత్, నాథకారకభావానాం బలాబలవశాత్తథా. ౧౫౪. సర్వేషాముపకారార్థం రహస్యార్థః ప్రకాశితః, ధనభావఫలాధ్యాయో వర్ణితోఽప్యయసూనునా. ౧౫౫.

ఇతి సర్వార్థచింతామణౌ హోరాశాస్త్రే ధనభావో నామ
ద్వితీయోఽధ్యాయః.

శ్రీరస్తు

సర్వార్థచింతామణిః

అథ సహజభావాధ్యాయః.

నాశస్థితౌ సోదరనాథభౌమౌ పాపేక్షితౌ సోదరనాశమాహుః, పాపర్క్షగౌ పాపసమాగమౌ చేద్భ్రాతౄన్సముత్పాద్య వినాశమాహుః. ౧. నీచాస్తగౌ కారకభావనాథౌ నీచాంశగౌ పాపసమాగతౌ వా, క్రూరాదిషష్ట్యంశయుతౌ తదానీం భ్రాతౄన్సముత్పాద్య వినాశమాహుః. ౨. పాపగ్రహే సోదరభావయుక్తే స్వోచ్చేఽథవా పాపనిరీక్షితే వా, తదీశ్వరే పాపఖగాంతరస్థే సహోదరాణాం కథయంతి నాశం. ౩. పాపాంతరే పాపనిరీక్షితే వా పాపాన్వితే నీచగృహాన్వితే వా, తృతీయభావే శుభఖేచరేంద్రై రవీక్షితే సోదరనాశమాహుః. ౪. భ్రాతృస్థానాధిపస్థాంశరాశీశే నాశరాశిగే, నీచారాతిగతే మూఢే త్వాహుః సోదరనాశనం. ౫. శనిమాందిసమాయుక్తే పాపఖేచరవీక్షితే, తదీశే నాశరాశిస్థే సోదరాణాం వినాశనం. ౬. పాపాంతరే తదీశే తు కారకే తు తథావిధే, తాదృశే భావనాథే వా సోదరాణాం వినాశనం. ౭. పాపాభిలక్షితే భావే భావేశే భావసంస్థితే, క్రూరషష్ట్యంశకానాం వా సోదరాణాం వినాశనం. ౮. భ్రాతృస్థానాధిపస్థాంశరాశీశో యన్నవాంశకే, తదీశే నాశరాశిస్థే సోదరాణాం వినాశనం. ౯. సోత్థేశయుక్తత్రింశాంశనాథే యత్ర నవాంశగే, తన్నాథే నీచమూఢారిభావే సోదరనాశనం. ౧౦. భ్రాతృస్థానాధిపే దుస్స్థే కారకే వా తథావిధే, పాపేక్షితే పాపయుతే స్వోచ్చే వా సోదరక్షయః. ౧౧. అతిక్రూరసమాయుక్తే భావే వా కారకేఽపివా, తద్భావనాయకే వాపి బాల్యే సోదరనాశనం. ౧౨. యత్కించిత్ఖేచరసంయోగే బాల్యే నాశస్త్వకాలతః, బలహీనవశాదేవం సోదరక్షయచింతనం. ౧౩. భ్రాతృస్థానే శుభయుతే శోభనగ్రహవీక్షితే, భావనాథే బలాఢ్యే తు భ్రాతృలాభముదీరయేత్. ౧౪. భ్రాతృపే

కారకే వాపి శుభయోగనిరీక్షితే, భావే వా బలసంపూర్ణే భ్రాతౄణాం వర్ధనం భవేత్. ౧౫. కేంద్రత్రికోణగే వాపి స్వోచ్చమిత్రస్వవర్గగే, నాథే వా కారకే వాపి భ్రాతృలాభ ముదీరయేత్. ౧౬. స్వోచ్చగ్రహాంశకే వాపి సౌమ్యానా మంశగే యది, నాథే వా కారకే వాపి భవే త్సోదరవర్ధనం. ౧౭. సోత్థేశ్వరే గోపురభాగయుక్తే సింహాసనే కారకఖేచరేంద్రే, సౌమ్యగ్రహే తద్భవనాధిపే వా భ్రాత్రాదిలాభం కథయంతి తజ్జ్ఞాః. ౧౮. పారావతాంశే యది కేంద్రరాశౌ భావేశ్వరో శోభనఖేటయుక్తే, సౌమ్యాంశకే సౌమ్యగృహే తదీశే సోత్థాదిబాహుళ్య ముదాహరంతి. ౧౯. భ్రాతృనాథే స్వతుంగాదివర్గే మూలత్రికోణగే, బలాఢ్యే భ్రాతృభావే వా సోదరోత్పత్తి మాదిశేత్. ౨౦. వైశేషికాంశకే భావనాథే వా శుభవీక్షితే, మృద్వంశాదియుతే వాపి భ్రాతృవర్ధన మేవ హి. ౨౧. ఐరావతాంశగే భావనాథే గుర్విందుభార్గవైః, దృష్టే యుతే బలాఢ్యే వా సోదరోత్పత్తి మాదిశేత్. ౨౨. లగ్ననాథస్య సోత్థేశో మిత్రం చే న్మిత్రతో భవేత్, భ్రాతా శత్రు ర్భవే చ్ఛత్రు శ్చే దేవం వినియుజ్యతే. ౨౩. అయుగ్మభాంశే యది కారకేశౌ గుర్వర్కభూసూనునిరీక్షితౌ చేత్, ఓజే గ్రహా స్స్యు ర్యది విక్రమాఢ్యే పుంభ్రాతర స్తస్య వదంతి తజ్జ్ఞాః. ౨౪. యుగ్మాంశకే యుగ్మగృహే తదీశే భావే తథా కారకఖేచరేంద్రే, సహోదరీలాభ మిహాఽహు రార్యా నపుంసకాఖ్యాః ఖలు తత్తథైవ. ౨౫. భ్రాతృరాశ్యంశకవశా ద్భ్రాతృసౌఖ్యం వినిర్దిశేత్, నాథకారకసంయుక్తరాశ్యంశా ద్వా తథా వదేత్. ౨౬. భ్రాతృరాశిసమాయుక్తఖేచరస్థాంశపా ద్వదేత్, సోత్థేశయుక్తరాశ్యంశకారకాన్వితభాగతః. ౨౭. తయో స్సంయుక్తఖేటస్థరాశ్యంశా ద్వా తథా వదేత్, ఏతయో ర స్తమానా ద్వా పాపయోగా ద్వినాశనం. ౨౮. సింహాసనాంశకం ప్రాప్తే త్వర్కే బలిని విక్రమః, కారకా ద్విక్రమేశా ద్వా విక్రమోఽస్తీతి నిర్దిశేత్. ౨౯. శౌర్యాధిపే తుంగయుతే బలాఢ్యే కేంద్రే త్రికోణే సతి సౌమ్యదృష్టే, మూలత్రికోణే స్వగృహేఽష్టగేహే వైశేషికాంశే పురుష స్సుధీరః. ౩౦. ధీరో భవే ద్విక్రమరాశినాథే సౌమ్యగ్రహాంశే శుభఖేటయుక్తే, తథైవ తత్కా

రకఖేచరేంద్రే సౌమ్యగ్రహాణాం భవనే తు శౌర్యే. ౩౧. ధైర్యాన్వితో విక్రమరాశినాథసంయుక్తరాశ్యంశపతి ర్యదంశే, తదంశనాథే స్వగృహాదివర్గే యుద్ధే విదగ్ధః కలహప్రవీణః. ౩౨. విక్రమాధిపతౌ స్వోచ్చరాశిస్థే పాపసంయుతే, చరఖేచరరాశ్యంశే యుద్ధా త్పూర్వం దృఢో భవేత్. ౩౩. స్థిరభే స్థిరరాశ్యంశే యుద్ధే పశ్చా ద్దృఢో భవేత్, క్రూరషష్ట్యంశకే వాపి తదీశే నీచరాశిగే. ౩౪. పాపయుక్తేఽథవా దృష్టే యుద్ధే మందో భవే న్నరః, యుద్ధే పరాజిత స్స్వోచ్చే విక్రమేశే వినాశభే. ౩౫. కారకే బలహీనే వా క్రూరషష్ట్యంశసంయుతే, తథావిధే తదీశే తు యుద్ధే మందో భవే న్నరః. ౩౬. సింహాసనాంశే సతి విక్రమేశే పారావతే గోపురభాగయుక్తే, మృద్వంశకే వా శుభదృష్టియుక్తే మహోత్సవో యుద్ధవిశారద స్స్యాత్. ౩౭. యుద్ధాభిలాషీ సమరప్రవీణో వీర్యేశ్వరే సౌమ్యయుతే స్వతుంగే, వైశేషికాంశే బలపూర్ణయుక్తే మృద్వంశకే వా విపరీత మన్యత్. ౩౮. శౌర్యాధిపే భానుయుతేఽత్ర భీరు శ్చంద్రాన్వితే మానసధైర్యజాతః, బాహ్యే జడో భౌమయుతే ప్రకోపీ సౌమ్యాన్వితే సాత్త్వికబుద్ధియుక్తః. ౩౯. జీవాన్వితే ధీరతయా సమేత స్స్యా త్సర్వశాస్త్రార్థవిశారద శ్చ, కామాన్విత స్స్యా త్స్ఫుజితాన్వితే స్యా త్తన్మాలకోపా త్కలహప్రవీణః. ౪౦. జడో భవే ద్వాసరనాథపుత్రయుతే ఫణీనా మధిపేన యుక్తే, బహి ర్దృఢో హృద్గతజాడ్యయుక్తః కేత్వన్వితో మాందియుతే తథైవ. ౪౧. లగ్నే గురౌ విక్రమనాథయుక్తే చతుష్పదేభ్యః ప్రవదంతి భీతిం, గవాం భయం వా జలరాశిమగ్నే జలప్రమాదో భవతి ధ్రువం తు. ౪౨. వీర్యాధిపే నాపి సమేతరాశినాథాన్వితే రాహుయుతే విలగ్నే, సర్పా ద్భయం విక్రమరాశినాథే బుధేన యుక్తే గళరోగ మత్ర. ౪౩. నీచే తృతీయేఽరిగృహేఽపి మూఢే పాపేక్షితే వా గళరోగమాహుః, విషప్రయోగా ద్విషభక్షణా ద్వా తేషా మభావేఽత్ర వినిశ్చితార్థః. ౪౪. శుక్రే బలాఢ్యే యదివా శశాంకే సౌమ్యేక్షితే శోభనఖేటయుక్తే, స్వోచ్చస్థితే స్వోచ్చకమిత్రవర్గే సుపాత్రభోక్తా సుఖభుక్తిభా క్స్యాత్. ౪౫. పాపే తృతీయే గళరోగ మత్ర వదంతి మాంద్యాదియుతే విశేషాత్, భౌమాన్వితే ప్రేతపురీశభాగే తృతీయరాశౌ సతి

కర్ణరోగః. ౪౬. రాహుణా ఫణినాక్రాంతభేశే నాపి యుతే సతి, సబుధే విక్రమపతౌ గళరోగం వదంతి హి. ౪౭. సౌర్తే శనౌ మాంది యుతే తథైవ వాతా ద్భయం సౌమ్యదృశా విహీనే, తృతీయరాశి స్థితరాశినాథసంయుక్తరాశే రధిపే చ రంధ్రే. ౪౮. పాపాన్వితే పాప నిరీక్షితే వా వదంతి కర్ణోద్భవరోగ మత్ర, క్రూరాదిషష్ట్యంశయుతే తదీశే కర్ణస్య రోగం కథయంతి తజ్ఞాః. ౪౯. సౌమ్యయుక్తే తృతీయే వా సౌమ్యఖేచరవీక్షితే, తదీశే శుభసంయుక్తే కర్ణయో ర్భూషణం వదేత్. ౫౦. భానో స్తు సంబంధయుతే తృతీయే తద్రక్తిమం నీల మయం హి మాందే, శుక్రే తృతీయే సతి మౌక్తికం స్యా జ్జీవే సువర్ణాభరణం వదంతి. ౫౧. చంద్రే బహుత్వాభరణం హి సౌమ్యే శ్యామం భవే త్తత్క్షితిసూనురాశౌ, విచిత్రమార్గాభరణం తథైవ పాపేక్షితే తల్లయ మాహు రార్యాః ౫౨. శుభగ్రహాణాం భవనే తు తస్మిన్ శుభాంశకే వా శ్రవణం కథానాం, పుణ్యాదికానాం యది పాపరాశౌ వక్తుం చ తత్కర్మ కఠోర మాహుః. ౫౩.

ఇతి సర్వార్థచింతామణౌ హోరాశాస్త్రే సహజభావో నామ చతుర్థోఽధ్యాయః.

శ్రీరస్తు

సర్వార్థచింతామణిః

అథ బంధుభావాధ్యాయః.

బంధుభవనే తు బంధూన్ గృహామాతృజలాత్మవృద్ధిభోజ్యాదీన్, వాహనహృదయస్కంధాసనశయ్యాసుఖజలానిచ బ్రూయాత్. ౧. లగ్నేశ్వరే లగ్నగతేఽథవాఽస్తనాథేన యుక్తే యది గేహలాభః, అయత్నత స్స్యా చ్ఛుభదృష్టియోగే స్వోచ్చే స్వమిత్రస్వగృహే బలాఢ్యే. ౨. గేహాధిపే కేంద్రగతే బలాఢ్యే సౌమ్యేక్షితే మందిర లాభ మాహుః, వైశేషికాంశే పరమోచ్చభాగే గేహేశ్వరే మందిర లాభ మాహుః. ౩. గృహస్థానాధిపస్థాంశనాథసంయుక్తరాశిపః, తదంశాధిపతౌ కేంద్రే గృహలాభ ముదీరయేత్. ౪. భాగ్యేశే కేంద్ర భావస్థే గృహేశే స్వోచ్చమిత్రభే, గృహరాశిగతే ఖేటే స్వోచ్చే బహు విచిత్రకం. ౫. తృతీయే సౌమ్యసంయుక్తే గేహాధీశే బలాన్వితే, తదీశే బలసంపూర్ణే హర్మ్యప్రాకారమండితం. ౬. సింహాసనాంశకే వాపి గేహేశే గోపురాంశకే, మృద్వంశాదియుతే వాపి తద్గృహం సౌధమండితం ౭. పారావతాంశగే గేహనాథే గుర్విందువీక్షితే, గోపురాద్యంశకే వాపి దైవికం గృహ మాదిశేత్. ౮. విచిత్రసౌధ ప్రాకారమండితం గేహ మాదిశేత్, కర్మేశసహితే గేహనాథే కేంద్రేఽర్కజేఽపి చ. ౯. గేహాధిపో నాశగతో యది స్యా త్పాపేక్షిత స్తద్గృహనాశమాత్రం, గేహేశసంయుక్తనవాంశనాథో నాశస్థిత స్స్యా ద్యది గేహనాశం. ౧౦. బంధుస్థానాధిపే తత్ర సౌమ్యగ్రహనిరీక్షితే, తత్కారకే బలాఢ్యే వా బంధుపూజ్యో భవే న్నరః. ౧౧. బంధూపకర్తా తన్నాథే కేంద్రకోణాయసంస్థితే, వైశేషికాంశసంయుక్తే పాపదృగ్యోగవర్జితే. ౧౨. బంధుస్థానగతే జీవే తన్నాథే గురుసంయుతే, గురుదృష్టియుతే వాపి బంధుశ్రేష్ఠో భవే న్నరః. ౧౩. బంధూనా ముపకారీ స్యా ద్బంధా గుర్విందుసోమజాః, తేషాం గ్రహై ర్యుతే దృష్టే

మృద్వంశాదిసమన్వితే. ౧౪. బంధుభి స్త్యక్తపురుష స్తదీశే పాప సంయుతే, క్రూరషష్ట్యంశగే వాపి నీచారాతిగృహేఽపి వా. ౧౫. బహుపాపసమాయుక్తే బంధునాథే తథైవ చ, తత్కారకే తథై వాత్ర బంధూనాం కుత్సితో భవేత్. ౧౬. నాథకారకసంయుక్తన వాంశేశశ్చ సంయుతః, నీచారాతిగతే మూఢే బంధూనాం హేయ కర్మకృత్. ౧౭ బంధూపభోగీ కేంద్రస్థే తదీశే శుభవీక్షితే, గోపు రాంశగతే వాపి మృద్వంశాదిసమన్వితే ౧౮. ధనే లాభే త్రికోణస్థే తన్నాథే శుభవీక్షితే, సౌమ్యగ్రహాణా మంశే వా బంధూనా ముప కారకృత్. ౧౯. బంధుద్వేషీ భవే న్నిత్యం పాపాక్రాంతే గృహే సతి, నీచా స్తఖేటసంయుక్తే పాపదృగ్యోగసంయుతే ౨౦. కస్మింశ్చి త్ఖేచరేంద్రే వా బంధౌ స్వోచ్చస్వమిత్రభే, గురుణా దృష్టిసంపాతో బంధుపూజ్యో భవే న్నరః. ౨౧ గృహస్థానే చరే లగ్నే తదీశే చర రాశిగే, తథా తత్కారకే వాపి బంధుస్థానే గృహం వదేత్. ౨౨. స్థిరే గృహే స్థిరగృహం నాథకారకయో రపి, షష్ట్యంశశుభభాగే వా తదీశే స్థైర్యతాం వదేత్. ౨౩. అర్థవ్యయగృహేశై స్తై ర్యావంతః పాపినో గ్రహాః, తావద్గృహవినాశ స్స్యా చ్ఛుభదృష్టౌ న దోషభాక్. ౨౪. అర్థవ్యయగృహేశా స్తు కేంద్రకోణాదిసంయుతాః, తావ ద్గేహా లయం సర్వం శోభనం తత్ర నిర్దిశేత్. ౨౫. గృహేశే కర్మరాశిస్థే కర్మేశే గృహ మాస్థితే, బలయుక్తే ధరాసూనా బహుక్షేత్రం వినిర్ది శేత్. ౨౬. బలాఢ్యే కర్మరాశీశే బంధుస్థానాధిపే తథా, తయో ర్మిత్రం యదా తస్య బహుక్షేత్రం వినిర్దిశేత్. ౨౭. క్షేత్రస్థానే శుభ యుతే తదీశే శుభసంయుతే, తత్కారకే తథా ప్రాప్తే బహుక్షేత్ర ధనై ర్యుతః. ౨౮. క్షేత్రాధిపే తు లాభస్థే గోపురాంశాదిసంయుతే, మృద్వంశాదిగతే వాపి బహుక్షేత్రసమన్వితః. ౨౯. భ్రాతృకారక సంయుక్తే భ్రాతృనాథేన వీక్షితే, క్షేత్రే తదీశ్వరే వాపి భ్రాతృ క్షేత్రం వినిర్దిశేత్. ౩౦. క్షేత్రేశసంయుక్తనవాంశనాథే కర్మస్థితే కేంద్రసమన్వితే వా, భౌమాన్వితే భౌమదృశా సమేతే భ్రాతు ర్ధనం క్షేత్ర ముదాహరంతి. ౩౧. లగ్నేశ్వరే క్షేత్రగతే బలాఢ్యే లగ్నే బలిష్ఠే సతి గేహనాథే, శుభగ్రహై ర్దృష్టిసమన్వితే వా క్షేత్రం

స్వకీయేన బలేన యాతి. ౩౨. కళత్రకారకే కేంద్రే తదీశే వా కళ త్రభే, తదీశయో స్తథా మైత్రే కళత్రా త్క్షేత్ర మాదిశేత్. ౩౩. షష్ఠే శ్వరే క్షేత్రగతే బలాఢ్యే శత్రో స్సకాశా త్స ధరా ముపైతి, పారా వతాంశే స్వగృహే బలాఢ్యే క్షేత్రేశ్వరేణాపి సమాగతే వా. ౩౪. ఆరోహభాగే శుభదృష్టియుక్తే క్షేత్రస్య బాహుళ్య ముదాహరంతి, ధనేశలాభేశ సమన్వితే వా క్షేత్రే తదీశేఽప్యథ కారకే వా. వైశేషికాంశేఽప్యథ దృష్టియోగేఽప్యనేకభూసంగ్రహ మాహు రార్యాః ౩౫. క్షేత్రేశ్వరే నీచగతేఽథ మూఢే పాపాంతరే పాపనిరీక్షితే వా, పాపాంతరక్షేత్రగతేఽరిగేహే క్షేత్రాదినాశం కథయంతి తజ్ఞాః. ౩౬. పాపాంతరస్థే యది భూమి రాశౌ పాపా న్వితే పాపనిరీక్షితే వా, పాపగ్రహక్షేత్రగతేఽథవా స్యాత్ క్రూరాంశకే భూమివినాశమేతి. ౩౭. క్రూరాదిషష్ట్యంశయుతే తదీశే క్షేత్రే సపాపే యది నీచభే వా, దుస్థేఽరిగేహే త్వతిభీషణాంశే క్షేత్రాదినాశం కథయంతి తజ్ఞాః. ౩౮. క్షేత్రేశ్వరే పాపయుతే ధనస్థే నీచారిభే క్షేత్రవినాశ మేతి, స్వోచ్చస్థితే తద్భవనేశ్వరే తు పాపా న్వితే విక్రయ మేతిభూమేః. ౩౯ ఆజ్ఞాక్షయాత్ క్షేత్రవినాశ మాహు రాజ్ఞేశ్వరే క్షేత్రగతే సపాపే, క్రూరాంశకే మృత్యుయమాదిభాగే కర్మేశ్వరేణాపి యుతే తథైవ. రాజ్యేశతత్కారకభూమినాథే క్రూరాం శకే వా త్వవరాంశభాగే, నాశస్థితే మృత్యుయమాదిభాగే రాజాజ్ఞ యా నాశ ముపైతి భూమిః. ౪౧. ధనేశసంయుక్తనవాంశనాథయు క్తేఽంశకే నాథయుతే సపాపే, జీవేన దృష్టే యదివా తదీశే మృద్వం శకే వా సుఖభాగ్యయుక్తః. ౪౨ రమ్యే గురౌ శోభనఖేచరే వా సౌమ్యాంతరే తద్భవనే చ సౌమ్యే, జీవో బలాఢ్యో యది గేహనాథా త్సుఖీ భవే త్సర్వజనేషు ముఖ్యః. ౪౩. గోపురాద్యంశకే వాపి సుఖే చే ద్దేవపూజితః, ధనాయబుద్ధిదారేషు తస్మి న్ఖేటే సుఖీ భవేత్. ౪౪. సౌమ్యేతరాన్వితే సౌఖ్యే బలహీనే గురా వపి, సపాపే దుర్బలే నాథే దుఃఖీ స్యా దర్థసంయుతః. ౪౫. పుత్రార్థబంధుయుక్త శ్చే ద్దుఃఖీ స్యా న్నీచఖేచరః, సుఖే తదీశే పాపేన యుక్తే క్రూరాంశసంయుతే. ౪౬. రవ్యారయుక్తే సుఖరాశినాథే క్రూరాంశకే సౌమ్యదృశా వి

హీనే, ఆరోహభాగేతరభాగయుక్తే దేహాత్రిభాగ్జాతనర స్తు నిత్యం. ౪౭. నీచారిభాగే రవిభూమిపుత్రే సుఖస్థితౌ పాపదృశా సమేతౌ, క్రూరాంశకే తద్భవనాధినాథే దేహాత్రియుక్తే చరతి ప్రజాతః ౪౮. పాపాన్వితే పాపనిరీక్షితే వా పాపాంతరే వా సుఖభే తదీశే, క్రూరాదిషష్ట్యంశసమన్వితే వా పాపీ నర స్స్యా చ్ఛుభదృష్టియుక్తే. ౪౯. అనేకపాపే సుఖరాశియుక్తే తదీశ్వరే చారివిమూఢయాతే, పాపాన్వితే వా యమసూనుయుక్తే జాత స్తు పాపత్వబహుత్వ మేతి. ౫౦. శుక్రేందువిద్దేవపుపూజితానాం క్షేత్రే సుఖే పూర్ణబలాన్వితానాం, శుభాన్వితే శోభనదృష్టిపాతే జాతో నరోఽయం బహుసౌఖ్యభాక్స్యాత్. ౫౧. బుధదృష్టియుతే సౌమ్యే సౌమ్యమధ్యగతేఽపి వా, గోపురాద్యంశకే వాపి పుణ్యభా క్స నరో భవేత్. ౫౨. నీచాన్వితే క్రూరయుతే సుఖస్థే శర్వస్య భే వా సుఖరాశిసంస్థే, తదీశ్వరే హీనబలే తదానీం పత త్యసౌ కూపతటాంబురాశౌ. ౫౩. లగ్నేశ్వరే హీనబలే సుఖస్థే నీచారయుక్తే యదివా సపాపే, జలగ్రహైర్నాపి యుతే సుఖేశే బలేన హీనే జలరాశిమగ్నః. ౫౪. సరిత్స్థానాధిపే లగ్ననాథేన సహితే సుఖే, కర్మాధిపేన సందృష్టే నదీకూపతటాదిషు. పతనం కూపనద్యాదౌ సుఖేశస్థాంశరాశిపౌ, సరిత్స్థానేశసందృష్టౌ యదివా సుఖపేన హి. ౫౬. శిలాప్రహారత స్తు స్యా ద్రవిభౌమాన్వితే సుఖే, దృష్టే యుతే కర్మపేన సరిత్స్థానాధిపే శనౌ. ౫౭. సుఖేశే రాహుమందాభ్యాం సహితే కుజవీక్షితే, శుభదృష్టివిహీనే చ శిలాభిః పీడితో నరః. ౫౮. కేంద్రస్థితే రాత్రికరే భృగౌ వా పాపాన్వితే పాపనిరీక్షితే వా, పాపేక్షితే పాపయుతే శశాంకే దివాకరే వా యది కేంద్రరాశౌ. ౫౯. క్రూరే సుఖే వా యది పాపదృష్టే జాతో నర స్స్యా దివా మాతృగామీ, పాపేక్షితే వా సుఖభావనాథే పాపాన్వితే సౌమ్యదృశా విహీనే. ౬౦. దారేశ్వరా ల్లగ్నపతౌ విహీనే జాతో నరో మాతృసమానగామీ, సహోదరీసంగమ మాహు రస్య దారేశ్వరే శుక్రయుతే సుఖస్థే. ౬౧. పాపేక్షితే పాపసమాగతే వా క్రూరాదిషష్ట్యంశసమన్వితే వా, సుఖే శనౌ పాపనిరీక్షితే వా పాపాన్వితే తాదృశపాపయుక్తః. ౬౨. పాపగ్రహాణాం భవనే సుఖే తు

క్రూరాదిషష్ట్యంశయుతే తథైవ, షష్ఠేశభూనందనసంయుతేఽబ్జే సుఖస్థితే పాపనిరీక్షితే వా. ౬౩. చంద్రాంశసంయుక్తనవాంశనాథే తథావిధే మాతరి దోష మాహుః, సుఖేశ్వరే రాహుయుతే సపాపే శనైశ్చరే ణాపి దివాకరేణ. మాతా న్యసక్తా సుఖరాశినాథసంయుక్తభాంశాధిపతౌ తథైవ, పాపాన్వితే పాపనిరీక్షితే వా మాంద్యాదిసంయుక్తనిరీక్షితే వా ౬౫. సుఖేశ్వరే లగ్నగతే బలాఢ్యే గుర్విందుసౌమ్యై స్సుభజితై స్తు దృష్టే, వైశేషికాంశే శుభదృష్టియోగే పతివ్రతా తస్య భవే త్సవిత్రీ. ౬౬. తథావిధే శీతకరే సరాహౌ కేతౌ సవిత్రీ యది నీచసక్తా, మందేన యుక్తా యది శూద్రసక్తా వైశ్యేన యుక్తా శశిసూనుయుక్తే. ౬౭. రవ్యన్వితే క్షత్రియజాతిసక్తా దేవేజ్యయుక్తే ద్విజపుంగవేన, భృగో స్సుతే నాపి తథావిధేన వక్తుం ఫలం తాదృశ మత్ర సత్యం. ౬౮. షష్ఠేశ్వరేణ సహితే సుఖరాశినాథే భాగ్యస్థితే జనక మత్ర విటం కరోతి, భాగ్యాధిపేన సహితే యది మాతృనాథే సౌఖ్యస్థితే జనక మత్ర విటం కరోతి. ౬౯. లగ్నేశభాగ్యేశసుఖేశయుక్తే షష్ఠాధిపే స్యా త్పరజాత ఏవ, తదంశనాథేన యుతే తదీశే పాపేక్షిత స్స్యా త్పరజాత ఏవ ౭౦. పాపాంతరే మాతృగృహే తదీశే తత్కారకే వా శుభదృష్టియుక్తే, లగ్నేశ్వరా ద్దీనబలే సుఖేశే జాత స్తదానీం పరజాత ఏవ. ౭౧. న వీక్షితం చే ద్గురుణా విలగ్నం నిశాకరో వా గురుణా న దృష్టః, దివాకరే ణాపి యుత శ్శశాంక స్సపాపకేంద్రౌ రవిణా తథైవ. ౭౨ పాపే శుభే మాతృగృహే సపాపే లగ్నేశ్వరే హీనబలే సపాపే, పారావతాంశే సుఖభే తదానీం జాతో నర స్స్యా త్పరజాత ఏవ. ౭౩. మాతృస్థానే శుభయుతే కారకే శుభసంయుతే, తద్భావపే బలాఢ్యే వా మాతు రాయుష్య మాదిశేత్. ౭౪. చంద్రే బలిష్ఠే యదివా భృగౌ వా సౌమ్యేక్షితే శోభనభాగయుక్తే, చతుష్టయే మాతృగృహా చ్ఛుభాఢ్యే మాతు శ్చ దీర్ఘాయు రుదాహరంతి. ౭౫. భావేశసంయుక్తనవాంశనాథయుక్తాంశపే కేంద్రగతే బలాఢ్యే, తస్మి న్ శశాంకా ద్యది కేంద్రరాశౌ మాతు శ్చ దీర్ఘాయు రుదాహరంతి ౭౬. పాపాంతరే పాపయుతే శశాంకే పాపేక్షితే మాతృవినాశ మాహుః, పాపేక్షిత శ్చే దచిరేణ నాశం పాప

గ్రహాణాం భవనే శని స్తు. ౭౭. పాపాన్వితే మాతృవినాశ మేతి శుభే క్షితే స్యా చ్చిరకాలమృత్యుః, ఉదాహరం త్యత్ర మహానుభావా దైవజ్ఞవర్యా ఇతి నిశ్చయేన. ౭౮. మాతృస్థానాధిపస్థాంశరాశిశో యన్నవాంశకే, తదంశాధిపతి ర్దృష్ట్వా మాతృనాశన మేవ హి. ౭౯. చంద్రే విమూఢే విగ్రహేఽతినీచే నీచాంశకే మాతృవినాశ మేతి, పాపాంతరే పాపదృశా సమేతే శోకం తథైవ ప్రవదంతి సంతః. ౮౦. తత్స్థానపా ద్వా కథయం త్యశేషం నిశాకరా త్పాపయుతే స్థితే వా, భృగో స్తథైవం జననీవినాశం వదంతి తత్కాలవిదః పురాణాః ౮౧. తదంశనాథకిరణా న్మాతృనాశం వినిర్దిశేత్, నాథకారకరాశీనాం మధ్యే యో బలవా న్భవేత్. ౮౨ యావా నంశ స్తదంశా త్స్యా న్మాసా దా తత్ర మృత్యుదః, వక్రే తద్ద్విగుణం ప్రోక్తం త్రిగుణం త్వతివక్రగే. ౮౩ త్రిగుణం స్వర్క్షగే స్వాంశే వర్గోత్తమగతేఽథవా, చతుర్గుణం శుభై ర్దృష్టే కాల మేవం వినిర్దిశేత్. ౮౪. హృదయే పాపసంయుక్తే పాపదృష్టే తదీశ్వరే, పాపాంతరే వా హృదయే హృత్కాపట్యం వినిర్దిశేత్. ౮౫ శన్యారరాహుసంయుక్తే హృదయే శుభవర్జితే, పాపే కర్మేశ్వరే సౌమ్యే కపటీ పాపవీక్షితే. ౮౬. తథైవ తద్భావనాథే మందమాంద్యగుసంయుతే, పాపై ర్నిరీక్షితయుతే హృత్కాపట్యం వినిర్దిశేత్. ౮౭. సపాపే రంధ్రపే సౌఖ్యే కపటీ పాపవీక్షితే, శుభదృష్టివిహీనే చ సౌఖ్యే పాపసమన్వితే. ౮౮. భానునా క్షీణచంద్రేణ సహితే హృదయే తతః, కపటీ క్షణమాత్రం తు నిష్కాపట్యం తదూర్ధ్వతః. ౮౯. హృదయే శుభసంయుక్తే స్వోచ్చమిత్రగృహాన్వితే, శుభగ్రహాణాం క్షేత్రే వా నిష్కాపట్యం వినిర్దిశేత్. ౯౦. విశుద్ధహృదయో జాతో హృదయేశే బలాన్వితే, గోపురాద్యంశకే వాపి మిత్రస్వాంశగతేఽపివా. ౯౧. లగ్నేశ్వరే హృద్గతే వా శుభయుక్తే క్షితేఽపివా, పారావతాదిభాగస్థే నిష్కాపట్యం వినిర్దిశేత్. ౯౨. లగ్నే గురౌ దానవపూజితేన యుక్తే తదా తస్య విశుద్ధచిత్తం, సుఖే శుభే తద్భువనాధినాథే శుభాన్వితే తస్య విశుద్ధచిత్తం ౯౩. రాహౌ సుఖే పాపదృశా సమేతే బహిర్విశుద్ధ స్త్వివ తత్ర భాతి, అంతర్గతం తత్కపటం వదంతి పాపగ్రహై శ్చే చ్ఛుభరాశిసంస్థైః. ౯౪. యదా

లగ్నసుఖేశౌ వా మిత్రభూతౌ పరస్పరం, శుభేక్షితౌ శుభై ర్యుక్తౌ మాతృస్నేహం వినిర్దిశేత్. ౯౫. లగ్నేశ్వరేణ సందృష్టే మాతృనాథే చతుష్టయే, శుభగ్రహాన్వితే దృష్టే మాతృస్నేహం వినిర్దిశేత్. ౯౬. బుధ శ్చే న్మాతృనాథ స్స్యా ల్లగ్నభావాధిపో యది, పాపేక్షితే పాపయుతే తచ్ఛత్రుత్వం వినిర్దిశేత్. ౯౭. వాహనేశే బలయుతే వాహనే బలసంయుతే, శుభగ్రహేణ సందృష్టే వాహనాదిఫలం వదేత్ ౯౮. సుగంధవస్త్రాభరణాదియానం శుక్రా ద్వదే ద్వా సుఖరాశితో వా, సేందౌ చతుర్థాధిపతౌ విలగ్నే లగ్నేశ్వరే ణాపి యుతేఽశ్వలాభః. ౯౯. శుక్రేణ యుక్తే యది వాహనేశే దేహాన్వితే వానరవాహనాది, దేవేంద్రపూజ్యేన యుతే విలగ్నే వదంతి సంత శ్చతురంతయానం. ౧౦౦. చంద్రామరేజ్యాసురశత్రుపూజ్యై ర్యుక్తే తనౌ వా యది వాహనేశే, ప్రోక్తం త్రయం వాహన మాహు రార్యా నీచారిమూఢాదివిహీనఖేటైః. ౧౦౧. భాగ్యస్థితే వాహనరాశినాథే సశుక్రజీవే సుఖరాశియుక్తే, భాగ్యాధిపే కోణచతుష్టయే వా హ్యనేకదేశాభరణార్థయానం. ౧౦౨. భాగ్యాధిపేన సహితే సతి వాహనేశే జీవేక్షితే తనుగతే బలపూర్తియుక్తే, స్వర్క్షే స్వతుంగసహితే యదివా త్రికోణే భూనాథమానసదనా ద్ధనవాహనాది ౧౦౩. భాగ్యేశ లగ్నేశ చతుర్థనాథా మూఢాదిహీనా శ్చ హి కర్మసంస్థాః, కర్మేశ్వరే ణాపి యుతే విలగ్నే సింహాసనప్రాప్తి ముదాహరంతి. ౧౦౪. భాగ్యేశ్వరే ణాపి యుతే సుఖేశే యత్రస్థితః పశ్యతి వా సుఖర్క్షం, వైశేషికాంశే యదివా బలాఢ్యే సర్వార్థభాగ్యాన్వితవాహన స్స్యాత్ ౧౦౫. దుఃస్థేఽతిమూఢే సతి వాహనేశే భాగ్యేశ్వరే ణాపి సమీక్షితే వా, దుర్వాహనం చంచలవాహనం వా సౌఖ్యాధిపే శోభనఖేచరేంద్రే. ౧౦౬. సేనాబహుత్వం సముపైతి జాతో హ్యనేకదేశాభరణార్థయానం, భాగ్యేశ్వరా ల్లాభగతే విలగ్ననాథే సుఖేశే యది భాగ్యరాశౌ. ౧౦౭. సుఖాయభాగ్యే తనునాయకే వా హ్యసంఖ్యయానాదియుతః ప్రసిద్ధః, సుఖేశ్వరే కేంద్రగతే తదీశే లాభాన్వితే వా బహువాహనాఢ్యః. ౧౦౮. కర్మేశ్వరే లగ్నగతే తదీశే కర్మస్థితే వా బహువాహనాఢ్యః, సుఖేశ్వరే కర్మయుతే శుభస్థై ర్దృష్టాశ్వకోశాధిపతి ర్భవే ద్ధి. ౧౦౯.

క్షేత్రేశ్వరే లాభగతే బలాఢ్యే బంధుస్థితే వా క్షితిసూనుయుక్తే, ధూనానురాశౌ యదివా సుఖేశే రాజ్యార్థసౌఖ్యాభరణాద్యయానం. ౧౧౦. సౌఖ్యే విలగ్నే బలసంప్రయుక్తే ధర్మాన్వితే శోభనఖేచరేంద్రే, స్వోచ్చస్థితే విత్తపతౌ చ కేంద్రే సింహాసనప్రాప్తి ముదాహరంతి. ౧౧౧. కేంద్రే శుభాః పాపఖగా స్త్రిషష్ఠలాభస్థితా స్సత్వర మావహంతి రాజ్యం. లగ్నేశే వ్యయరాశిస్థే స్వదేశా దన్యదేశగః, అష్టమస్థే గృహేశే తు స్వయం సంపాదయే ద్గృహం. ౧౧౨. గృహేశే ధనభావస్థే కర్మేశే ధనసంయుతే, వాహనేశే స్వోచ్చగాశౌ వాహనాధిపతి ర్భవేత్. ౧౧౩ వాహనస్థే లాభనాథే కర్మనాథేన వీక్షితే, లగ్ననాథేన వా దృష్టే వాహనాధిపతి ర్భవేత్. ౧౧౪. లగ్నవాహనభాగ్యేశా అన్యోన్యం కేంద్ర మాశ్రితాః, లగ్నాధిపే బలాఢ్యే వా వాహనాధిపతి ర్భవేత్. ౧౧౫ గోపురాద్యంశకే వాపి వాహనేశే బలాన్వితే, లాభకర్మశుభాధీశై ర్దృష్టే వాహనసంయుతః. ౧౧౬. పరమోచ్చాంశకాదిస్థే భాగ్యేశే కేంద్ర మాశ్రితే, గ్రహద్వయే తుంగయుతే బహువాహనదేశభాక్. ౧౧౭ ధనాధిపేన సంయుక్తే వ్యయేశే స్వోచ్చరాశిగే, భాగ్యాధిపేన సందృష్టే వాహనాధిపతి ర్భవేత్. ౧౧౮. కర్మాధిపే చతుర్థస్థే లాభనాథేన సంయుతే, వాహనే స్వోచ్చసంయుక్తే బహువాహనదేశభాక్. ౧౧౯. ఉచ్చగ్రహేకర్మగతే లగ్ననాథేన వీక్షితే, భాగ్యాధిపేన వా దృష్టే వాహనాధిపతి ర్భవేత్. ౧౨౦. సింహాసనాంశకయుతౌ కర్మవాహనరాశిపౌ, లగ్నేశ్వరేణ సందృష్టౌ బహువాహనదేశభాక్. ౧౨౧. వాహనార్థతృతీయేషు భాగ్యకర్మగృహాధిపాః, స్థితాబలార్థయానాదిసంయుతో నిధనే శుభే. ౧౨౨. స్వోచ్చే సుఖేశే తన్నాథే కేంద్రకోణసమన్వితే, వాహనే తుంగసంయుక్తే వ్యయే శుద్ధేఽతియానయుక్. ౧౨౩ పరమోచ్చాంశగే శుక్రే కర్మేశే గృహసంయుతే, సంభవే త్త్వాదృశే యోగే వాద్యఘోషాదిభి ర్యుతః. ౧౨౪. శంఖవాదిత్రవాద్యైశ్చ సంయుతో భాగ్యపే సుఖే, కేంద్రేశే కోణగే వాపి కర్మేశే వాహనాన్వితే. ౧౨౫. శశినా సంయుతే కర్మనాథే కేంద్రే శుభాన్వితే, లగ్నేశే వృద్ధి మాయాతి పణవాదిరవై ర్యుతః. ౧౨౬. కర్మభాగ్యవిలగ్నేషు స్వోచ్చే పాపగ్రహేక్షితాః, దృష్టా యద్యావలగ్న

పేన యానాంతే దుఃఖ మాప్నుయాత్. ౧౨౭. కామషట్సోదరసుఖభాగ్యలగ్నవ్యయేశ్వరాః, సుతాధిపేన సహితా స్త్వసంఖ్యం ఘోషదేశభాక్. ౧౨౮. సుఖే శుభయుతే నాథే కేంద్రకోణోచ్చసంయుతే, భాగ్యేశే పరమోచ్చాంశే సుఖతూర్యాదిలాభభాక్. ౧౨౯. మానేశే సుఖరాశిస్థే లాభేశే సుఖసంయుతే, లగ్నే శుభేన సందృష్టే బహుతూర్యాదిలాభభాక్. ౧౩౦. మృదంగభేరీశంఖాద్యైః కాహళాదిరవై ర్యుతః, రాజయోగసముద్భూతో కర్మపే వా తథాఽన్వితే. ౧౩౧. బలాబలాచ్ఛాదనదృష్టియోగా త్ప్రోక్తం తృతీయస్య ఫలం తు రాశేః, చతుర్థరాశేశ్చ ఫలం తథైవ శ్రీవేంకటేశేన నిరీక్ష్య సర్వం. ౧౩౨.

ఇతి సర్వార్థచింతామణౌ హోరాశాస్త్రే బంధుభావో నామ పఞ్చమోఽధ్యాయః.

శ్రీరస్తు.

సర్వార్థచింతామణిః

అథ సుతభావాధ్యాయః.

సుతభవనా త్సుతవృద్ధిం మంత్రం పితృబుద్ధి మాత్మవిద్యా చ, హృదయోదరప్రవేశం వివేకశక్తిం చ నిర్దిశేన్మతిమాన్. ౧. నాథైః కళత్రాత్మజకర్మభానాం పుత్రస్య చింతాం కథయే త్సజీవైః, బుద్ధిం తథా సోమసుతాబ్జకాభ్యాం పితు స్తథై వాత్మజభాగ్యహార్యైః. ౨. పుత్రే తు భానౌ జనకస్య నాశః పుత్రే శశాంకే మరణం చ మాతుః, శుభై ర్యుతే శోభనదృష్టియోగా త్పుత్రం దదా త్యేవ తథా తదీశే. ౩. పుత్రస్థానే తదీశే వా గురౌ వా శుభవీక్షితే, శుభేన సహితే వాపి పుత్రావాప్తిం వినిర్దిశేత్. ౪. లగ్నేశే పుత్రభావస్థే పుత్రేశే బలసంయుతే, పరిపూర్ణబలే జీవే పుత్రావాప్తి ర్న సంశయః ౫. పుత్రస్థానాధిపే జీవే పరిపూర్ణబలాన్వితే, లగ్నాధిపేన వా దృష్టే పుత్రప్రాప్తి ర్న సంశయః. ౬. లగ్నపుత్రాధిపౌ యుక్తా వన్యోన్య మభివీక్షితౌ, స్వోచ్చమిత్రాదిగౌ స్వస్థౌ పుత్రయోగా ఇతి స్మృతాః ౭ లగ్నపుత్రాధిపౌ కేంద్రే శుభగ్రహసమన్వితే, కుటుంబేశే బలాఢ్యే తు పుత్రావాప్తిం వినిర్దిశేత్. ౮. దారేశసంయుతగృహా న్నవాంశభవనాధిపే, భాగ్యవిత్తవిలగ్నేశదృష్టే తత్ప్రాప్తి మాదిశేత్. ౯. పుత్రస్థానాధిపస్థాంశరాశీశే శుభసంయుతే, శుభేన సంయుతే తత్ర పుత్రప్రాప్తి ర్న సంశయః ౧౦. లగ్నేశే దారభావస్థే భాగ్యేశే దారసంయుతే, ద్వితీయేశే విలగ్నస్థే పుత్రప్రాప్తిం వినిర్దిశేత్. ౧౧. పాపదృష్టే తు తద్భావే తదీశే పాపసంయుతే, కారకే పుత్రసంయుక్తే పుత్రనాశం వదే త్తదా. ౧౨. విత్తాధిపకళత్రేశసంయుక్తనవభాగపౌ, పాపాంశగౌ పాపయుతౌ పుత్రనాశం వదే త్తదా. ౧౩. క్రూరాంశకే పుత్రభావే నీచమూఢసమన్వితే, పాపై ర్దృష్టేఽథవా దుఃస్థే పుత్రనాశం వదంతి హి. ౧౪. వ్యయేశసంయుతాంశేశ త్ర్యంశనాథసమన్వితే, దృష్టే పుత్రేశ్వరే తేన పుత్రార్తిం కథయంతి హి. ౧౫. పుత్రస్థానాధిపే దుఃస్థే క్రూరషష్ట్యంశసంయుతే, క్రూరగ్రహేణ వా దృష్టే పుత్రార్తిం కథయంతి హి. ౧౬. మృద్వంశాదిసమాయుక్తే పుత్రస్థానేశ్వరే దృఢే, గోపురాద్యంశకే వాపి పుత్రవృద్ధి ర్న సంశయః. ౧౭. పుత్రాధిపస్థాంశపతౌ విలగ్నే లగ్నేశ్వరస్థాంశపతౌ సుతస్థే, గురుస్థితాంశాధిపతే చ కేంద్రే పుత్రాప్తి మాహు ర్మునయో మహాన్తః. ౧౮. పారావతాంశాదియుతే సుతేశే భాగ్యేశ్వరే తాదృశభాగయుక్తే, లగ్నేశ్వరే శోభనదృష్టియుక్తే పుత్రాదిలాభం కథయంతి తజ్ఞాః. ౧౯. వంశక్షయాదిరహితే యది తథ్య మేత చ్ఛాస్త్రాబ్ధిపారగమునా మునయో వదంతి, పుత్రాదియోగ మఖిలం తదభావయోగం ప్రోక్తం విలోక్య మనసా చ వదే త్సువిద్వాన్. ౨౦. వంశస్య విచ్ఛేదకరః ప్రజాతః చంద్రస్ఫుజిత్పాపఖగాః క్రమేణ, ఖదారసౌమ్యేషు యుతా స్తథైవం లగ్నేశ్వరే చంద్రసుతేన యుక్తే ౨౧ పాపగ్రహా రిఫ్ఫసుతాష్టమస్థా వంశస్య విచ్ఛేదకరోఽర్థహీనః, నిశాకరే లగ్నగతే సజీవే తత్సప్తమే లగ్నపతౌ శనౌ వా. ౨౨. పాపగ్రహా బంధుగతాశ్చ సర్వే వంశస్య విచ్ఛేదకరః సుతేఽబ్జే, దారస్థితే సోమసుతే సశుక్రే పాపే సుఖే దేవగురౌ సుతస్థే. ౨౩. రంధ్రే శశాంకా త్సహితే తు పాపై ర్వంశస్య విచ్ఛేదకరోఽత్ర జాతః, పాపే విలగ్నే సుఖభే శశాంకే లగ్నేశ్వరే పంచమరాశియుక్తే ౨౪. బలై ర్విహీనే సతి పుత్రనాథే వంశస్య విచ్ఛేదకరోఽత్ర జాతః, క్షీణే శశాంకే తనుభావయుక్తే మూఢాన్వితే రంధ్రగృహే సురేడ్యే. ౨౫. త్రికోణగైః పాపఖగైశ్చ సర్వైః ప్రాగేవ పుత్రస్య ముఖాద్వినాశః, చంద్రాత్మజే పంచమభావయుక్తే లగ్నే సుఖే వా యది పాపయుక్తే. ౨౬. శుభేతరైః పంచమభాగ్యయుక్తై ర్న దృశ్యతే పుత్రముఖం హి తేన, జాతో యది స్యా త్క్షితిసూనులగ్నే రంధ్రే శనౌ పంచమభే రవౌ చ. ౨౭. పుత్రస్య లాభం మునయో వదంతి కాలాంతరే శోభనదృష్టియోగాత్, పుత్రస్థానగతే రాహౌ పుత్రేశసహితే సతి, శుభై రవీక్షితే వింద్యా త్సర్పదష్టా త్సుతక్షయః. ౨౮. పుత్రస్థానే బుధక్షేత్రే మందక్షేత్రేఽథవా పునః, మందమాందియుతే దృష్టే దత్తపుత్రాదయ స్స్మృతాః. ౨౯. బుద్ధిస్థానాధిపే సౌమ్యశుభ

దృష్టిసమన్వితే, శుభగ్రహాణాం క్షేత్రే వా బుద్ధిమాన్నీతిమార్గో భవేత్. ౩౦. పరమోచ్చాంశకే బుద్ధినాథే సౌమ్యనిరీక్షితే, శుభగ్రహాణాం మధ్యస్థే తీవ్రబుద్ధిం సమాదిశేత్. ౩౧. బుద్ధిస్థానాధిపస్థాంశరాశీశే శుభవీక్షితే, బుద్ధిస్థానాధిపే సౌమ్యే తీవ్రబుద్ధిం వినిర్దిశేత్. ౩౨. కారకస్థితరాశ్యంశనాథే కేంద్రత్రికోణగే, బుద్ధీశ్వరేణ సందృష్టే ధారణాదిపటుర్భవేత్. ౩౩ పరేంగితజ్ఞో మేధావీ కారకస్థితభాగపే, కేంద్రత్రికోణసంయుక్తే కారకగ్రహవీక్షితే. ౩౪. నాథకారకసంయుక్తత్ర్యంశభాగపతౌ శుభే, చతుష్టయే త్రికోణే వా చేంగితజ్ఞశ్శుభేక్షితే. ౩౫. పంచమే పాపసంయుక్తే తదీశే పాపసంయుతే, క్రూరషష్ట్యంశగే వాపి బుద్ధినాశో భవేత్తథా. ౩౬. నీచమూఢారిగేహస్థే పాపఖేచరవీక్షితే, క్రూరషష్ట్యంశసంయుక్తే బుద్ధినాశో భవేత్తథా. ౩౭. పంచమే మందసంయుక్తే లగ్నేశే మందవీక్షితే, తదీశే మందసంయుక్తే బుద్ధిజాడ్యం సమాదిశేత్. ౩౮. మందమాంద్యగుసంయుక్తే పంచమే శుభవర్జితే, తదీశే పాపసందృష్టే విస్మృతిః ప్రాయశో భవేత్. ౩౯. బుద్ధిర్విస్మృతిపూర్వా స్యాత్కారకే పాపసంయుతే, తదీశే పాపసంయుక్తే క్రూరషష్ట్యంశకేఽపివా. ౪౦. సౌమ్యే చ బుద్ధిభావస్థే గురుశుక్రనిరీక్షితే, తాదృశే బుద్ధిరాశౌ వా సర్వేషాం బుద్ధిదో భవేత్. ౪౧. ఊహాపోహసమర్థస్స్యాత్తదీశే గోపురాంశగే, కారకస్థితరాశీశే లగ్ననాథేన వీక్షితే. ౪౨. రాజమంత్రీ భవేజ్జాతో వాక్పతౌ బలసంయుతే, బుద్ధీశ్వరేణ సందృష్టే గోపురాద్యంశకేఽపివా. ౪౩. ఆగామిసూచకో మంత్రీ కారకః కేంద్రకోణగః, భృగుసౌమ్యసమాయుక్తే దృష్టే తాభ్యాం శుభాన్వితే. ౪౪. త్రికాలజ్ఞో భవేజ్జీవే స్వాంశే మృద్వంశసంయుతే, గోపురాద్యంశకే వాపి శుభాంశే శుభవీక్షితే. ౪౫. పుంగ్రహే పుంగృహం ప్రాప్తే పుంభాగే పుత్రనాయకే, ప్రాక్పుత్రజననం విన్ద్యాద్విపర్యాసాత్ర సంశయః. ౪౬. స్త్రీరాశౌ స్త్రీగ్రహం ప్రాప్తే స్త్రీభాగే పుత్రనాయకే, బాలికాం ప్రథమం విన్ద్యాత్ మందాంశే మందమాదిశేత్. ౪౭. కారకస్య తు రాశౌ వా పంచమే బిందుసంఖ్యయా, నీచమూఢారిఖేటానాం బిందూన్త్యక్త్వా సుతాన్వదేత్. ౪౮. పుత్రభావేశకిరణాత్పుత్రభావాంశకాన్వదేత్,

రశ్మిజాలైర్గురోర్వాపి బలోత్కర్షాదితస్తథా. ౪౯ లగ్నపుత్రేశ్వరాభ్యాం తు మిత్రత్వే నైవ మిత్రతా, శత్రుత్వే శాత్రవం ప్రోక్తం సమత్వే సమతా భవేత్. ౫౦ విలగ్నపుత్రనాథౌ తు పరస్పరనిరీక్షితౌ, పరస్పరగృహాంశస్థౌ పితురుక్తం హి కారయేత్. ౫౧. లగ్నం ద్వ్యతి వా పుత్రనాథే పుత్రాస్థితేఽపివా, లగ్నేశ్వరే సుతస్థే వా పితృవాక్యవశానుగః. ౫౨ పుత్రస్థానేశ్వరే దుఃస్థే లగ్నేశేనాపి వీక్షితే, సందృష్టే కుజరాహుభ్యాం నిత్యం పితృవిరోధకః. ౫౩. పంచమే గురుశుక్రాభ్యాం సవిడ్భ్యాం సహితేఽథవా, ఏతేషాం భవనే వాపి సోఽయం భోజయితా భవేత్. ౫౪. ద్వితీయేశే తృతీయస్థే పంచమేశే సుఖం గతే, సుఖేశే స్వోచ్చగే కేంద్రే భుక్తేశేఽప్యన్నదానదః. ౫౫. హృదయే పాపసంయుక్తే తదీశే పాపవీక్షితే, పాపగ్రహాణాం మధ్యస్థే హృద్గతం రోగమాదిశేత్. ౫౬.

సుతభావో నామ షష్ఠోఽధ్యాయః.

శ్రీరస్తు.

సర్వార్థచింతామణిః

అరిభావః.

అరిభవనా దరి చోర క్షత విఘ్న క్లేశ నాభ్యుదర దేశాన్, మధురాది షడుపదంశాన్ గ్రహరాశ్యుదితా న్వదే త్ప్రాజ్ఞః. ౧. షష్ఠేశ్వరే క్రూరయుతే విలగ్నే రంధ్రస్థితే వా వ్రణద శ్శరీరే, కర్మస్థితే తాదృశఖేచరేంద్రే వ్రణప్రదోఽంగే శుభదృష్టియోగే. ౨. పిత్రాదిభావా దపి యోజనీయం భావేశతత్కారకదృష్టియోగాత్, బలాబలే నాపి వికల్ప్య సర్వం తేషాంఫలం తత్కథయంతి సంతః. ౩. శిరో మేషా న్ముఖం కంఠం శ్రోత్రం నాసాం చ గుహ్యకం, పాణి పార్శ్వదృశౌ పాదౌ ప్రవదే త్కుక్షి మాదిశేత్. ౪. లగ్నేశ పుత్రేశ శశాంకపుత్రా స్స్వభస్థితా స్సౌమ్యగ్రహాన్యభావాః, అపానరోగం త్వథవా పవిత్రం శ్వేతం తు కుష్ఠం మునయో వదంతి. ౫. శశాంకతత్పుత్రవిలగ్ననాథా స్సరాహుణాఽర్కేణ యుతా స్తదంశే, శ్యామం తు కుష్ఠం కుజసంయుతే చ నైల్యం భవే న్మందసమన్వితేషు. ౬. రక్తం తదా సూర్యసమన్వితే చ గ్రహోక్తదేశే నియమం తదాహుః, లగ్నేశషష్ఠాధిపతీ దినేశయుక్తౌ జ్వరం చంద్రసమన్వితౌ చేత్. ౭. జలేనగండం క్షితిసూనుయుక్తే యుద్ధేన వా స్ఫోటకరాశిభి ర్వా, పిత్తేన రోగేణ బుధేన యుక్తౌ నిర్వ్యాధికో జీవసమన్వితౌ చేత్. ౮. శుక్రేణ భార్యా విపదం వదంతి మందేన నీచా నిలరోగమాహుః, సరాహుకేతూ శిరసి ప్రపీడా చోరాగ్నిభి ర్వాతభయా త్ప్రమాదః. ౯. షష్ఠేశ్వర శ్చంద్రసుతేన యుక్త స్త్వాహు ర్విలగ్నే భయ మత్ర శిశ్నే, ఛిన త్త్యసౌ సౌమ్యదృశా విహీనే ససూర్యపుత్రో యది లింగ మాహుః. ౧౦. షష్ఠేశ్వరో భూమిసుతేన యుక్తో వ్రణా ద్భయం స్ఫోటకభీతి మాహుః, కామేశ్వర శ్శుక్రయుతో రిపుస్థః కళత్రషండత్వ ముదీరయంతి. ౧౧. షష్ఠేశలగ్నేశపతీ సమందౌ కేంద్రత్రికోణే

యది బంధనం స్యాత్, సరాహుకేతూ యది కేంద్రకోణే వదంతి తజ్జ్ఞా నిగళం తదానీం. ౧౨. పిత్రాదితత్కారకనాథయోగా త్పిత్రాదికానాం ఫల మాహు రార్యాః, తత్తద్గ్రహాణాం పరిపాకకాలే త్వంతర్దశాయా మథవా వదంతి. ౧౩. ధర్మేశనా దేవగురౌ తృతీయే కరచ్ఛిదా స్యా న్నిధనే వ్యయే వా, విధౌ కళత్రే నిధనాన్వితే వా కుజేనయుక్తే యతివా సజీవే. ౧౪. కర్మస్థితా శ్చే ద్యది రాహుమందసౌమ్యాః కరచ్ఛేదయుతోఽత్ర జాతః, శుక్రేణ యుక్తే యదివాఽరినాథే రవౌ శనౌ వా ఫణినాథయుక్తే ౧౫. క్రూరాదిషష్ట్యంశసమన్వితే వా విచ్ఛేదనం తస్య శిరో వదంతి, షష్ఠాష్టమవ్యయే చంద్రే లగ్ననాథేన వీక్షితే, మందమాంద్యగుసంయుక్తే తస్య దుర్మరణం వదేత్. ౧౬. రంధ్రేశ్వరస్థితత్ర్యంశే పాశసర్పాది సంయుతే, దృక్కాణే నిగళాద్వాఽపి ఉద్బంధా న్మరణం వదేత్. ౧౭. మందమాంద్యగుసంయుక్తే రంధ్రేశస్థత్రిభాగపే, తథావిధేఽర్కపుత్రేతు హ్యుద్బంధా న్మరణం వదేత్. ౧౮. షష్ఠాష్టమేశే భౌమే వా విక్రమేశసమన్వితే, మందమాంద్యగుసంయుక్తే క్రూరాంశే యుద్ధతో మృతిః. ౧౯. యుద్ధేన మరణం బ్రూయా చ్ఛనియుక్తత్రిభాగగే, కుజేన వీక్షితయుతే భౌమక్షేత్రే తదంశకే. ౨౦. రవిభౌమౌ యదాఽన్యోన్యం పరస్పరనిరీక్షితౌ, పరస్పరగృహాంశస్థౌ ద్వంద్వయుద్ధా న్మృతి ర్భవేత్ ౨౧. అష్టమే బహవః పాపా భౌమరాశిగతాంశపాః, క్రూరషష్ట్యంశక యుతా స్సంఘాతా న్మరణం వదేత్. ౨౨. నీచమూఢారిగేహస్థాః సౌమ్యా స్సర్వే పరాజితాః, పాపాంశకాః పాపయుతా మృతి స్సాంఘాతికీ భవేత్. ౨౩. సంఘే స్యా న్మరణం తస్య శనిరాహుదినాధిపాః, రంధ్రేశవీక్షితా స్సర్వే క్రూరాంశా మూఢసంయుతాః. ౨౪. రోగస్థానే గతే సూర్యే తద్భావే పాపసంయుతే, క్రూరదృష్టియుతే భానౌ పైత్యకోల్బణ మాదిశేత్. ౨౫. తథాభూతే నిశానాథే క్రూరదృష్టే తదంశకే, వాతార్తితో భవే [illegible]. ౨౬. శ్లేష్మవాతార్తిత స్సౌమ్యే తథా[illegible] విశేషతః, న [illegible] స్త్రాదృశే జీవే శుక్రే మూలాతిసారరుక్. ౨౭. తథాభూతే శనౌ గుల్మ రోగో వాఽత్ర విశేషతః, రాహుకే[illegible]యుక్తే బాధా పైశాచికీ

స్మృతా. ౨౮. చంద్రే కుజయుతే భ్రాంతిశ్వేతపాండ్వాదిరోగభాక్,
రిపౌ చంద్రే రవియుతే విసర్పాశూలరోగభాక్. ౨౯. షష్ఠే బుధే కుజ
యుతే భృగుచంద్రనిరీక్షితే, క్రూరాంశకసమాయుక్తే క్షయరోగం
వదంతి హి. ౩౦. శన్యారసహితే షష్ఠే రవిరాహునిరీక్షితే, శుభై రదృ
ష్టయుక్తే వా శ్వాసకాసక్షయాదిరుక్. ౩౧. బలహీనేఽరినాథే వా
లగ్నస్థే వా ధరాసుతే, అజీర్తిర్ముఖరోగో వా గుల్మవిద్వ్యాధిభాగ్భవేత్.
౩౨. షష్ఠేశ్వరస్థితాంశేశే రవ్యారౌ స్యాత్తథా వదేత్, ఫలం పూ
ర్వోక్తమప్యత్ర క్రమాత్తస్య వినిర్దిశేత్. ౩౩. జలరాశిగతే చంద్రే
షష్ఠే తద్భవనాధిపే, జలర్క్షస్థే విదా దృష్టే మూత్రకృచ్ఛ్రాదిరోగభాక్.
౩౪. షష్ఠే చంద్రే శనౌ రంధ్రే వ్యయే పాపే విలగ్నపే, పాపాంశకస
మాయుక్తే పీనసం రోగమాదిశేత్. ౩౫. శత్రుస్థానాధిపే దుస్థే స
నీచమూఢారిసంయుతే, లగ్నేశే బలసంయుక్తే శత్రునాశం వదేత్తథా.
౩౬. శుభగ్రహేణ సందృష్టే శత్రుస్థానాధిపే సతి, శుభాన్వితే శుభక్షేత్రే
శేన మైత్రం వినిర్దిశేత్. ౩౭. లగ్నేశే షష్ఠభావస్థే షష్ఠేశేన నిరీక్షితే,
తౌ వా విలగ్నభావస్థౌ జ్ఞాతిపీడాం వినిర్దిశేత్. ౩౮. గురుశుక్రవిలగ్నే
శాః షష్ఠభావేశ్వరాన్వితాః, శన్యారఫణిసందృష్టా జ్ఞాతిపీడాం వినిర్ది
శేత్. ౩౯. లగ్నాధిపే బలయుతే షష్ఠే చంద్రేఽథవా శుభే, కేంద్ర
త్రికోణగే జీవే జ్ఞాతిభిస్సహ జీవనం. ౪౦. జ్ఞాతయో బహవస్సంతి షష్ఠే
శే దేవపూజితే, శుభాన్వితే శుభైర్దృష్టే మృద్వంశాదిసమన్వితే. ౪౧.
జ్ఞాతిక్షయం విజానీయాత్ షష్ఠేశే పాపసంయుతే, క్రూరాంశనీచమూ
ఢాదౌ శుభదృగ్యోగవర్జితే ౪౨. పారావతాదిభాగస్థే లగ్నేశే శుభవీ
క్షితే, శత్రుపే బలహీనే వా తస్మాదుత్కృష్టతాం వదేత్. ౪౩. భాగ్యే
శే షష్ఠరాశిస్థే షష్ఠేశేన నిరీక్షితే, షష్ఠేశే మందభౌమాభ్యాం యుతే
చోరాగ్నిపీడనం. ౪౪. తదీశే గోపురాంశాదౌ దినేశేన నిరీక్షితే, లగ్నే
శే బలసంపూర్ణే జ్ఞాతీనాముపకారకృత్. ౪౫. షష్ఠే సౌమ్యే
శుభైర్దృష్టే తదీశే శుభసంయుతే, పాపగ్రహాణాంమధ్యస్థే ఉపదంశ
ప్రియో భవేత్ ౪౬. ఉపదంశప్రియో నిత్యం షష్ఠే జీవశశాంక
జే, క్షేత్రేశయోర్వాసంప్రాప్తే మృద్వంశాది సమన్వితే. ౪౭. సురేజ్యే
షష్ఠభావస్థే శుక్రే వా తస్య నాయకే, మధురాదిప్రియో నిత్యం

గోపురాద్యంశకాన్వితే. ౪౮. శుక్రే షష్ఠే ససౌమ్యే వా శుభ
దృష్టే శుభాంశకే, బలాన్వితే శుభాంశస్థే నిత్యం మధురభాగ్భ
వేత్. ౪౯. పాపగ్రహాణాం సంబంధే షష్ఠే మధురవర్జితః, షష్ఠేశ్వరే
శుభైర్దృష్టే భౌమక్షేత్రే తదన్వితే. ౫౦. దివసేశేన వా దృష్టే ఆజ్య
భాక్సనరో భవేత్, షష్ఠేశే భానుసంయుక్తే రాహుకేతుసమన్వితే. ౫౧.
భౌమక్షేత్రగతే వాపి విప్రలంభాదిచౌర్యభాక్, రాహుకేతుసమాయు
క్తే షష్ఠే పాపనిరీక్షితే. ౫౨. క్రూరాంశకే తదీశే వా విప్రలంభాదిచౌ
ర్యభాక్, పిత్రాదీనామిదం వాచ్యం తత్తద్భావోపకారకైః. ౫౩. సుతా
రిభావజా హ్యర్థా విస్తరేణ ప్రకీర్తితాః, విచిత్రార్థసమాయుక్తో వేంక
టేశేన ధీమతా. ౫౪. నాస్తికాయ నవక్తవ్యా వక్తవ్యా సుజనాయ
తు, సాధుభిస్తు గృహీతవ్యా విద్వద్భిః కాలకోవిదైః. ౫౫.

ఇతి సర్వార్థచింతామణౌ అరిభావో నామ సప్తమోఽధ్యాయః.

శ్రీ ర స్తు.

సర్వార్థచింతామణిః

కళత్రభావాధ్యాయః.

యువతిపదా దుద్వాహం భార్యాపతిసంపదధిగుణక్షీరం, ఆగమ
సరిద్గవా ప్తిం బ్రూయా న్మాత్రాశయం చ నష్టధనం. ౧. శుక్రే కళత్రే
త్వతికాముక స్స్యా ద్బుధేఽన్యదారేషు రతో గురౌతు, స్వదారసక్తో
దిననాథపుత్రే కుదారయుక్త స్సపతౌ సుదారః. ౨. కుజే బహుస్త్రీషు
రతః కులఘ్నో భానౌ కుటుంబే పరదారయుక్తః, లగ్నస్థితా విత్తకళ
త్రశత్రునాథా స్సశుక్రా యది పాపయుక్తాః ౩. జాతః పరస్త్రీషు రతః
కుమార్గః శుభేక్షితా శ్చే న్న తథా భవేత్తు, లగ్నాధిపౌ పాపసమ
న్వితౌ చే జ్జాతః పరస్త్రీషు రతః కుమార్గీ ౪. లగ్నేశ్వరే శత్రుకుటుంబ
నాథేపాపై ర్యుతే వాయదివాఽరిరాశౌ,శరీరగే వా యది దారనాథే
జాతః పరస్త్రీషు రతః కుటుంబీ. ౫. సరాహుకేతౌ యది దారనాథే
పాపేక్షితే వా వ్యభిచారయోగః, కర్మేశవిత్తేశకళత్రనాథా మానస్థి
తా జార ముదాహరంతి. ౬. ఏకగ్రహా స్తేషు చతుర్థరాశౌ జాతః
పరస్త్రీగమనం ప్రయాతి, పుత్రేశ్వరే దారపతౌ బలాఢ్యే దృష్టే యుతే
వా రిపునాయకేన. ౭. జాతో నపత్యో యది తత్కళత్రే జారా త్సుత
స్స్యా చ్ఛుభఖేటదృష్టే,దారేశ్వరే పాపయుతే కుటుంబే భౌమేనదృష్టో
యది జారపుత్రః ౮ దృష్టే శుభే దారబహుత్వయోగే త్వపుత్రయోగం
మునయో వదంతి, క్షీణే శశాంకే యది పాపయుక్తే దారస్థితే త్వన్య
కళత్రగామీ. ౯. నీచే భృగౌ వా యదివా శశాంకే నీచస్థితే చాం
బుని దారహానిః, ఉద్బంధనా త్తన్మరణం వదంతి దారేశ్వరే పాశభుజం
గముఖ్యే. ౧౦. ద్రేక్కాణభాగే విషభక్షణా ద్వా మానాన్వితే దార
పతౌ సరాహౌ, స్వర్క్షే కుటుంబాధిపతౌ కళత్రనాథే యదా త్వేకకళ
త్రభా క్స్యాత్. ౧౧. తాభ్యాం సమేతై ర్గ్రహనాయకై ర్వా కళత్ర
సంఖ్యాం ప్రవదంతి సంతః. కళత్రేశేబహుగుణే తుంగవక్రాదిహేతుభిః

బహుభార్యం నరం వింద్యా దుదయర్క్షగతే తథా, భార్యాద్వయం
భవే త్తత్ర లగ్నేశే నాశరాశిగే ౧౩. కళత్రే పాపసంయుక్తే కళత్రేశే
తు నీచగే, పాపే కళత్రరాశిస్థే వివాహద్వయ మాదిశేత్. ౧౪.
కారకే పాపసంయుక్తే నీచరాశ్యంశకే భృగౌ, పాపగ్రహేణ
సందృష్టే వివాహద్వయ మాదిశేత్. ౧౫. కళత్రకారక శ్చంద్రో జ్ఞో
వా జీవోఽథవా భృగుః, మధ్యే బలిష్ఠో య స్తేషాం తస్మా త్సర్వం
నిరూపయేత్. ౧౬. కళత్రే వా కుటుంబే వా పాపదృగ్యోగసంభవే,
తదీశే బలహీనే తు కళత్రాంతరభా గ్భవేత్. ౧౭ సప్తమే చాష్టమే
వాపి వ్యయే భూసూనుసంయుతే,అదృష్టే సతి నాథేన కళత్రాంతరభా
గ్భవేత్. ౧౮. నీచమూఢారిభావస్థే లగ్నేశే దారపేఽథవా, క్రూరష
ష్ట్యంశకే వాపి కళత్రాంతరభా గ్భవేత్. ౧౯. దారేశస్థనవాంశేశే
నీచమూఢారిభాంశకే, పాపాంతరే పాపదృష్టే కళత్రాంతరభా గ్భవేత్.
౨౦. ఏవం కుటుంబనాథేన కారకస్థాంశపేన వా, పాపాంతరే దారగృ
హే తన్నాథేఽపి కళత్రభే. ౨౧. లగ్నేశ్వరౌ త్వర్కగతే సోమపుత్రే
బలాన్వితే, దారగే వా విక్రమే చంద్రే బహుస్త్రీసంయుతో భవేత్.
౨౨ విత్తే పాపబహుత్వే తు కళత్రే వా తథావిధే, తదీశే పాపసం
దృష్టే కళత్రత్రయభా గ్భవేత్.౨౩.లగ్నేకుటుంబే దారే వా పాపఖే
చరసంయుతే, దారేశనీచమూఢాదౌ కళత్రత్రయభా గ్భవేత్. ౨౪.
వ్యయార్థేశౌ తృతీయస్థౌ గురుణా చ నిరీక్షితౌ, భాగ్యనాథేన వా
దృష్టౌ బహుస్త్రీసహితో భవేత్.౨౫. కేంద్రత్రికోణే దారేశే స్వోచ్చ
మిత్రస్వవర్గగే, కర్మాధిపేన వా యుక్తే బహుస్త్రీసహితో భవేత్. ౨౬.
లాభదారేశ్వరౌ యుక్తౌ పరస్పరనిరీక్షితౌ, బలాఢ్యౌ తౌ త్రికోణస్థౌ
బహుదారసమన్వితః. ౨౭. భాగ్యేశే దారరాశిస్థే దారేశే సుఖభం
గతే, భావేశే శుభనాథే వా కేంద్రే బహుకళత్రభాక్. ౨౮. దారేశ
సంయుక్తనవాంశనాథయుక్తాంశనాథే యది సౌమ్యయుక్తే, పారావ
తాంశాదిగతే బలాఢ్యే జాత శ్శతస్త్రీసహితో నర స్స్యాత్. ౨౯.
కుటుంబరాశిస్థితరాశినాథసంయుక్తషష్ట్యంశపతౌ బలాఢ్యే, మృదవం
శకే గోపురభాగయుక్తే జాత శ్శతస్త్రీద్విగుణం కళత్రం. ౩౦. దారేశే
కర్మరాశిస్థే కర్మేశే దారరాశిగే, తథావిధే కుటుంబేశే త్వసంఖ్యకకళ

త్ర వా. ౩౧. ఏవం పిత్రాదిభావానాం కళత్రాదిక మాదిశేత్, దారేశే పాపసంయుక్తే దారే వా పాపసంయుతే. ౩౨. దారేశస్థాంశకే వాపి కుస్త్రీభాక్స నరో భవేత్, క్రూరషష్ట్యంశకే దారనాథే కుస్త్రీయుతో భవేత్. ౩౩. నీచాంశే నీచసంయుక్తే దారనాథేఽథ కారకే, కుస్త్రీయుతో భవే జ్జాతశ్శుభదృష్టియుతే నహి. ౩౪. దారేశే శుభసంయుక్తే సత్కళత్రసమన్వితః, స్వోచ్ఛమిత్రస్వవర్గస్థే గోపురాద్యంశకేపి వా. మృదుషష్ట్యంశభాగస్థే సత్కళత్రసమన్వితః, గురుణా సతి సంసృష్టే దారనాథే బలాన్వితే. కారకే వా తథాభూతే సత్కళత్రపరాయణః, కళత్రేశే భృగౌ వాపి గురుసామ్యనిరీక్షితే గురుయుక్తే కళత్రే వా ధర్మశీలా పతివ్రతా, కళత్రాధిపతౌ కేంద్రే శుభగ్రహనిరీక్షితే. ౩౮. శుభాంశే శుభరాశౌ వా భవే త్పత్నీ పతివ్రతా, కళత్రేశే రవౌ వాపి పాపరాశ్యంశసంయుతే. పాపాంశకే పాపదృష్టే పత్నీ పానపరాయణా, పాపాంశకే వా దారేశే తథాభూతాం వదే ద్బుధః. ౪౦. భానౌ కళత్రాధిపతౌ బలాఢ్యే శుభాన్వితే. శోభనరాశిభాగే, శుభగ్రహేణాపి నిరీక్షితే వా లగ్నే దినేశే పతిభక్తియుక్తా. ౪౧. దారేశ్వరే వా కుముదాత్మబంధౌ పాపాన్వితే పాపనిరీక్షితే వా, పాపాంశగే పాపగృహాంతరస్థే కుమార్గదారా కఠినాపరాధాః. ౪౨. సౌమ్యాంశగే సౌమ్యగృహాంతరే వా మిత్రోచ్చగేహే మృదుభాగయుక్తే, రంధ్రే కళత్రాధిపతౌ చ శుక్రే సా పుణ్యశీలా సుచరిత్రయుక్తా. ౪౩ దారాంశపే హీనబలే ధరాజే క్రూరాదిషష్ట్యంశసమన్వితే వా, నీచారిమూఢే విహగారిభాగే దుష్టాన్యసక్తా మతికర్కశా స్యాత్. ౪౪. మిత్రోచ్చవర్గే సతి దారనాథే శుభాన్వితే సౌమ్యదృశా సమేతే, పారావతాంశాదిగతే బలాఢ్యే క్రూరాఽపి పత్యు ర్గుణమార్గవృత్తిః ౪౫. భార్యాధిపే సోమసుతే సపాపే నీచారిమూఢే సతి నాశభాగే, పాపాన్వితే పాపదృశా సమేతే నారీ పతిఘ్నీ కులనాశకర్త్రీ. ౪౬. సుపుత్రసౌమ్యాదిసు ధర్మశీలా వ్రతోపవాసాదివిశుద్ధభావా, గురౌ కళత్రాధిపతౌ బలాఢ్యే మిత్రోచ్చవర్గే యది గోపురాంశే ౪౭. భృగో స్సుతే దారపతౌ సపాపే పాపేక్షితే నీచభశత్రుగేహే, క్రూరాదిషష్ట్యంశ సమన్వితే వా వేశ్యాసమానా కఠినాఽపిచోరా. ౪౮. శుక్రే కళత్రాధిపతౌ బలాఢ్యే శుభాన్వితే శోభనఖేచరాంశే, మిత్రోచ్చవర్గే స్వగృహే మృదుస్థే వాచాటకీ పుత్రవతీ గుణాఢ్యా ౪౯. రాహౌ చ దుష్టా కులదూషకీ స్యా న్మందే కళత్రాధిపతౌ సపాపే, నీచాంశగే నీచగృహేఽరిగేహే పాపేక్షితే పాపఖగేన యుక్తే ౫౦. శుభేక్షి[illegible] ధర్మ[illegible] సుశీలా మందే కళత్రాధిపతౌ బలాఢ్యే, పరోపకర్త్రీ ద్విజదేవభక్తా స్త్రీబ్రహ్మసక్తా గురుదృష్టియుక్తే. ౫౧ సరాహుకేతౌ మకరాశిసంస్థే పాపేక్షితే పాపయుతా కుశీలా, క్రూరాంశకే భర్తృవిషప్రదా స్యాల్లోకాపవాదాన్వితకష్టశీలా. ౫౨. దారేశ్వరే సన్నిహితే విలగ్ననాథస్య బాల్యే పరిణీతి మాహుః, లగ్నా త్కళత్రా చ్ఛుభఖేచరేంద్రే సమీపరాశౌ యది సా తథైవ. ౫౩. లగ్నే కుటుంబే యది దారభాజే శుభాన్వితే శోభనవర్గయుక్తే, తదీశ్వరే శోభనదృష్టియుక్తే బాల్యే వివాహాదిక మాహు రార్యాః. ౫౪ పారావతాంశాదిగతే కళత్రనాథే కుటుంబాధిపతౌ బలాఢ్యే, మృద్వంశభాగేతనుభావనాథే బాల్యే వివాహం మునయో వదంతి. ౫౫. భాగ్యం వివాహాత్పరతో వదంతి శుక్రేఽస్తగే చోపచయాన్వితేవా, కుటుంబపే తాదృశభావయుక్తే లగ్నేశ్వరే వా శుభదృష్టియుక్తే. ౫౬. తత్కారకే దారపతౌ కుటుంబనాథే విలగ్నాధిపతౌ చ దుస్స్థే, నీచారిమూఢాంశగతేసపాపే భాగ్యం వివాహాంత ముపైతి నాశం. ౫౭. క్రూరాదిషష్ట్యంశసమన్వితే వా తత్కారకే తాదృశఖేచరేంద్రే, శుభాన్వితేశోభనదృష్టియుక్తే నాశాత్పరం భాగ్య ముపైతి జాతః. ౫౮. క్రూరే కళత్రేశయుతే త్రికోణే తత్కారకే పాపసమన్వితే వా, కుటుంబరాశౌ యదివాఽత్ర జాతో దూరే వివాహం కథయంతి సంతః. ౫౯. మానే సపాపే యదివా కుటుంబే భాగ్యేఽథవా పాపయుతే కళత్రే, క్రూరాంశగే క్రూరనిరీక్షితే వా దూరే వివాహం కథయంతి సంతః. ౬౦ లగ్నేశ్వరా ద్దీనబలే కళత్రనాథేఽరిభాగాంశయుతే విమూఢే, నీచాంశగే నీచసమన్వితే వా నికృష్టజాతౌ హి కళత్రభావః. ౬౧. లగ్నేశ్వరా త్పూర్ణబలే కళత్రనాథే శుభాంశే శుభదృష్టియుక్తే, వైశేషికాంశే పరమోచ్చభాగే ఉత్కృష్టజాతౌ తు కళత్రలాభః. ౬౨. లగ్నేశ్వరే హీనబలే

కళత్రనాథా త్సపాపే యది నీచభాగే, నాశస్థితో వా త్వవరోహభాగే
కళత్రజాతేః స్వాయ మత్ర హీనః ౬౩. తస్మా ద్బలాఢ్యే హి విలగ్న
నాథే త్వారోహభాగే పరమోచ్చకాంశే, కేంద్రత్రికోణే యదివా
ససౌమ్యే శ్రేష్ఠః కళత్రా త్స్వాయ మత్ర జాతః. ౬౪. కళత్రనాథా
ద్యదివా కళత్రరాశేః కుటుంబాధిపతే ర్భవే ద్వా,బలేన సౌమ్యే సమ
జాతి మాహుః స్త్రీయం సుశీలా పతిభక్తియుక్తా.౬౫.లగ్నేశ్వరస్యాపి
కళత్రనాథే శత్రౌ సశత్రౌ రిపుభావ మేతి, మిత్రే హి మిత్రం తు సమే
సమశ్చ మిత్రాదికం వీక్ష్య వదే త్సువిద్వాన్. ౬౬. కళత్రనాథే రిపునీ
చసంస్థే మూఢేఽథవా పాపనిరీక్షితే వా, పాపై ర్యుతే సౌమ్యదృ
శా విహీనే కళత్రశోకం ప్రవదంతి సంతః. ౬౭. కళత్రాధిపతే
ర్వర్ణం రాశే ర్వా కారకస్య వా,సర్వోత్తమబలస్యైవ తేషాం మధ్యే
వినిర్దిశేత్. ౬౮. గురుణా రూపసంపన్నా తస్మిన్ శుభనిరీక్షితే, పాపే
క్షితే పాపయుతే కురూపా దుర్గుణా భవేత్. ౬౯. కళత్రనాథాంశ
పతే స్తదీయం రాశింకళత్రస్య విదుర్మహాంతః,తస్యోచ్చరాశిం యదివా
కళత్రం రాశిం తదంశంత్రితయేతదీయం. ౭౦. కళత్రరాశిత్రితయేఽథ
వా స్యా త్తదీయసంయుక్తభకోణరాశౌ, కళత్రరాశిం సముదాహరంతి
ప్రోక్తాన్యరాశౌ యదినా స్తిపుత్రః. ౭౧.గోసింహకన్యాళిషు జన్మరాశౌ
స్త్రీణాం భవే జ్జన్మని చాల్పపుత్రః, శుభగ్రహై రాక్రమితేషు తేషు
సుతా న్వదే త్తత్ర బహూన్ గుణాఢ్యాన్.౭౨. వంధ్యాసంగో మదే
భానౌ చంద్రే రాగసమా స్త్రియః, కుజే రజస్వలాసంగో వంధ్యాసంగ
శ్చ కీర్తితః. ౭౩. బుధే వేశ్యాఽర్థహీనా స్యా ద్వణిక్ స్త్రీ వా ప్రకీ
ర్తితా, గురౌ బ్రాహ్మణభార్యా స్యా ద్గర్భిణీసంగమో భృగౌ. ౭౪. హీ
నావా పుష్పిణీ వా స్యా న్మందకేతుఫణీశ్వరైః, రాహౌ చ గర్భిణీసం
గః కృష్ణాయాం కుబ్జయాఽశనౌ.౭౫. ఏవంసుఖస్థితై శ్శేతై రీదృక్సంగమ
ఊహ్యతే, సూర్యాద్యైస్సుఖగై ర్వాచ్యో భోగగ్రహావినిర్ణయః. ౭౬.
వనం హుతవహస్థానం విహారో దేవతాలయః, జలం హరి ర్గజస్థాన
మితిస్థానం నిరూప్యతాం. ౭౭ పాపై ర్యుక్తై శ్చతుష్కేంద్రే చతు
ష్పా న్మైథునం వదేత్, పాపదృష్టేషు సర్వేషు కేంద్రే ష్వేవం వినిర్ది

శేత్. ౭౮. కేంద్రత్రికే పాపయుతే పశువన్మైథునం వదేత్, మందేనూర్యే
సుఖేభౌమేపశువన్మైథునం వదేత్ ౭౯.రాహౌ కళత్రే భౌమే వా సుఖే
తాదృశమైథునం, మదేశే సుఖసందృష్టే భృగుణా సహితేఽథవా.
౮౦. భృగుక్షేత్రగతే వాపి భగచుంబన మాదిశేత్, లగ్నేశే నీచ
రాశ్యంశే స్థితే తాదృశచుంబనం. ౮౧. కృశ స్తనీ కుజే మందే రాహ్వా
దా లంబనస్తనీ, కఠినోర్ధ్వకుచా భానౌ శేషా స్త్రీస చోత్తమస్తనీ.
౮౨. పాపేనైకేన సహితే వైలక్షణ్యస్తనీ భవేత్, దారేశే పాపఖేటే
వా శుభే వా తాదృశ స్తనీ. ౮౩. శుభద్వయేన సహితే దారేశేఽపి
తథావిధే, సమ స్తనీ భవే త్పత్నీ పాపయోగేఽన్యథా వదేత్. ౮౪.
అతిస్థూల స్తనీ పత్నీ సశుభే దారనాయకే, జలగ్రహే జలర్క్షస్థే పాప
గ్రహనిరీక్షితే. ౮౫. రవౌ వా భూమిపుత్రే వా మందమాంద్యగుసం
యుతే, దారాధిపే పాపభాగే భగదైర్ఘ్యం వినిర్దిశేత్. ౮౬. తదీశౌ
గురుశుక్రౌ వా శుభాంశసహితౌ యది, సాంగం వదే త్తదా తస్యాః
పాపయుక్తౌ తు దీర్ఘకం. ౮౭. శనిచంద్రవిదాం మధ్యే యత్రైకస్మిన్
మదేశ్వరే, హ్రస్వం భగం సమం దీర్ఘం స్త్రియా మేవం వినిర్దిశేత్.
౮౮. కళత్రేశే జలర్క్షస్థే కారకే వా తథావిధే, జలర్క్షే దారనాథే వా
పూర్ణచంద్రనిరీక్షితే ౮౯. చంద్రే జలర్క్షే దారస్థే జలర్క్షభృగువీక్షితే,
జలర్క్షస్థవిదా దృష్టే సదా గుహ్యార్ద్రితా భవేత్. ౯౦. పూర్ణే శశాంకే
దారస్థే జలరాశ్యంశకేఽపివా, జలర్క్షే గురుణా దృష్టే సదా గుహ్యా
ర్ద్రితా భవేత్. ౯౧. పరమోచ్చాంశగే శుక్రే జలరాశిగతేఽపివా,
భానౌ తదా యుతే వాపి మైథునే త్వార్ద్రితా భవేత్. ౯౨. దారేశే
శుష్కరాశిస్థే దారే వా శుష్కసంజ్ఞితే, శుష్కగ్రహేణ సంయుక్తే
త్వనార్ద్రం గుహ్య మాదిశేత్. ౯౩. పాపేక్షితే పాపమధ్యే దారే
శేఽపి తథావిధే, పాపదృగ్యోగసంజాతే హ్యనార్ద్రం గుహ్య మాది
శేత్. ౯౪. దారస్థే పాపఖేటే తు జలసంబంధసంయుతే, జలగ్రహేణ
సందృష్టే తాదృశం గుహ్య మాదిశేత్. ౯౫. గురుదృష్టే సప్తమేశే
శోభనాంశసమన్వితే, సౌమ్యాంశే సౌమ్యసందృష్టే సూపదధ్యాజ్య
భా గ్భవేత్. ౯౬. సప్తమస్థే బుధే దృష్టే గురుణా బలసంయుతే,

భుక్తిశే నాపి సందృష్టే సూపదధ్యాజ్యభాగ్భవేత్. ౯౭. రవౌ వా భూమిపుత్రేణ సప్తమేశే శుభేక్షితే, బుద్ధిస్థానగతే వాపి కదాచి ద్దధిసూపభాక్. ౯౮. పాపే వా పాపమధ్యస్థే తదీశే పాపవీక్షితే, క్రూరషష్ట్యంశగే వాపి న క్షీరఘృతసూపభాక్. ౯౯. చంద్రే గురౌ వా దారేశే జలరాశ్యంశసంభవే, జలగ్రహేణ సందృష్టే క్షీరపానాదిభాగ్భవేత్. ౧౦౦. సప్తమేశస్థితాంశేశే శుభదృష్టిసమన్వితే, శుభగ్రహాంశకే వాపి గుడక్షీరాదిపానభాక్. ౧౦౧. బహవ స్సప్తమే పాపాష్షష్ఠే వా రంధ్రగేఽపి వా, క్రూరషష్ట్యంశసంయుక్తా స్సర్వదా కృశభాగ్భవేత్. ౧౦౨. శ్రీమత్కాశ్యపవంశేన వేంకటేశేన ధీమతా, ఫలం కళత్రభావస్య వీక్ష్య సర్వం నిరూపితం.

ఇతి సర్వార్థచింతామణౌ కళత్రభావో నామ
అష్టమోఽధ్యాయః.

శ్రీరస్తు

సర్వార్థచింతామణిః

ఆయుర్భావాధ్యాయః.

మరణాజ్జీవనమరణం గుహ్యస్థానం చ మరణహేతుం చ, అన్నసుఖమరణదేశం పరిభవ మపి చింతయే త్ప్రాజ్ఞః. ౧. రంధ్రేశ్వరే పాపయుతేఽన్త్యరాశౌ వల్పాయు రస్యేతి వదంతి షష్ఠే, తత్రాపి లగ్నేశ్వరయోగజాతే త్వల్పాయు రస్యేతి వదంతి సంతః. ౨. స్వక్షేత్రగే వా యది రంధ్రనాథే దీర్ఘాయు రస్తీతి వదంతి సంతః, మందేన వా చింత్య మశేష మాయుః స్వక్షేత్రమిత్రోచ్చగృహస్థితేన. ౩. రంధ్రేశ్వరేణాపి యుతే విలగ్ననాథే రవౌ వా వ్యయరాశియుక్తే, షష్ఠాధిపే వా యది లగ్నయుక్తే దీర్ఘాయు రస్యేతి శుభేక్షితే చ. ౪. కర్మేశ్వరేణాపి విచింత్య మాయు ర్దీర్ఘం సుహృత్స్వోచ్చయుతేన తేన, కేంద్రస్థితౌ కర్మవిలగ్ననాథౌ తథైవ దీర్ఘాయు రుదాహరంతి. ౫. ప్రోక్తై ర్గుణై ర్వ్యోమచరై స్త్రిభి ర్వా సభానుజైః కేంద్రగతై స్తథైవ, స్వక్షేత్రకోణాదిగతై ర్విశేషా ద్వదంతి దీర్ఘాయు రుదారచిత్తాః. ౬. చతురశ్రే శుభై ర్యుక్తే లగ్నేశే శుభసంయుతే, గురుణా దృష్టిసంయుక్తే పూర్ణ మాయు ర్వినిర్దిశేత్. ౭. రంధ్రాధిపే విలగ్నస్థే గురుశుక్రనిరీక్షితే, లగ్నేశే రంధ్రనాథే వా పూర్ణమాయు ర్వినిర్దిశేత్ ౮. షష్ఠాష్టమవ్యయే పాపే లగ్నేశే దుర్బలే సతి, అల్పాయు రనపత్యో వా శుభదృగ్యోగవర్జితే. ౯. క్రూరషష్ట్యంశకే రంధ్రే రంధ్రేశే భానుజేఽపి వా, పాపాన్వితే పాపదృష్టే త్వల్ప మాయు ర్వినిర్దిశేత్. ౧౦. ఆయుర్యోగా స్త్రిధా ప్రోక్తా స్త్వల్పమధ్యచిరాయుషః, ద్వాత్రింశత్పూర్వ మల్పాయు ర్మధ్యమాయు స్తతో భవేత్. ౧౧. సప్తత్యాః ప్రాక్తనం పూర్ణ మాయు రత్ర వినిర్దిశేత్, అల్పాయు ర్దిననాథస్య శత్రౌ లగ్నాధిపే సతి. ౧౨ సమే తు మధ్యమాయు స్స్యా న్మిత్రే దీర్ఘాయు రాదిశేత్, బలహీనే విలగ్నేశే జీవే కేంద్ర

త్రికోణగే. ౧౩. షష్ఠాష్టమే వ్యయే పాపే మధ్యమాయు రుదాహృతం, శుభాః కేంద్రత్రికోణస్థా శ్చేనా బలసమన్వితే. ౧౪ షష్ఠే వా ప్యష్టమే పాపే మధ్యమాయు రుదాహృతిం, లగ్నత్రికోణ కేంద్రే వా మధ్యమాయు శ్చ మిశ్రితే. ౧౫. అల్పాయుర్యోగజాతానాం విప త్ప్రత్యరికళా మృతిప్రదః, మధ్యమే ప్రత్యరిదశా మృతిం దద్యా ద్విశేషతః. ౧౬ వధభేశదశా కష్టా పూర్ణాయుర్యోగసంజ్ఞితే, యోగాయు రపి నిశ్చిత్య జాతిస్యైవం వదే ద్బుధః. ౧౭. ఆయు ర్విలగ్నాధిపతౌ సపాపే బలేన యుక్తే వ్రణరాశియుక్తే, యుద్ధే మృతిం తస్య వదంతి తజ్జ్ఞా శ్శస్త్రేణ వా తన్మరణం విశేషాత్. ౧౮ రంధ్రాంగనాథౌ యదివా రిపుస్థౌ రాహ్వాన్వితే కేతుయుతే చ మందే, తద్భుక్తికాలే త్వథవా విపాకే శస్త్రేణ చోరై ర్మరణం ప్రయాతి. ౧౯ రంధ్రాంగపౌ వాహననాథయుక్తౌ తస్మా న్మృతిం తస్య వదంతి తజ్జ్ఞాః, మృతి స్త్వజీర్ణా ద్గురుసంయుతౌ తౌ దేహేశజీవౌ రిపుగౌ త్వజీర్ణాత్. లగ్నేశ్వరే వాహననాథయుక్తే వాగీశ్వరే ణాపి యుతే త్వజీర్ణాత్, రంధ్రేశ్వరే వాహనవిత్తనాథే నాశాన్వితే తన్మరణం త్వజీర్ణాత్. ౨౧. రంధ్రేశయోగా న్మరణం దశాయా మంతర్దశాయాం మరణం వదంతి, పిత్రాదిభావాధిపయోగదృష్ట్యా పిత్రాదికానాం మరణం తథైవ. ౨౨. భుక్త్యంగపౌ భానుసుతేన యుక్తౌ దుస్స్థానగౌ వా విషభక్షణేన, రాహుధ్వజాభ్యాం సహితౌ తు దుస్స్థా వుద్బంధనా త్తస్య మృతిం వదంతి. ౨౩.షష్ఠేశ్వరే భానుసుతే సరాహుకేతౌ మృగా ద్భీతి ముదాహరంతి, జీవేన యుక్తే గజభీతి మస్య జాతస్య చంద్రేణ యుతేఽశ్వభీతిః. ౨౪. సూర్యాన్వితే తాదృశసూర్యపుత్రే మృగా త్తదంశా చ్ఛునకా చ్చ భీతిః, షష్ఠే స్థితే భానుసుతేఽపి చైవం వినా స్వతుంగస్వ గృహస్థఖేటైః. ౨౫. సుఖేశభాగ్యేశ విలగ్ననాథా స్త్రికోణగాః కేంద్రగతా శ్చ సర్వే, భుక్తి ర్యదా తత్పరిపాకకాలే పిత్రా సహై వానుమృతిశ్చ మాతుః ౨౬ రంధ్రే శశాంకే ఫణినాథయుక్తే హీనే బలే పాపయుతే సమందే, తత్ర స్థితే హీనబలే శశాంకే పిశాచపీడా చ జలే విపచ్చ. ౨౭. భౌమాహిమందాన్యతమేన యుక్తే క్షీణే శశాంకే నిధనే స్థితే వా, దుస్థే త్వపస్మారభయా న్మృతి స్స్యా త్పిశాచపీడాత్వథవా మృతి స్స్యాత్. ౨౮. రంధ్రే సరాహౌ యదివా సకేతౌ చాతుర్థికాత్పీడన మాహు రస్య, రంధ్రేశ్వరే ణాపి యుతే తథైవ కుమారాదివ ప్యంశయుతేఽపి సత్యం. ౨౯. నీచస్థితే వాసరనాయకే వా షష్ఠాష్టమస్థే యది పాపదృష్టే, రాజ్ఞాం ప్రకోపా న్మరణం పితు శ్చతత్పీడయా విత్తవినాశ మేతి. ౩౦. లగ్నా త్సుతే కర్మణి భూమిపుత్రే పాపేక్షితే మాతులమృత్యు మాహుః, మందేన యుక్తే యది పుత్రమృత్యుం చంద్రేక్షితే మాతృమృతిం సపాపే. ౩౧. పితుర్మృతిం వాసరనాయకేతు న సంశయః పాపదృశా సమేతే, పాపద్వయే నాపియుతౌ విలగ్ననిశాకరౌ మృత్యు ముపైతి బాలః. ౩౨. గ్రస్తే శశాంకే పరిశేషయుక్తే పాపేక్షితే వా మరణం చ సద్యః, త్వాష్ట్రేజ్య తోయే షువిలగ్నచంద్రే తాతం సుతం హంతి చ మాతులం చ 33 పాదక్రమే ణాపి నిహంతి తాం స్తు శుభై స్తు దృష్టే సహితే నదోషః, లాభే శుభే వా యది మందభౌమౌ ఫణీంద్రయుక్తౌ పితు రత్యయాయ. ౩౪. పాపేక్షితే భూమిసుతే సచంద్రే జాత స్తు మృత్యుం సముపైతి రంధ్రే, సోత్థే ధరాసూనుయుతే సపాపే పాపేక్షితే సోదరనాశ మాహుః ౩౫. అస్తే శశాంకే యది మాతృమృత్యుః పాపాన్వితే పాపదృశా సమేతే, భానౌ పితు ర్మృత్యు ముదాహరంతి మందారశుక్రై స్సహితే సుతస్య. ౩౬. తృతీయషష్ఠస్థితఖేచరేంద్రైః పాపగ్రహై రంత్యగత స్తు సౌమ్యైః, శిశో ర్మృతి స్స్యా త్తు కుటుంబదాత్మబంధౌ చతుర్థరంధ్రస్థితపాపఖేటైః. ౩౭. లగ్నేఽర్కచంద్రౌ వ్యయగా స్తు పాపా శ్శిశో ర్మృతి శ్శోభనదృష్ట్యభావే. అస్తే రవౌ చంద్రయుతే విలగ్నే పాపాన్వయే తత్సుతమృత్యు మాహుః. ౩౮. దినేశచంద్రౌ వ్యయగౌ తదానీం మందో భవే త్సౌమ్యదృశా విహీనో, యుక్తే తయోరన్యతరేణ రిష్ఫే కోణే భవే త్సౌమ్యదృశా విహీనే. ౩౯. దుస్థే తృతీయాధిపతౌ సచంద్రే స్తన్యం పరస్త్రీషు పిబే త్స బాలః, లగ్నాధిపౌ పూర్ణబలే సుఖేశభాగ్యేశ్వరౌ నాశగతౌ తు హీనౌ. ౪౦. జాతస్య జన్మావసరే తదానీం పితు శ్చ మాతు ర్నిధనం వదంతి, తాతేశ తత్కారక ఖేచరేంద్రౌ దుస్స్థౌ తయోః పుత్రముఖం న దృష్టం. ౪౧. కేంద్రత్రికోణే యది తౌ గ్రహేంద్రౌ వదే త్తయోః పుత్రముఖం న దృష్టం, పితు

ర్నిశాయాం మరణం వదంతి భాగ్యేశసూర్యార్కసుతాః శుతస్థాః. ౪౨
షష్ఠేశ్వరే ణాపి యుతా స్తథైవం చంద్రేణ హీనాస్తు దివా మృతి స్స్యా
త్, మాతు ర్నిశాయాం మరణం సుఖేశశుక్రేందవః షష్ఠగతా బలా
ఢ్యాః ౪౩ సారీశ్వరా త్తన్మరణం తథైవ చంద్రేణ హీనా స్తు దివా
మృతిస్స్యాత్, సుఖస్థితైః ఖేచరనాయకై ర్వా మాతు ర్మృతి స్స్యా
దయనే తు తస్మిన్. ౪౪. నీచే త్తదీశాన్వితరాశికాలే మాతు ర్మృతి
స్స్యాదయనే తు తస్మిన్, ద్విత్ర్యాదియోగా దయనం హి తత్ర వ్యత్యా
సతోఽత్ర ప్రవదంతి సంతః. ౪౫ నాశే చరే వా పితృభావనాథే దూర
స్థిత స్తజ్జనకోఽపి వాచ్యః, స్థిరో భయస్థే పితృభావనాథే సమీపతి స్తజ్జ
నక స్స్థిత స్స్యాత్. ౪౬. కేంద్రే చరేఽర్కే యదివా శశాంకే సుతో
వహే త్తత్పితరా న తత్ర, ద్విదేహతాశౌ యది తౌ చ కేంద్రే తయో
ర్మృతి స్స్యా ద్దహనం త్వకాలం ౪౭. బలేన యుక్తే పితృభావనాథే
శశాంకదేహేశచతుర్థనాథాః, బలేన హీనా యది తజ్జనన్యా మహావిప
త్తిం సముదాహరంతి. ౪౮. రంధ్రే తు పాపబాహుల్యే గుహ్యరోగం విని
ర్దిశేత్, శుభగ్రహేణసందృష్టే నిర్దోషత్వం వినిర్దిశేత్ ౪౯. రంధ్రే శుభే
క్షితే తేన సంయుతే తు సుఖం వదేత్, స్థూలాన్నం పాపసంబంధే
మృద్వన్నం శుభఖేచరే. ౫౦ రంధ్రేశ్వరే పాపయుతే పాపదృష్టే తదం
శకే, పాపక్షేత్రేఽథవా రంధ్రే జాతః పరిభవాన్వితః. ౫౧. శుభగ్ర
హాణాం సంబంధే రంధ్రే పరిభవో న హి, చరే రంధ్రే మృతి ర్ద్వారే
తదీశే చరరాశిగే ౫౨. శనౌ వా చరరాశిస్థే చరాంశస్థే తథా భవేత్,
స్థిరే రంధ్రే తదీశేఽపి స్థిరరాశౌ తదంశకే. ౫౩ శనౌ వా స్థిరరాశ్యంశే
స్వగృహే మరణం వదేత్, రంధ్రే ద్విదేహరాశ్యాదా మార్గే మరణ
మాదిశేత్. ౫౪. అష్టమేశే యదా కేంద్రే లగ్నేశే బలవర్జితే, త్రింశ
ద్వర్షాణ్యధో జీవీ ద్వాత్రింశ త్పరమావధి. ౫౫ పితు ర్జన్మని యే జాతా
జనకం నాశయంతి తే, మాతృజన్మని యే జాతా మాతృణాం ఘాతు
కాః స్త్రియః ౫౬. త్వాష్ట్రే చ పుష్యే చ తథా చ తోయే కన్యాకులీ
రోదయచాపలగ్నే, శుభగ్రహాః పశ్యతి చేన్న వా స్యా త్పితౄం శ్చ
మాతౄ న్సుతమాతులా చ. ౫౭. పిత్రో ర్మృతి ర్హస్త మఘాత్రిపాద
పిత్ర్యాం శ్చ పూర్వం జలపుష్యయో శ్చ, త్వాష్ట్రేంద్రహస్తాసు సవిత్రి

నాశం చంద్రోదయే మాతృవధాయమధ్యే. ౫౮. చతుర్ఘటీమూలమ
ఘాశ్వినాదౌ గండాంత మంత్యే చ ఫణీంద్రపౌష్ణే ౫౯. గండాంతస్య
ప్రమాణం తు ఘటికాయా శ్చతుష్టయం, ఆద్యనాడ్యాం తు జాతస్య
మాతు ర్మరణ మాప్నుయాత్. ౬౦ ద్వితీయాయాం పితు శ్చైవ తృతీ
యాయా మథ స్వయం, చతుర్థ్యాం జాయమాన స్తు హంతి భ్రాతౄ
న్న సంశయః. ౬౧. పంచమ్యాం పంచదశ్యాం చ దశమ్యాం మ
న్త్యమే ఘటీ, ద్వే ద్వే చ తిథిగండాంత మితి గండత్రయం విదుః. ౬౨.
మేషస్య కంఠీరవధన్వినోశ్చ గండాంత మాద్యే నవభాగసంజ్ఞే, కుళీరమీ
నాళిగృహేషు సంధిం వదంతి గండాంతమితి ప్రసిద్ధం ౬౩ తిథ్యృక్ష గండే
పితృమాతృనాశో లగ్నస్య సంధౌ తనయస్య నాశః, సర్వేషు నో జీవతి
మాంతి వంశం జీవే చ్చ దాస్య ద్బహుసేవనా శ్చ. ౬౪. నరచక్రం విలి
ఖ్యాస్య భానుభా న్మూర్ధ్ని విన్యసేత్, త్రీ ణ్యాస్యే చ ౩ త్రి ౩ ఋతుం
చ ద్వయం ౨ కంఠే భుజే ద్వయం ౨. ౬౫. ఏకై ౧ కం ౧ హస్తయుగళే
హృదయే ఋతుపంచకం ౫, ఏకం ౧ నాభౌ తథా గుహ్యే ౧ జాను
యుగ్మే త్రయం ౩ త్రయం ౩. ౬౬. ఏకై ౧ కం ౧ పాదయుగళే తతో
నిశ్చినుయా త్ఫలం, అల్పాయుః పాదనక్షత్రే జానూదూభా పుమా న్వ
దేత్. ౬౭. సదాయుద్ధే చ నిరతో గుహ్యే స్యా త్పారదారికః, జాయ
తేఽల్పధనో నాభౌ హృదయే తు మహాధనః. ౬౮. కరయో శ్చ భవే
జ్జారో భుజయో ర్దుఃఖభా గ్భవేత్, స్కంధయో ర్భోగనిరతో ముఖే
ధర్మరతో ధనీ. ౬౯. రాజ్యం శిరసి జాతస్య ఫల మేత న్నిరూపయేత్,
శతవర్షాణి జీవే త్తు శిరోధిష్ణ్యోద్భవ శ్శిశుః. ౭౦. అశీతి రాస్యతో జాతః
స్కంధయో స్సప్తతి స్తథా, బాహ్వో శ్చ షష్టివర్షాణి త్రింశద్వర్షాణి
హ స్తయోః. ౭౧. హృదయే నవతి ర్వర్షం నాభౌ పంచాశదుచ్యతే,
గుహ్యే పంచ చ చత్వారి వింశద్వర్షాణి జానుని. ౭౨. పాదయో ర్దశ
వర్షాణి దశమాసా స్తథాపి చ.

ఇతి సర్వార్థచింతామణౌ ఆయుర్భావాధ్యాయో నామ
నవమోఽధ్యాయః.

శ్రీ ర స్తు.

సర్వార్థచింతామణిః

ధర్మభావాధ్యాయః.

శుభభవనా త్పితృభాగ్యం గురుపౌత్రాదిం దయాతపః ప్రాప్తిం, అగ్రస్నానం సత్వం సహభోక్తృర్వా దానయోగ మపి వింద్యాత్. ౧ చింతనీయా గురుస్వామిపితృభార్యాదిమాతులాః, నవమస్వామిసామ్యాఢ్యే శుభా ఏతాన్యథాఽశుభాః. ౨. చంద్రే సపాపే యది ధర్మరాశౌ క్షీణేఽతినీచే త్వథవా తదంశే, శుక్రేఽతినీచే గురుదారగామీ ధర్మాధిపే నీచగతే తదంశే 3. ధర్మాధిపే తాదృశఖేచరేణ దృష్టే సపాపే పరదారగామీ, ధర్మాధిపస్థాంశపతౌ తథైవ యుక్తేఽథవా తాదృశదారగామీ. ౪. వయోధికస్త్రీగమనం వదంతి చంద్రే సపాపే యది ధర్మరాశౌ, క్షీణేఽతినీచే త్వథవా తదంశే శుక్రే తథైవం గురుదారగామీ. ౫. ధర్మాధిపే నీచగృహే తదంశే శుక్రేణ యుక్తే గురుదారగామీ, ధర్మేశ్వరే సౌమ్యయుతే తదంశే తత్కారకే వా త్వథవా తదంశే ౬. క్రూరాదిషష్ట్యంశవివర్జితే స్యా జ్జాత స్తు ధర్మే దృఢబుద్ధియుక్తః గురౌ వా భృగుపుత్రే వా స్వోచ్చమిత్రాంశగే శుభే, ధర్మాధిపేన సంయుక్తే ధర్మాఢ్యశ్చ భవే న్నరః. ౭. గురుశుక్రబుధాంశస్థే ధర్మనాథే శుభేక్షితే, శుభగ్రహాణాం మధ్యస్థే ధర్మకృత్స నరో భవేత్. ౮. సౌమ్యాన్వితే ధర్మగృహే తస్మిన్ పాపాంశసంయుతే, క్రూరషష్ట్యంశకే వాపి దంభధర్మపరాయణః. ౯. ధర్మే పాపే పాపభాక్స్యా త్తదీశే పాపసంయుతే, క్రూరషష్ట్యంశగే వాపి పాపమధ్యగతేఽపి వా. ౧౦. నాథకారకభావానా మంశే శుభసమన్వితే, శుభాంశే శుభసందృష్టే సుచింతా ధర్మసంగ్రహః. ౧౧. రాహుమందయుతే ధర్మే క్రూరాంశే గుళికేక్షితే, తదీశే క్రూరరాశ్యంశే వ్యాతిక్రూరాదికృద్భవేత్. ౧౨. పితృస్థానేశ్వరే సౌమ్యే కారకే శుభసంయుతే, భావేశే శుభసంయుక్తే పితృసౌఖ్యం వినిర్దిశేత్. ౧౩. పారావతాదౌ తన్నాథే కారకే చ తథావిధే, స్వోచ్చమిత్రాంశకే వాపి పితృసౌఖ్యం వినిర్ది

శేత్. ౧౪. లగ్నేశా త్పితృభావేశే సంపూర్ణబలసంయుతే, కారకేశ శుభై ర్దృష్టే జాతః పితృవశానుగః. ౧౫. పితృజన్మాష్టమే జాత స్తదీశే లగ్నగేఽపి వా, తేనైవ పితృకార్యాణి కర్మశేషం సమాపయేత్. ౧౬. పితృకర్మగృహే జాతః పితృతుల్యగుణాన్వితః, పితృజన్మతృతీయర్క్షే జాతః పితృధనాశ్రితః. ౧౭. పితు ష్షష్ఠాష్టమే జాతః పితృద్వేష్యో భవే న్నరః, పితృధర్మాయవిత్తేషు జాతః పితృవశానుగః. ౧౮. పిత్రష్టమేషు నక్షత్రత్రితయే య స్తు జాయతే, స కరోతి పితు ర్దీక్షాం పుత్రపౌత్రసమన్వితః. ౧౯. పితు ర్జన్మాంత్యభేశర్క్షత్రితయే య స్తు జాయతే, స కరోతి పితు ర్దుఃఖం దూరదేశగతో భవేత్. ౨౦. భావాధిపే విలగ్నస్థే దుశ్చిక్యే వాపి ధర్మజే, బలవత్యుచ్చగే యేషాం తే శ్రీస్థామానవా స్సనృతాః ౨౧. త్రికోణకేంద్రే యది భావనాథే సౌమ్యేక్షితే సౌమ్యయుతే బలాఢ్యే, పారావతాంశాదిగతే శుభాంశే జాతో ధనాఢ్యో బహుభాగ్యయుక్తః. ౨౨ లగ్నాధిపే లాభగతే తదీశే భాగ్యస్థితే తద్భవనాధిపేఽర్థే, కర్మాధిపే నాపి యుతే చ దృష్టే జాతో మహాభాగ్యయుతో నర స్స్యాత్. ౨౩. తృతీయరాశే రధిపేన యుక్తే భాగ్యాధిపే సౌమ్యదృశా విహీనే, శుభాంశకే శోభనఖేచరాంశే భ్రాతు ర్ధనాద్భాగ్య ముపైతి జాతః. ౨౪. పుత్రేశ్వరే వా యది భాగ్యరాశౌ భాగ్యాధిపే నాపి యుతేఽపి దృష్టే, తత్కారకే వా యది పుత్రభావే జాత స్సుతా ద్భాగ్య ముపైతి విత్తం. ౨౫ జ్ఞాతిస్థానాధిపే భాగ్యే భాగ్యేశే జ్ఞాతిసంగతే, జ్ఞాతికారకసంయుక్తే జ్ఞాతిభాగ్య ముపైతి సః. ౨౬. కళత్రకారకా దేవం తత్స్థానేశా ద్వదే త్తథా, భాగ్యాధిపస్య శత్రు శ్చే చ్ఛత్రురాశిపతి స్తథా. ౨౭. తదీశే భాగ్యసంబంధే శత్రుభాగ్య ముపైతి సః, భాగ్యాధిపే వినాశస్థే శత్రునీచనిరీక్షితే. ౨౮. క్రూరాంశే నీచరాశ్యాదౌ భాగ్యహీనో భవే న్నరః, షష్ఠాష్టమాంత్యనాథేన భాగ్యనాథేఽత్ర తు క్షయః. ౨౯. గురుశుక్రేక్షితే యుక్తే భాగ్యే తన్నాయకేఽపి వా, లగ్నేశార్థపతౌ ధీరే భాగ్యప్రాప్తిః పున ర్భవేత్. 30. లాభేశే భాగ్యరాశిస్థే భాగ్యేశే లగ్నమాశ్రితే, లాభభాగ్యేశసంయుక్తే భాగ్యపేఽర్థే పునర్భవేత్. 3౧. కోణేశరాశిభాగస్థే భాగ్యేశే బలసంయుతే, గురుశుక్రయుతే దృష్టే జపధ్యానసమాధి

మాః. ౩౨. దేవలోకాంశకస్థే వా కర్మేశే భాగ్యపేఽథవా, పారావతాంశగే సౌమ్యదృష్టే బ్రహ్మణి నిష్ఠితః. ౩౩. దానస్థానాధిపే స్వోచ్చే శుభగ్రహనిరీక్షితే, తత్స్థానే శుభసంయుక్తే దానకృత్స నరో భవేత్. ౩౪. పారావతాదిభాగస్థే దానేశే గురువీక్షితే, లగ్నేశే గురుసందృష్టే మహాదానకరో భవేత్. ౩౫. దానాధిపేన సందృష్టే లగ్నే తన్నాయకేఽపి వా, తస్మిన్ కేంద్రత్రికోణస్థే మహాదానకరో భవేత్. ౩౬. సింహాసనాంశకే దాననాథే లగ్నేశవీక్షితే, కర్మేశే నాపి సందృష్టే మహాదానకరో భవేత్. ౩౭. భాగ్యయోగే ధనం ప్రాప్తే రాజయోగేఽథవా భవేత్, రాజయోగోఽథవా ప్రాప్తో యథోక్తం త తథా భవేత్ ౩౮. ఇతరేషాం తు సంజాతో దానయోగః కథం భవేత్, భాగ్యయోగే తు యో జాతో దానస్య తు సహాయకృత్. ౩౯. జాతః పురోహితో వాపి బ్రహ్మవంశసముద్భవః, దానాధ్యక్షోఽన్యజాతో స్యాద్వర్ణభేదే వికల్పనాః. ౪౦. చతుర్థే దానభావేశే కర్మేశే కేంద్రమాశ్రితే, వ్యయేశే గురుసంయుక్తే మహాదానకరో భవేత్. ౪౧. భాగ్యేశే నాపి సందృష్టే స్వోచ్చస్థే సోమనందనే, లాభేశే కేంద్రభావస్థే మహాదానకరో భవేత్. ౪౨. లాభేశే లాభరాశిస్థే కర్మేశే బలసంయుతే, దానాధిపేన సందృష్టే దానగ్రహణమేష్యతి. ౪౩ సుతేశే భాగ్యరాశిస్థే కర్మభాగ్యపసంయుతే, లగ్నాధిపేన సందృష్టే భాగ్యప్రాప్తిర్న సంశయః. ౪౪. గురుస్థానేశసంయుక్తనవాంశాధిపతౌ యదా, గురుశుక్రేక్షితే వాపి గురుభక్తియుతో భవేత్. ౪౫. గురుస్థానే శుభయుతే గురుసంబంధమాశ్రితే, తదీశే మృదుభాగస్థే గురుభక్తియుతో నరః. ౪౬. రంధ్రభాగ్యఫలం ప్రోక్తం శ్రీమత్కాశ్యపినాఽధునా, సమ్యగ్దైవవిదాం ప్రీత్యై వేంకటేశేన ధీమతా. ౪౭.

ఇతి సర్వార్థచింతామణౌ ధర్మభావో నామ
దశమోఽధ్యాయః.

శ్రీరస్తు.

సర్వార్థచింతామణిః

కర్మభావాధ్యాయః

దశమాత్ప్రవృత్తి మాజ్ఞాం కీర్తిం పుష్టిం ప్రవాసపూజాద్యాదీన్, మానం జీవన కర్మ జ్ఞానం స్థానం వినిర్దిశేద్దాసాన్. ౧. కర్మాధిపే హీనబలే సపాపే కర్మాదివైకల్య ముశంతి తజ్ఞాః, కర్మేశ వాగీశ శశాంకపుత్రా వీర్యాన్వితా యజ్ఞకరా భవంతి ౨. శుభగ్రహైర్దృష్టి సమన్వితైస్తైర్వీర్యాన్వితైర్యజ్ఞవిశేష మాహుః, దుస్థాన్యశశాంకాత్మజ జీవ శుక్రాః పాపేక్షితాః కర్మవినాశదాస్స్యుః. ౩. నాశస్థితాస్తత్ర తదంశనాథాస్తైర్యుక్తరాశే రధిపాచ్చ నాశం, రాహౌ చ కేతౌ యదివా దినేశే భాగీరథీస్నానఫలాదిభాక్స్యాత్. ౪. మానే చ మీనే యదివా ససౌమ్యే భౌమాన్వితే వా భవితా చ ముక్తిః, జన్మర్క్షగా పూర్ణశశాంకజీవౌ మానస్థితౌ గాంగజలాభిపూతః. ౫. మానేశ్వరే శుక్రయుతే చ కేంద్రే స్వోచ్చస్థితే తాదృశతోయపూతః, వ్యయే బుధే వా యదివా తదీశే స్వోచ్చాన్వితే తాదృశతోయపూతః. ౬. బుధే సజీవే యదివా ససౌమ్యే ప్రాకారకృద్గోపురమంటపాదీన్, మానస్థితే తద్గృహనాథయుక్తే కరోతి జీర్ణోద్ధరణాదికం తు. ౭. కరోతి కూపాదితటాక మత్ర కర్మేశ్వరే గోపురభాగయుక్తే, వృద్ధ్యంశకే వా శుభదృష్టియుక్తే భాగ్యేశ్వరేణాపి నిరీక్షితే వా. ౮. జన్మాధిపే కర్మగతే తదీశే భాగ్యస్థితే పాపవివర్జితేఽస్మిన్, సౌమ్యేక్షితే శోభనభాగయుక్తే యజ్ఞస్య కర్తా స భవేత్తదానీం ౯. ధర్మాధిపే స్వోచ్చగతే సపాపే నీచాంశగే నాశగతే తు తస్మిన్, విఘ్నో భవేద్దేవ మఖస్య తస్య క్రూరాదిషష్ట్యంశగతేఽపి చైవం. ౧౦. తుంగస్థితే సోమసుతే తదీశే స్వోచ్చాన్వితే సోమసుతేన దృష్టే, బుధాన్వితే వా సబుధేఽస్తరాశౌ యజ్ఞస్య కర్తా స భవేత్తదానీం. ౧౧. ఆజ్ఞాస్థానాధిపే

సౌమ్యే శుభయుక్తేక్షితేఽపివా, శోభనాంశగతే వాపి జాత స్త్వాజ్ఞా
ధరో భవేత్. ౧౨. ఆజ్ఞాస్థానగతే సూర్యే భూమిపుత్రేఽథవా స్థితే,
కేంద్రాన్వితే తదీశేఽపి క్రూరా మాజ్ఞాం కరోతి సః. ౧౩. ఆజ్ఞాధిపే
మందయుతే రంధ్రనాథేన సంయుతే, క్రూరాంశే కేంద్రరాశౌ వా
క్రూరా మాజ్ఞాం కరోతి సః. ౧౪. రాహౌ మాందియుతే మానే
రంధ్రే రాహౌ ధ్వజేఽపివా, నీచస్థే ధర్మభావేశే క్రూరా మాజ్ఞాం
కరోతి సః. ౧౫. మానాధిపే కేంద్రగతే శుభయుక్తేక్షితేఽపివా,
క్రూరషష్ట్యంశసంయుక్తే క్రూరా మాజ్ఞాం కరోతి సః. ౧౬. శశాంకే
కేంద్రసంయుక్తే గురుశుక్రనిరీక్షితే, పారావతాదిభాగస్థే సత్కీర్తి
సహితో భవేత్. ౧౭. తదీశే శుభసంయుక్తే శుభమధ్యగతేఽపివా,
శుభగ్రహాణా మంశే వా సత్కీర్తిసహితో భవేత్. ౧౮. కీర్తిస్థానా
ధిపే సౌమ్యే స్వోచ్చమిత్రస్వవర్గగే, సౌమ్యషష్ట్యంశగే వాపి సత్కీర్తి
సహితో భవేత్. ౧౯. తదీశే దేవలోకస్థే సింహాసనగతేఽపివా, బల
పూర్ణే విలగ్నేశే సత్కీర్తిసహితో భవేత్. ౨౦. పాపగ్రహాణాం సం
బంధే మాననాథే బలక్షయే, క్రూరషష్ట్యంశసంయుక్తే హ్యపకీర్తి
యుతో భవేత్. ౨౧. అపకీర్తియుతో జాతః కర్మస్థే సరహౌ శనౌ,
పాపాంశగే పాపదృష్టే పాపమధ్యగతే తథా. ౨౨. శుభగ్రహాణాం
సంబంధే మానే తన్నాయకేఽపివా, స్వోచ్చే వా స్వగృహే వాపి
జాతో మానీ దృఢవ్రతః. ౨౩. ఇంగితజ్ఞోఽభిమానీ స్యా న్మానే జీవేఽ
థవా శుభే, తదీశే శుభసంబంధే శుభమధ్యగతేఽపి వా. ౨౪. పాపే
మానే పాపదృష్టే తదీశే నీచరాశిగే, పాపరాశ్యంశగే వాపి మాన
హీనో భవే న్నరః. ౨౫. మానాధిపే చరాంశస్థే సంచారసహితో
భవేత్, స్థిరాంశే స్థైర్య ముద్దిష్ట ముభయం చ ద్విదేహగే. ౨౬.
షష్ఠేశే కర్మరాశిస్థే కర్మేశే మదసంయుతే, షష్ఠాధిపస్య సంబంధే
బహుదాసా న్వినిర్దిశేత్. ౨౭. కర్మాధిపస్థాంశపతౌ శనిసంబంధసంయుతే,
కేంద్రత్రికోణగే వాపి దాసీదాసా న్వినిర్దిశేత్. ౨౮. శుభగ్రహేణ
సంబంధే కర్మరాశౌ తదీశ్వరే, భానుపుత్రేణ వా యుక్తే ప్రశ్నే
పూర్తి ర్వినిర్దిశేత్. ౨౯. కర్మనాథేన వా భుక్తిం ప్రశ్నే పూర్తిం విని

ర్దిశేత్, తత్రస్థమానయోగే తు జానుదౌర్బల్య మాదిశేత్. ౩౦.
గ్రహై శ్చతుర్భి స్సహితే తదీశే త్రికోణగైః కేంద్రగతై స్తు ముక్తః,
చతుర్గ్రహైః కర్మయుతైః ప్రవ్రజ్యాం ప్రాప్నోతి జాతః కథితో ము
నీంద్రైః. ౩౧. న వీక్షిత శ్చే దితరైః గ్రహేంద్రై ర్లగ్నాధిపం పశ్యతి
భానుపుత్రః, లగ్నాధిపో వా యది భానుపుత్రం సన్యాసయోగం
మునయో వదంతి. ౩౨. శనే ర్ద్రేక్కాణే కుముదాత్మబంధౌ మందేక్షితే
తాదృశయోగ మాహుః, మందాంశకే భూమిసుతాంశకే వా మం
దేక్షితే చంద్రయుతే తథైవం. ౩౩. సన్న్యాసయోగాధిపతౌ సరా
హౌ క్రూరాంశకే వా గుళికేన యుక్తే, సన్న్యాసయోగో నహి బుద్ధి
మద్భి రూహ్యం హి తత్ప్రోక్త మితీహ తజ్జ్ఞైః. ౩౪.

ఇతి సర్వార్థచింతామణౌ ధర్మభావో నామ
ఏకాదశోఽధ్యాయః.

శ్రీరస్తు.

సర్వార్థచిన్తామణిః

లాభభావాధ్యాయః.

ఏకాదశా ల్లాభగతిం జ్యేష్ఠసోదర మేవచ, కర్ణం తద్భూషణం చైవ ప్రవదే ద్బుద్ధిమా న్నరః. ౧ లాభేశే స్వోచ్చరాశిస్థే కేంద్రకోణగతేఽపిచ, శుభమధ్యగతే లాభే ధనలాభ ముదీరయేత్. ౨. శుభేన కర్మనాథేన దృష్టయుక్తే తదీశ్వరే, స్వోచ్చమిత్రస్వవర్గస్థే ధనలాభ ముదీరయేత్. ౩. లాభనాథసమాయుక్తనవాంశాధిపతౌ శుభే, శుభగ్రహాణాం మధ్యస్థే ధనలాభ ముదీరయేత్. ౪ విత్తాధిపేన సందృష్టే వాహనాధీశ్వరేణ చ, భాగ్యేశేన తథాయుక్తే ధనలాభ ముదీరయేత్. ౫. లాభాధిపసమాయుక్తత్ర్యంశభాగపతౌ శుభే, కర్మాధిపేన సందృష్టే ధనలాభ ముదీరయేత్. ౬. లాభేశ్వరోక్తదిగ్భాగా ద్ధనలాభ ముదీరయేత్, బలాబలవశే నైవం ధనేశా న్నిర్దిశే ద్బుధః. ౭. లాభే పాపే తద్గ్రహే వా ప్యర్థహానిం వినిర్దిశేత్, లాభేశపాపసంబంధే ప్రోక్తా త్తద్ధానిరత్ర తు. ౮. కర్ణస్థానేశ్వరే సౌమ్య శుభదృష్టిసమన్వితే, కర్ణాధిపే బలవతి కర్ణాభరణ మిష్యతే. ౯. పాపగ్రహాణాం సంబంధే పాపగ్రహయుతే తథా, పాపగ్రహేక్షితే వాపి తన్నాశోఽత్ర భవిష్యతి. ౧౦ లాభేశా త్సోదరేశా ద్వా కర్ణసౌఖ్యం వినిర్దిశేత్, తదీశే శుభసంబంధే కర్ణసౌఖ్యం వినిర్దిశేత్. ౧౧. జ్యేష్ఠభావా చ్ఛుభ శ్చైవం శుభం పాపవశా దపి, శుభగ్రహాణాం సంబంధే తద్దీర్ఘాయు ర్వినిర్దిశేత్. ౧౨. పాపాన్వితే పాపదృష్టే తద్ధానిం ప్రవదంతి హి.

ఇతి సర్వార్థచింతామణౌ లాభభావో నామ
ద్వాదశోఽధ్యాయః.

శ్రీరస్తు.

సర్వార్థచిన్తామణిః

వ్యయభావాధ్యాయః.

వ్యయభవనా ద్వ్యయ మఖిలం పతనం నరకేఽంగవైకల్యం, వామాక్షి చరణయుగళం శయ్యాస్థానం చ నిర్దిశే త్ప్రాజ్ఞః. ౧. వ్యయే పాపసమాయుక్తే తదీశే పాపఖేచరే, పాపగ్రహేణ సందృష్టే పాపమూలా ద్ధనవ్యయః. ౨. వ్యయాధిపసమాయుక్తనవభాగపతౌ శుభే, శుభాంశే శుభమధ్యస్థే ధర్మమూలా ద్ధనవ్యయః. ౩. మందమాంద్యగుసంయుక్తే వ్యయే వా తద్గృహాధిపే, క్రూరాంశకసమాయుక్తే పాపమూలా ద్ధనవ్యయః. ౪ గురుశుక్రౌ వ్యయే వాపి బుధచంద్రనిరీక్షితౌ, పారావతాదిభాగస్థౌ ధర్మమూలా ద్ధనవ్యయః. ౫. వ్యయాధిపే త్రికోణస్థే కేంద్రే పాపనిరీక్షితే, క్రూరషష్ట్యంశకే వాపి పాపమూలా ద్ధనవ్యయః. ౬. పాపేన కర్మనాథేన వ్యయేశే దృష్టిసంయుతే, శత్రునీచాదిభాగస్థే పాపమూలా ద్ధనవ్యయః. ౭. శుభేన కర్మనాథేన దృష్టేయుక్తే వ్యయేశ్వరే, స్వోచ్చమిత్రస్వవర్గస్థే ధర్మమూలా ద్ధనవ్యయః. ౮. వ్యయేశే బలహీనే వా శత్రునాథయుతేక్షితే, గుళికాహిసమాయుక్తే శత్రుమూలా ద్ధనవ్యయః. ౯. వ్యయేశే దారనాథేన బలహీనేన తేన తు, దృష్టే యుతే వా క్రూరాంశే స్త్రీహేతో ర్ధననాశనం. ౧౦. తాదృశే వ్యయనాథేఽస్మిన్ దృష్టే యుక్తేఽథవా భవేత్, తథావిధేన భౌమేన భ్రాతృమూలా ద్ధనవ్యయః ౧౧. ఏవం మాతృపయోగేన యుతే దృష్టే వ్యయాధిపే, క్రూరాన్వితే క్రూరభాగే మాతృమూలా ద్ధనవ్యయః ౧౨. పుత్రేశే కారకే వాపి బలహీనేన సంయుతే, దృష్టే వ్యయేశే క్రూరాంశే పుత్రమూలా ద్ధనవ్యయః. ౧౩. పితృస్థానేశ్వరే ణాపి కారకే ణాపి సంయుతే, వ్యయేశే దృష్టిసంబంధే పితృమూలా ద్ధనవ్యయః. ౧౪. బలేన హీనే రిష్ఫేశే క్రూరరాశ్యంశకేఽపివా, నీచాంశకే నీచరాశౌ దేహవైకల్య మాదిశేత్. ౧౫.

బహుపాపసమాయోగే వ్యయే తద్భావనాయకే, మందమాంద్యగుసంయుక్తే దేహవైకల్యమాదిశేత్. ౧౬. వ్యయేశే పాపరాశ్యంశే క్రూరాంశే క్రూరసంయుతే, పాపగ్రహేణ సందృష్టే నరకే స పతిష్యతి. ౧౭ నరకే పతనం బ్రూయాద్రాహుమాందియుతే వ్యయే, షష్ఠాధిపేన సందృష్టే రంధ్రనాథేన వా యుతే. ౧౮. వ్యయేశయుతషష్ఠ్యంశే క్రూరభాగాదిసంజ్ఞితే, క్రూరగ్రహేణ సందృష్టే నరకే పతనం వదేత్. ౧౯. చంద్రార్కయోర్యో బలవాన్ తద్యుక్తత్ర్యంశనాయకః, గురుర్వా బుధశుక్రౌ వా సూర్యభౌమేందుసూర్యజాః. ౨౦. దైవికం పిత్రులోకస్తు వింద్యాన్నరకమేవ చ, తేషాం సౌమ్యత్వగుణవశాత్తల్లోకశ్రేష్ఠ ఉచ్యతే. ౨౧. ఉచ్చస్థే శ్రేష్ఠలోకస్స్యాన్నీచత్వే నీచమాప్నుయాత్, మధ్యమే తు సమప్రాప్తిమేవమాహుర్మహర్షయః. ౨౨. శుభే స్వోచ్చవ్యయే వాపి సౌమ్యఖేచరవీక్షితే, దేవలోకాదిభాగస్థే స్వర్గప్రాప్తిర్భవిష్యతి. ౨౩. దేవాంశే కర్మరాశీశే వ్యయరాశిగతేఽపి వా, శుభగ్రహేణ సందృష్టే స్వర్గప్రాప్తిర్భవిష్యతి. ౨౪. నేత్రేశే శుభసంయుక్తే శోభనాంశసమన్వితే, శుభఖేచరసంబంధే తన్నేత్రస్య శుభం వదేత్. ౨౫. అన్యథా చేద్వదేన్నాశం పాదయోరపి తత్తథా, తత్పోషం చాధికం సర్వం ధనభావే ప్రదర్శితం. ౨౬. గురుశుక్రబుధాస్తత్ర నిర్దిశేద్వాహనం బుధః, వాహనోక్తాదికం సర్వం తదిహాత్ర విచింతయేత్ ౨౭. శుభగ్రహాణాం సంబంధే వ్యయే తద్భావనాయకే, డోలామానం చ ప్రవదేచ్ఛయనాదిసుఖం వదేత్. ౨౮ వ్యయేశే స్వోచ్చరాశిస్థే శుభవర్గసమన్వితే, శుభగ్రహేణ సందృష్టే పర్యంకశయనం వదేత్. ౨౯. విచిత్రమంచశయనం వ్యయేశే పరమోచ్చగే, భాగ్యనాథేన వా దృష్టే మణిరత్నవిభూషితం. ౩౦. పాపగ్రహాణాం సంబంధే వ్యయే తద్భావనాయకే, క్రూరాంశే క్రూరసందృష్టే శయనాదిసుఖం న హి. ౩౧. నీచే వ్యయే వా లగ్నేశే శత్రునాథేన వీక్షితే, మందమాంద్యగుసంయుక్తే శయనాదిసుఖం న హి. ౩౨. పంచమే భృగుసంయుక్తే చంద్రేణ సహితే తథా, తాభ్యాం దృష్టేఽథవా పుత్రే స్త్రీదైవోపాస్తిమాదిశేత్. ౩౩. పంచమే పాపసంబంధే సూర్యగోవిందసేవనం, చంద్రే తథావిధే జాతే యక్షిణీదేవతాం భ

జేత్. ౩౪. స్కందో వా భైరవో వాపి స్కందసంబంధవీక్షితే, ఉపాస్యా శారదా సౌమ్యే విష్ణుస్స్యాత్సాత్త్వికో గురౌ. ౩౫. చాముండీ పంచమే శుక్రసంబంధేఽత్ర వినిర్దిశేత్, శనౌ ప్రేతాధిపః ప్రోక్తశ్శ్మశాననిలయో భవేత్. ౩౬. రాహుకేతుయుతే తత్ర పరపీడనదేవతా, ఉక్తేష్వేతేషు భేదేషు స్వోచ్చమిత్రాంశకేషు చ ౩౭. తద్దేవభజనం స్వార్థం పరార్థం త్వన్యథా భవేత్, సౌమ్యేక్షితేషు సర్వేషు మృద్వంశాదిగతేషు చ. తద్దేవసౌమ్యతా వాచ్యా క్రూరేషు క్రూరతా భవేత్, ద్విత్ర్యాదిగ్రహయోగేన తద్దేవభజనం వదేత్. ౩౯. లగ్నాధిపస్య మంత్రేశే మిత్రే తన్మిత్రతా భవేత్, శత్రుత్వే శత్రుభూతాస్స్యాత్సమత్వే సమతా భవేత్. ౪౦. లగ్నాద్ద్వాదశభావానాం ఫలం ప్రోక్తం మయాఽధునా, సంగృహ్య సారమఖిలమేవం శాస్త్రాంతరస్థితం.

ఇతి సర్వార్థచింతామణౌ వ్యయభావో నామ
త్రయోదశోఽధ్యాయః.

శ్రీరస్తు.

సర్వార్థచిన్తామణిః

రాజయోగాధ్యాయః.

షడ్భిర్గ్రహై రుచ్చసమన్వితై స్స్యా ద్రాజాధిరాజో బహుదేశభర్తా, ఉచ్చస్థితైః పంచభి రత్ర జాతశ్చక్ర్యన్వితే దేవగురౌ విలగ్నే. ౧. కుంభే విలగ్నే భృగునందనే వా స్వోచ్చస్థితై ర్భూమిపతి శ్చతుర్భిః, ఉచ్చస్థితై ర్నీచవిహీనభాగైః క్రూరాదిషష్ట్యంశవిహీనభాగైః. ౨. లగ్నే వృషే తత్ర శశాంకయుక్తే షడ్భి ర్గ్రహై రుచ్చగతై ర్నృప స్స్యాత్, ససద్గ్రహై స్స్వోచ్చయుతై స్తు సర్వై స్స్వక్షేత్రగై ర్భూపతితుల్యజాతః. ౩. అస్మిన్ గ్రహై స్స్వోచ్చయుతై స్త్వశేషై ర్నీచాంశహీనై ర్నృపతుల్యజాతః, మూలత్రికోణే స్వగృహేఽపి చైవం శాస్త్రాంతరే ప్రోక్త మిదం మునీంద్రైః. ౪. జనయతి నృప మేకోఽప్యుచ్చగో మిత్రదృష్టః ప్రచురధనసమేతం మిత్రయోగాచ్చ సిద్ధం, విధనవిసుఖమూఢవ్యాధితం బంధతప్తం బహుదురితసమేతం శత్రునీచర్క్షగేషు. ౫. శుభం వర్గోత్తమే జన్మవేశిస్థానే చ సద్గ్రహే, అశూన్యేషు చ కేంద్రేషు కారకాఖ్యగ్రహేషు చ. ౬. లగ్నే చంద్రే గురౌ సౌఖ్యే మృగస్థే భృగునందనే, స్వోచ్చే కర్మస్థితే మందే నృపతుల్యో భవే న్నరః. ౭. దృశ్యతే యుజ్యతే వాపి చంద్రేణ స బృహస్పతిః, శిరసా శాసనం తస్య ధారయంతి నృపాలకాః. ౮. నీచస్థితో జన్మని యో గ్రహ స్స్యా త్తద్రాశినాథోఽపి తదుచ్చనాథః, స చంద్రలగ్నా ద్యది కేంద్రవర్తీ రాజా భవే ద్ధార్మికచక్రవర్తీ. ౯. (అత్ర జన్మని జన్మలగ్న ఇతి ముఖ్యః పక్షః జన్మకాల ఇతి కేచిత్పక్షః.) నిశాకరే కేంద్రగతే విలగ్నే స్వర్క్షే త్రికోణే సతి జీవదృష్టే, శుక్రేణ యుక్తే బలపూర్తియుక్తే జాతో నరో భూపతితుల్యభాగ్యః. ౧౦. నీచస్థితా జన్మని యే గ్రహా స్స్యు రుచ్చాంశగా రాజసమానభాగ్యం, ఉచ్చస్థితాశ్చే దపి నీచభాగా గ్రహాః కుర్వంతి తథైవ భాగ్యం. ౧౧. గ్రహా బలా స్స్యు ర్యది పూర్వ

షట్కే స్వోచ్చస్థితాః పూర్వవయా నృప స్స్యాత్, తద్వ్యత్యయం పశ్చిమభాగయుక్తే మిశ్రస్థితా శ్చే దుభయత్ర భాగ్యం. ౧౨. త్రిధా విభాజ్యం తు వయఃప్రమాణం ఖండత్రయం తత్ర వదంతి సంతః, వ్యయాదికే ప్రాథమికే చ ఖండే శుభగ్రహాః శోభన మత్ర దద్యుః. ౧౩. ఖండే ద్వితీయే బహవ శ్చ సౌమ్యా స్తథైవ సౌమ్యా స్తు తృతీయఖండే, ఖండే తు యస్మిన్ బహవ శ్చ పాపా నీచాంశగా మూఢసమన్వితా శ్చ. ౧౪. దుఃఖం భవే త్తత్ర విశేషతోఽస్య రాజ్యా త్పదా ద్భ్రంశ ముదాహరంతి, శుభం భవే చ్ఛోభనఖేచరేంద్రైః ఖండం విలగ్నా త్ప్రవదంతి కేచిత్. ౧౫. లగ్నే గురౌ బుధే కేంద్రే భాగ్యనాథేన వీక్షితే, లాభేశే నాపి సందృష్టే నృపతుల్యో భవే న్నరః. ౧౬. సప్తమే జీవసంయుక్తే త్రికోణేశసమన్వితే, లగ్నాధిపేన సందృష్టే నృపతుల్యో భవే న్నరః ౧౭. కేంద్రే శనౌ త్రికోణే వా స్వోచ్చమూలత్రికోణగే, రాజ్యాధిపేన సందృష్టే నరో నృపసమో భవేత్. ౧౮. కర్మేశే భాగ్యభావస్థే స్వోచ్చమిత్రాంశసంయుతే, పారావతాంశగే వాపి రాజరాజో భవే న్నరః. ౧౯. పంచమే జీవసంయుక్తే చంద్రకేంద్రే బృహస్పతౌ, స్థిరలగ్నే తదీశే తు రాజ్యస్థే నృపతి ర్భవేత్. ౨౦. గురౌ వ్యయే శనౌ లాభే రవౌ వా విక్రమాధిపే, గురో ర్వ్యయే విలగ్నేశే రాజరాజో భవే న్నరః. ౨౧. పూర్వషట్కే గ్రహా స్సర్వే యస్య తిష్ఠంతి జన్మని, భాగ్యనాథేన సందృష్టే చంద్రే తు నృపతి ర్భవేత్. ౨౨. చంద్రాధిష్ఠితరాశ్యంశనాథే కేంద్రత్రికోణగే, బుధా త్కేంద్రగతే వాపి రాజతుల్యో భవే న్నరః ౨౩. నిశాకరా చ్చ భౌమా చ్చ విత్తే వా విక్రమేఽపి వా, పంచమే రాహుసంయుక్తే రాజతుల్యో భవే న్నరః. ౨౪. భాగ్యాధిపసమాయుక్తనవాంశాధిపతౌ సుఖే, పుత్రస్థానగతే వాపి నృపశ్రేష్ఠో భవే న్నరః. ౨౫. ఆరభ్య కర్మభావేశం గ్రహా స్తిష్ఠంతి చే త్క్రమాత్, లగ్నాదిపూర్వషట్కేఽస్మిన్ రాజరాజో భవే న్నరః. ౨౬. లగ్నే చరే తదీశేఽపి చరరాశ్యంశకాన్వితే, భాగ్యేశే చరరాశిస్థే పిత్రాదే రన్యదేశభాక్. ౨౭. రాజయోగాదిసంజాత స్తథా వాచ్యోఽన్యథా న హి, ఉత్తమాంశగతే చంద్రే గురౌ నీచాంశవర్జితే. ౨౮. శుభషష్ట్యంశకే నార్యే నృపతుల్యో భవే న్నరః, త్రయో

వా ద్వౌ ఖగౌ వాపి చత్వారో నీచసంయుతాః ౨౯. శుభషష్ట్యంశ సంయుక్తా స్స్వోచ్చాంశే వాసరాధిపే, నీచస్థితాంశనాథ స్తు ఖేటః కేంద్రత్రికోణగః. 3౦. చరలగ్నే తదీశేఽపి చరాంశాద్వా నృపో భవేత్, మానే రాహౌ భవే న్మందే భాగ్యనాథేన వీక్షితే 3౧. లగ్నేశే నీచఖేటేన యుతే నృపసమో భవేత్, అంశతో భావతో వాపి స్వోచ్చమూలత్రికోణగః 3౨. రాజయోగే తు నిర్దిష్ట స్తేషాం యోగే బహుత్వతా, ఇతి చిన్తామణౌ ప్రోక్తో రాజయోగాదినిర్ణయః. 33.
(సర్వంసమాలోడ్యమయా వేంకటేశ్వరధీమతా.)

ఇతి సర్వార్థచిన్తామణౌ రాజయోగాధ్యాయో నామ
చతుర్దశోఽధ్యాయః.

శ్రీ రస్తు.

సర్వార్థచిన్తామణిః

రాజయోగభంగాధ్యాయః.

జీవే సరాహౌ యదివా సకేతౌ చండాలతా పాపనిరీక్షితౌ చేత్, నీచాన్వితే నీచసమన్వితే వా జీవే ద్విజ శ్చే దపి తాదృశ స్స్యాత్. ౧. ధ్వజాహిమన్దై స్సహితేంద్రపూజ్యే శుక్రేక్షితే వా శశిసూనుదృష్టే, శూద్రోఽపి చే ద్విప్రసమత్వ మేతి ద్విజ స్తు సర్వా నధిగమ్య జాతః. ౨. మేషే శశాంకే రవిసూనుదృష్టే భిక్షాశనీ భూమిసుతేన యుక్తే, నీచే విలగ్నే తు నిశాకర శ్చే ల్లుబ్ధో దినేశాత్మజదృష్టియోగాత్ 3. శుభగ్రహాణా మవలోకహీనే నర స్తు భిక్షాశనశీలదేహః, క్రూరాదిషష్ట్యంశసమన్వితే వా పాపాంశగే పాపసమన్వితే వా. ౪. పాపమధ్యగతే చంద్రే సప్తమే మందసంయుతే, శ్వాసక్షయప్లీహకాసవిద్రధి స్స భవే న్నరః. ౫ సుఖే సమందే దశమే చ చంద్రే వైకల్యమంగే క్షితిజే కళత్రే, పరస్పరక్షేత్రనవాంశయుక్తౌ శశాంకసూర్యౌ తనుశోషణ స్స్యాత్. ౬. కేంద్రాదివిత్తాంత్యగతా గ్రహేంద్రా దినేశచంద్రారయమాః క్రమేణ, కుర్వంతి జాతం నయనేన హీనం తదా తు కోపా ద్బలినో నృపస్య. ౭. లగ్నే గురౌ భూమిసుతే కళత్రే స్సోన్మాదభా క్తత్ర నరో హి జాతః, ఉన్మాదయుగ్భాంశయుతో విలగ్నే శనౌ కళత్రే సకుజే త్రికోణే. ౮. దుశ్చిక్యషడ్రిష్ఫగతే దినేశే చంద్రే త్రికోణే యదివా ధరాజే, ఉన్మాదబుద్ధి స్స జడోఽథవా స్యా జ్జాతో హి చే దస్థిరబుద్ధియుక్తః ౯. లగ్నత్రికోణే దిననాథచంద్రౌ శౌర్యే గురౌ కేంద్రసమన్వితే వా, సోన్మాదబుద్ధి స్స భవే త్తదానీం శనౌ చ సారే యది జన్మకాలే. ౧౦. కేంద్రస్థితౌ సౌమ్యనిశాకరౌ వా సౌఖ్యై రహీనో భ్రమసంయుత స్స్యాత్, కేంద్రస్థితౌ మందనిశాకరార్కౌ జడో భవే దన్యవధూపభోక్తా. ౧౧ రాజ్యేశ్వరే రిష్ఫగతే తదీశే విత్తస్థితే భ్రాతృగతై శ్చ పాపైః, కేమద్రుమేఽస్మిన్ స భవే త్తుషభోజీ దుష్కర్మయు

క్తో౽న్యకళత్రగామీ. ౧౨. నీచే విలగ్నాధిపతౌ తదంశే షష్ఠాష్టమస్థై ర్యది పాపఖేటైః, మందే విలగ్నే కులనాశక స్స్యా దల్పాయురాహో శ్శుభదృష్టిహీనైః. ౧౩. సర్వైర్గ్రహై ర్నీచసపత్నభాగైః కర్మాన్యగై ర్భిక్షుక ఏవ జాతః, హోరేశ్వరే రిష్ఫగతే తు మానే క్రూరాన్వితే భౌమయుతే శశాంకే. ౧౪. జాతో౽భిశ స్తః పరదేశవాసీ భిక్షాశనీ దుఃఖితదేహభా క్స్యాత్, రంధ్రస్థితాః పాపఖగా శ్చ సర్వే నిశాకరారాయది కేంద్రయుక్తౌ. ౧౫. యోగో గదాఖ్య స్సభవే త్తదానీం జాతో వ్యాపస్మారయుతో మనుష్యః, సౌమ్యాన్విత స్సౌమ్యశశాంకశుక్రాః కేంద్రస్థితా భోగియుతే విలగ్నే. ౧౬. చండాలయోగ స్సభవే త్తదానీం జాతో నిజాచారసుకర్మహీనః, షష్ఠాష్టమే భానుసుతే సభౌమే జాతో వ్యాపస్మారయుతో నర స్స్యాత్. ౧౭. పాపగ్రహా ష్షడ్వ్యయ రంధ్రగా శ్చే జ్జీవే పరిధ్యన్విత కేంద్రహీనే, జాతః పదభ్రంశసమన్విత స్స్యా చ్ఛుభై ర్న దృష్టో యది దృష్టిహీనః ౧౮. మానస్థితో వా యది విత్తరాశౌ పాప స్తదా దేవగురౌ చ హీనే, భాగ్యేశ్వరే వాంత్యగతే సపాపే జన్మోదయేశౌ రవిగౌ తు లగ్నే. ౧౯. వినష్టపుత్రార్థకళత్రభా క్స్యా చ్ఛుభై ర్నయుక్తై ర్యది వీక్షితై ర్వా, శుభాశుభైః కేంద్రగతై శ్శశాంకో లగ్నేశ్వరేణాపి నిరీక్షిత స్స్యాత్. ౨౦. సౌరాంశకే వా యది సంయుత శ్చే జ్జాతః కులధ్వంసకరో విదారః, గృహా త్పరిభ్రష్టవిదారపుత్రో గుణేన హీనో యదివా జడో వా. ౨౧. కేంద్రే శనౌ లగ్నగతే శశాంకే జీవే వ్యయే భిక్షుక ఏవ జాతః, చంద్రా త్సుతే౽ంత్యే యది లగ్ననాథే రంధ్రస్థితై స్సౌమ్యఖగేతరై ర్వా ౨౨. మానస్థితే రాత్రికరే తదానీం జాత స్తు జీవ త్యతిహీనవృత్త్యా, నీచారిభాంశే యది దేవపూజ్యే తదంశకే వాసరనాథపుత్రే. ౨౩. జాతో హి దుఃఖీ సుతదారహీనః కృచ్ఛ్రా దసౌ జీవతి భాగ్యహీనః, ఉచ్చస్థితే వాసరనాయకే తు నీచాంశయుక్తే యది రాజపుత్రః ౨౪. ప్రాప్నోతి నీచత్వ మినోదయే స్యా త్పాపేక్షితే వా యది నిశ్చితార్థః. తులాయాం దశమే భాగే స్థితః కమలబాంధవః, సహస్ర రాజయోగస్య ఫలం నీచత్వ మాప్నుయాత్. ౨౫. భృగుపుత్రో౽పి నీచస్థో రాజయోగవినాశదః, ఉల్కాపాతా ప్యప్రకాశగ్రహో జాతస్య భం

గదాః. ౨౬. నీచే భృగౌ మందనవాంశకే వా వ్యయస్థితే చంద్రరవీ కళత్రే, నిరీక్షితే భానుసుతేన యుక్తే జాతః పరప్రేష్య ముపైతి నిత్యం. ౨౭. క్షీణే శశాంకే రవిజే కళత్రే లగ్నే శనౌ భ్రంశమదాన్విత స్స్యాత్, లగ్నే శనౌ కామగతే శశాంకే శుక్రేక్షితే వా యది బంధభోక్తా. ౨౮. చంద్రే వ్యయే వా యదివా దినేశే మందే త్రికోణే మదరంధ్రభే౽ర్కే, దంతాక్షిరోగీ స భవే త్తదానీం నీచారిశత్రంశగతా స్తథైవ. ౨౯. సుతాంబుగా పాపఖగా విశేషా చ్చంద్రే౽ష్టరిష్ఫారిగతే౽ంధతా స్యాత్, శుభగ్రహాణా మవలోకహీనే త్వంధో భవ త్యేవ శుభై ర్న దోషః. ౩౦. మానే శశాంకే సబుధే కళత్రే శనౌ ద్వితీయే వికలాంగమేతి, జాతే చ్యుతి ర్నీచసపత్నభాగసమన్వితా శ్చే దపి నిశ్చితార్థః ౩౧. నిశాకరే కార్ముకమధ్యభాగే మృగాస్యకర్కిఝషభాగయుక్తే, మందారయోగే తదవేక్షణా ద్వా కుష్ఠీ భవే త్సౌమ్యదృశా విహీనే. ౩౨. కుళీరకుంభాళినవాంశయుక్తే చంద్రే సమందే యది గుహ్యరోగీ, చంద్రే సుఖే తద్భవనాంశయుక్తే పాపాన్వితే స్యా ద్ద్విజకర్ణరోగీ ౩౩. చంద్రే సపాపే ఫణినాథయుక్తే రిష్ఫే శుభే రంధ్రగతే౽థవా౽పి, ఉన్మాదభా క్తత్ర సరోషతా చ జాత స్తు నిత్యం కలహప్రియ స్స్యాత్. ౩౪. ఇతి చింతామణౌ రాజయోగభంగాదినిర్ణయః, ప్రోక్త స్సమాలోచ్య మయా వేంకటేశ్వరధీమతా.

ఇతి సర్వార్థచింతామణౌ రాజయోగభంగాధ్యాయో నామ
పంచదశో౽ధ్యాయః.

శ్రీరస్తు.

సర్వార్థచిన్తామణిః

అరిష్టాధ్యాయః.

కేచిద్యోగం ప్రశంసంతి దశాం కేచిద్వదంతి హి, తద్విన్నైవాఽయుషోజ్ఞానం న శక్యం తన్మనీషిభిః ౧. త్రివిధాశ్చాయుషో యోగాస్స్వల్పాయుర్మధ్యమోత్తమాః, ద్వాంత్రింశత్పూర్వమల్పాయుర్మధ్యమాయుస్తథోత్తరే. ౨. అసప్తతిస్తదూర్ధ్వం తు దీర్ఘాయురితి సంమతం, ఉత్తమాయుశ్శతాదూర్ధ్వమన్యే శంసంతి తద్విదః. ౩. ఆద్వాదశాబ్దం జంతూనామాయుర్జ్ఞానం న శక్యతే, జపహోమచికిత్సాద్యైర్బాలరక్షాం చ కారయేత్. ౪. పిత్రోర్దోషైర్మృతాః కేచిత్కేచిద్బాలగ్రహైరపి, అపరేఽరిష్టయోగైశ్చ త్రివిధా బాలమృత్యవః. ౫. జన్మేశప్రబలే నైవ బాలానాం పుష్టివర్ధనం, వదేద్ద్వాదశరాశిస్థైస్తత్తద్యోగానుసారతః. ౬. అల్పాయురల్పమధ్యాయుః పూర్ణాయుస్త్రివిధం స్మృతం, మధ్యసుం చాల్పమధ్యం చ పూర్ణాయుస్త్రివిధం స్మృతం. పూర్ణాయుశ్చాల్పమధ్యే చ పూర్ణాయుస్త్రివిధం భవేత్, ఏవం నవవిధః ప్రోక్త ఆయుషాం తు వినిర్ణయః. ౭. పంచమ్యారదశా మృత్యుం దద్యాత్ షష్ఠే గురోస్తథా, శనేర్మృత్యుశ్చతుర్థీ స్యాద్దశా రాహోస్తు సప్తమీ. ౯. విపత్పాపదశా కష్టా ప్రత్యగీశదశా తథా, వధభేశదశా కష్టా పాపే స్యాన్న శుభేక్షితా ౧౦. నీచారాతివిమూఢా స్యాద్విపత్ప్రత్యగ్జనైధనాః, దశా దద్యుర్మృతిం తస్య పాపయుక్తా విశేషతః ౧౧ రాశిసంధిషు యే జాతాస్తే బాలా మృతజీవినః, పాపదృష్టియుతో వాపి నిస్సంశయమృతిః స్మృతః. ౧౨. గండాంతే పూర్వభే మర్త్యః పితృమాతృబలాత్తతః, యది జీవేత్స నృపాలో గజవాజిసమన్వితః. ౧౩. తృతీయగా భానునిశాకరా వా క్రూరర్క్షగా క్రూరనిరీక్షితా వా, వ్యాధిం నరస్యాపి వదంతి తజ్జ్ఞాస్త్రివర్షమాత్రం త్వపి దుర్లభం తత్. ౧౪.

సద్యోమరణయోగాః.

ఆద్యద్రేక్కాణే జామిత్రే యస్య స్యాద్దారుణో గ్రహః, క్షీణే చంద్రే విలగ్నస్థే సద్యో హరతి జీవితం. ౧౫. ఆపోక్లిమే స్థితాస్సర్వే గ్రహా బలవివర్జితాః, షణ్మాసం వా ద్విమాసం వా తస్యాఽయుస్సముదాహృతం ౧౬. విలగ్నాధిపతిర్నీచే నిధనే వాఽర్కగో భవేత్, కృచ్ఛ్రేణ జీవితం విద్యాన్మృతప్రాయో భవిష్యతి ౧౭. ఉచ్చక్షేత్రం మేషరాశిం చ హిత్వా రాహౌ యుక్తే తేష్వపి ప్రాణనాశః, లగ్నాత్సాన్వంత్యే పాపయుక్తా యది స్యాత్సప్తాష్టాంత్యే వా వినశ్యేత్క్షణేన. ౧౮. లగ్నాద్భావే చాష్టమే పాపచారైస్సోమే క్షీణే చాష్టమాబ్దం తు జీవేత్, కేంద్రే చంద్రాత్పాపయుక్తైరసౌమ్యైస్స్వర్గం జాతః ప్రాప్నుయాద్వత్సరేణ. ౧౯. జన్మాధీశే లగ్నగే క్రూరయుక్తే పశ్యన్నార్కిశ్చాష్టమే జీవవర్జ్యే, షష్ఠే వర్షే ద్వాదశే చాష్టమే వా సంస్థో రాశేర్జాతవాన్మృత్యుమేతి. ౨౦. షష్ఠాష్టమాంత్యే హిమగా చ యస్య క్షీణేఽత్యంతే పాపయుక్తేఽథవాపి, సౌమ్యైర్దృష్టే చాష్టమాబ్దం చ జీవేత్పాపైస్సద్యో మిశ్రితైస్తద్దళం చ. ౨౧. జీవే విలగ్నే మిథునే తులాయాం శుక్రేణ యుక్తే శశిసూనునా చ, పాపైర్దృష్టే మృత్యురాశిస్థితైర్వా జీవే ద్వర్షం చాష్టమేఽంత్యేపి బాలః. ౨౨. బృహస్పతిర్భౌమగృహేఽష్టమస్థస్సూర్యేందుభౌమార్కజదృష్టమూర్తిః, అబ్దైస్త్రిభిర్భార్గవదృష్టిహీనో లోకాంతరం ప్రాపయతి ప్రసూతం. ౨౩. వక్రీ శనిర్భౌమగృహం ప్రపన్నశ్ఛిద్రేశషష్ఠేశచతుష్టయస్థః, కుజేన సంప్రాప్తబలేన దృష్టో వర్షద్వయం జీవయతి ప్రజాతం. ౨౪. సౌరిస్స్మరస్థో యది వా విలగ్నే జలస్థలగ్నే శశివృశ్చికే వా, సౌమ్యేషు కేంద్రాయగతస్య సద్యో జాతస్య మృత్యుర్యవనోపదిష్టః. ౨౫. నీచస్థే దేవపూజ్యే తు భౌమక్షేత్రగతేఽథవా, సంధిత్రయేఽపి జాతస్తు మాసాన్మృత్యుం ప్రయచ్ఛతి. ౨౬. లగ్నే చంద్రే భాస్కరే వా బలిష్ఠే పాపే కేంద్రే నైధనే చ త్రికోణే, శుక్రస్సూర్యశ్శీతగుశ్చైకసంస్థో నాశం గచ్ఛేద్యోగమబ్దేఽపి జాతః. ౨౭. ఘటే వింశతిభాగస్థో మృత్యుం దద్యాన్నిశాకరః, ఏకవింశతిభాగస్థః సింహే తద్వద్వృషేఽపి చ. ౨౮. అష్టమే మేషచంద్రస్తు త్రయో

వింశతికోఽంశగః, ద్వావింశతిః కుళీరేతు తులాయాం వేదభాగగః. ౨౯. వింశతిర్మకరే చంద్రః కన్యాయాంప్రథమేఽంశగః, ధనుష్యష్టాదశో భాగో మీనే దశమభాగయుక్. ౩౦. ద్వావింశతిర్నృయుగ్మే తు చంద్రోఽప్యేవం మృతిప్రదః, యే యే నిశాకరాంశాస్తు మృత్యుభాగావివక్షితాః. ౩౧ తావద్భిర్వత్సరైర్జాతో మృత్యుం యాతి న సంశయః, లగ్నజన్మపయోర్యస్య శత్రుర్లగ్నగతోఽశుభః ౩౨. కరోతి మృత్యుం జాతస్య తయోర్మిత్రం హి శోభనం, అసౌమ్యే మృత్యుమాంస్తస్య పరిహారో భవేచ్ఛుభః. ౩౩. రంధ్రేధరాసూనుదినేశసౌరా జాతస్తు మృత్యుం సముపైతి మాసాత్, కేతుస్తు యస్మిన్నుదితేఽత్ర జాతో మాసద్వయే నైవ యమం ప్రయాతి. ౩౪. భూపాలయోగా యవనైః ప్రదిష్టా రాజ్ఞాం కులే జాతనరాధరేశాః, తే తీవ్రయోగాస్తు తదన్యజాతాస్సద్యో యమం యాంతి నరాస్తథైవ. ౩౫. భానుర్నభస్థో యది పాపదృష్టో ధరాసుతస్థే శశినశ్చ గేహే, జాతస్తు మృత్యుం సముపైతి శీఘ్రం, శుభైర్నదృష్టో వియుతోఽపి చైవం. ౩౬. లగ్నేంద్రుకాణా నిగళాహిహంగాః పాశాహిసంజ్ఞా జనితాస్తు తేషు, మృత్యుంప్రయాత్యేవ హి సప్తమాబ్దే క్రూరైర్యుతాస్స్వామిశుభైరదృష్టాః. ౩౭. రవిచంద్రభౌమగురుభిః కుజగురుసౌరేందుభిస్తథైకస్థైః, రవిశనిభౌమశశాంకైర్మరణం ఖలుపంచభిర్వర్షైః. ౩౮. రవిణాయుక్తశ్శశిజస్సౌమ్యైర్దృష్టో వినాశయతి నూనం, ఏకాదశభిర్వర్షైర్దేవాంశేఽపి స్థితం జాతం. ౩౯. లగ్నే రవిశనిభౌమాశ్శుక్రగృహేస్యాచ్ఛశీ క్షీణః, దృష్టో న దేవగురుణా సప్తభిరబ్దైర్వినాశయతి. ౪౦. కేంద్రే రవిముషితతనుః క్షితిజో మందావలోకితోఽథ యుతః, వర్షచతుష్కేణాఽశు చ మారయతి కిమత్ర గణితేన. ౪౧. లగ్నాధిపతిశ్చంద్రో మరణపదస్థోఽతికృష్ణతాం యాతః, క్రూరైస్సకలైర్దృష్టో నవభిర్వర్షైః ప్రమారయతి. ౪౨. పాపో విలగ్నాధిపతిశ్శశాంకాదంత్యస్థితః క్రూరనిరీక్షితశ్చేత్, చంద్రాంశసంస్థో యదివా తదీశో జాతశ్శిశుః ప్రేతపురం నవాబ్దైః. ౪౩. దృశ్యే భాగే సంయుతే సౌమ్య

ఖేటాః పాపాస్సర్వే యస్య జన్మన్యదృశ్యాః, రాహౌ లగ్నే పాపయుక్తేఽథ దృష్టే జాతో మృత్యుం పంచమాబ్దే ప్రయాతి. ౪౪. రాహుస్సప్తమభవనే శశిసూనుర్యమనిరీక్షితో నశుభదృష్టః, దశభిర్ద్వాదశభిర్వా హ్యబ్దైర్జాతం నరం వినాశయతి. ౪౫. ఘటాలిసింహే ఫణినాథయుక్తే తస్మిన్ విలగ్నే సతి పాపదృష్టే, జాతో యమం సప్తదశే ప్రయాతి వర్షే సురేజ్యేనయుతే న దృష్టే ౪౬. క్షీణేందుః పాపసందృష్టో రాహుదృష్టోవిశేషతః, జాతో యమపురంయాతి దినైః కతిపయైరపి ౪౭ జన్మేశలగ్నాధిపతీవిలగ్నాత్ షష్ఠాష్టమాంత్యేషు దినేశయుక్తౌ, జాతోనరో ద్వాదశభిస్తు వర్షైః ప్రయాతి సౌమ్యైర్నయుతో న దృష్టః. ౪౮. హోరాధిపతిర్ద్యూనే పాపయుతే మరణమేవ విదధాతి, రాహుశ్చతుష్టయస్థో మరణాయ నిరీక్షితో భవతి పాపైః. ౪౯ వర్షైర్వదంతి దశభిః షోడశభిః కేచిదాహూ రాచార్యాః. రాశిం చ త్రిగుణీకృత్య వర్షమానేన నిశ్చయః. ౫౦. తరుణేందుకుజాః పుత్రస్థానయుక్తా నసౌమ్యగాః, జాతో యమపురం యాతి నవమేఽబ్దే న సంశయః. ౫౧. చంద్రోలగ్నాధిపస్సూర్యః స్వపుత్రేణ సమన్వితః, లగ్నాదష్టమరాశిస్థో ద్వాదశాబ్దైశ్శుభేక్షితః. ౫౨ లగ్నేశ్వరో విలగ్నస్థః పాపైస్సర్వైః ప్రదృశ్యతే, చతుర్థే మాసి మరణం ధాత్రీపుత్రో న సంశయః. ౫౩. షష్ఠాష్టమే పాపయుతే సౌమ్యదృష్టివివర్జితే, ఆపోక్లిమే విలగ్నేశే జాతశ్చనిధనం వ్రజేత్. ౫౪. పరస్పరక్షేత్రసమాగతౌ వా రంధ్రేశలగ్నాధిపతీ ససౌమ్యౌ, రిప్పారిగౌ వా గురుణా వియుక్తావష్టాదశాబ్దే నిధనం ప్రయాతి. ౫౫. కేంద్రేషు పాపేషు నిశాకరేణ సౌమ్యగ్రహైర్వీక్షితవర్జితేషు, షష్ఠాష్టమే వా యదివా శశాంకే జాతశ్శిశుర్వింశతివర్షమాత్రం. ౫౬. సజీవే లాభగే సూర్యే లగ్నస్థే కీటరాశిగే, అష్టమాధిపతౌ కేంద్రే ద్వావింశే మరణం భవేత్. ౫౭. రాహుణా సహితశ్చంద్రో జామిత్రే చాష్టమేపి వా, దేవేజ్యే లగ్నగే వాపి ద్వావింశే మరణం భవేత్. ౫౮. చంద్రో మందసహాయస్తు సూర్యశ్చాష్టమసంస్థితః, ఏకోనవింశే వర్షే తు జాతో యమపురం వ్రజేత్. ౫౯. మందోదయే శత్రురాశౌ సౌమ్యైరాపోక్లిమస్థితైః, షడ్వింశే సప్తవింశే వా

మరణం భవతి ధ్రువం ౧౦. పాపాంతరద్వయస్థేతు హోరానాథేన సౌమ్యగే, పితృజన్మని జాత స్తు జాతో యమపురం వ్రజేత్. ౧౧. పాపా జన్మాష్టమార్థస్థా స్సౌమ్యాః కేంద్రబహిస్థితాః, అస్మిన్ యోగే బహూత్పన్నే త్వష్టావింశే మృతో భవేత్. ౧౨. జన్మరంధ్రపయో ర్మధ్యే నిశానాథే వ్యయే గురౌ, సప్తవింశతివర్షే వా ద్వాత్రింశత్పర మావధి. ౧౩. రంధ్రేశే జీవసందృష్టే పాపే పాపనిరీక్షితే, రంధ్రస్థే జన్మపే వాపి హ్యష్టావింశే మృతో భవేత్. ౧౪. అష్టమాధిపతౌ కేంద్రే లగ్నేశే బలవర్జితే, త్రింశద్వర్షా న్యధో జీవే ద్ద్వాత్రింశత్పర మావధి ౧౫. యః కశ్చి దష్టమస్థశ్చే ద్యః కశ్చి ద్బలవర్జితః, త్రింశద్వర్షా ణ్యసౌ జీవే ద్ద్వాత్రింశత్పరమావధి ౧౬. లగ్నాదష్టమరాశ్యంశే ఖానుపుత్రసమన్వితే, పాపే బలాధికే లగ్నే కేంద్రా ద్బాహ్యే శుభగ్రహాః. ౧౭. అన్యోన్యసంగతాః క్రూరా లగ్నేశే పాపవీక్షితే, ద్వాదశే శీతరశ్మి శ్చ పరమాయు స్తథైవ హి. ౧౮. జన్మాష్టమేశౌ యది కేంద్రయుక్తౌ రంధ్రేతు యః కశ్చన ఖేచరేంద్రః, ద్వాత్రింశకే తన్మరణం శుభై స్తు కేంద్రేషు హీనే ష్వహ తై ర్గ్రహేంద్రైః. ౧౯. కేంద్రే శశాంకే దినసేశయుక్తే రంధ్రాధిపే కేంద్రగతేఽష్టమేషు, పాపాన్వితే లగ్నగతే విహీనే ద్వాత్రింశదబ్దా న్మరణం ప్రయాతి ౨౦. లగ్నరంధ్రపయో ర్వ్యగే సపాపే మృత్యుసంయుతే, శుభై ర్న యుక్తే పాపే చ మృత్యు స్స్యా త్సప్తవింశకే. ౨౧ లగ్నా ద్విలోమా న్నవమే చచంద్రే రంధ్రేశ్వరే కేంద్రగతే ససౌమ్యైః, దృష్టే యుతే వా పరమాయు రత్ర త్రింశా త్పరం నాస్తి బలై ర్విహీనైః. ౨౨. రంధ్రేశ్వరే భాగ్యధనాత్మయుక్తే లగ్నాధిపే రంధ్రయుతే త్వసౌమ్యే, జాతశ్చతుర్వింశతి వర్షమాత్రం జీవ త్యసౌ శోభనదృష్టిహీనే. ౨౩. అష్టమాధిపతౌ లగ్నే లగ్నేశే బలవర్జితే, త్రింశద్వర్షా ణ్యసౌ జీవే త్త్వథవా ద్వాత్రింశతిః. ౨౪. ఆపోక్లిమగతే చంద్రే లగ్నేశేఽపి తథైవ చ, పాపేక్షితే బలై ర్హీనే జీవ త్యాయు స్తథైవ చ. ౨౫ గురుశుక్రౌ తు కేంద్రస్థౌ లగ్నేశే పాపసంయుతే, ఆపోక్లిమే తు సంధ్యాయా మాయు ష్షట్త్రింశ దేవహి. ౨౬. లగ్నస్థితే వాసరనాయకే తు పాపాంతరే శత్రుగృహే విహీనే, షట్త్రింశదంతం పరమాయు రస్య శుభై ర్నదృష్టే సతి సత్య మేతత్.

౨౭. భూమానుచంద్రా తనుగా శుభా స్తు కేంద్రాష్టమస్థాన భవేయు రత్ర, జాతో యదా మాంద్యుదయే శిశు స్స్యా త్షట్త్రింశకేబ్దే నిధనం ప్రయాతి. ౨౮. హోరాశాస్త్రాభ్యాసబలా త్సంగృహ్య విదుషాం ముదే, ఆయుర్జ్ఞానం కృతం సమ్య గ్వేంకటేశేన ధీమతా. ౨౯.

ఇతి సర్వార్థచింతామణౌ అరిష్టాధ్యాయో నామ
షోడశోఽధ్యాయః.

సర్వార్థచింతామణిః

అరిష్టభంగాధ్యాయః.

లగ్నస్థితే దేవగురౌ విశేషా త్ఖేటా న్నిహన్యా ద్విబలా స్తథైవ, ఏకో యథా చక్రధరప్రణామ స్సమస్తపాపం శమనం కరోతి. ౧. అత్యంతసత్త్వే సతి లగ్ననాథే సౌమ్యాన్వితే తాదృశదృష్టిమార్గే, కేంద్రస్థితే పాపదృశా విహీనే స భాగ్యయు గ్జీవతి దీర్ఘ మాయుః ౨. శశాంకో రంధ్రనాథ శ్చ సౌమ్యద్రేక్కాణసంయుతౌ, జాత శ్శిశుం యమం యాంత మకస్మా ద్రక్షయే త్క్షణాత్. ౩. చంద్ర స్సంపూర్ణగాత్ర స్తు సౌమ్యక్షేత్రాంశగోఽపి వా, సర్వారిష్టం నిహం త్యాశు విశేషా ద్గురువీక్షితః. ౪. సౌమ్యభార్గవజీవానా మేకః కేంద్రగతో బలీ, పాపదృగ్యోగహీన శ్చే త్సద్యోఽరిష్టస్య భంగకృత్. ౫. చంద్రోఽపి శత్రురాశిస్థో జీవశుక్రబుధై ర్యుతః, ద్రేక్కాణే వా శమయతి దుష్టపాపం హరి ర్యథా. ౬. శుక్లే చ పక్షే యది రాత్రిజన్మ చంద్రోఽపి షష్ఠాష్టమరాశియుక్తః, శుభేక్షితో వాఽహని కృష్ణపక్షే పాపై రదృష్టో హ్యవతి ప్రసూతం. ౭. నిశాకర శ్శోభనదృష్టియుక్త శ్శుభేక్షితః పూరితదేహకాంతిః, జాతస్య నిశ్శేష మరిష్టజాలం యథా విషం హంతి హి వైనతేయః ౮. ప్రకాశమానో గగనేఽమరేజ్యః కేంద్రస్థితో రక్షతి జాతమానుం, సౌమ్యాంశగా జీవ శశాంక శుక్ర సౌమ్యా శ్చ

నిఘ్నంతి సమస్తదోషం. ౯. జన్మాధిపః కేంద్రగతశ్శుభశ్చే జ్జాతం శిశుం రక్షతి సౌమ్యదృష్టః, స్వాంశస్థితైశ్శోభనఖేచరేంద్రైర్దృష్టస్తదన్యైర్వినిహంత్యరిష్టం. ౧౦. లగ్నాత్తృతీయారిభవే సశావశౌ పాపైర్వియుక్తే శుభదృశ్యమానే, వినాశయత్యాశు సమస్తదోషం తూలం యథా వాయుబలస్య వేగః. ౧౧ పూర్ణేందురన్యైశ్చ శుభగ్రహేంద్రైర్దృష్టో యుతశ్చాపి న పాపదృష్టః, సర్వగ్రహేంద్రైః పరిపూర్ణచంద్రో దృష్టో హరత్యాశు సమస్తరిష్టం. ౧౨. సౌమ్యగ్రహై రతిబలైర్విబలైశ్చ పాపైర్లగ్నం చ సౌమ్యభవనం శుభదృష్టియుక్తం, సర్వాపదో విరహితో భవతి ప్రసూతః పూజాకరః ఖలు యథా దురితం గ్రహాణాం ౧౩. అజవృషకర్కటలగ్నే రక్షతి రాహుః సమస్తపీడాభ్యః, పృథివీపతిః ప్రసన్నః కృతాపరాధం యథా భృత్యం. ౧౪. చంద్రశ్శుభవర్గస్థః క్షీణోఽపి శుభేక్షితో హరతి రిష్టం, జలమివ హంత్యతిసారం దాడిమఫలవల్కలక్వథితం. ౧౫. చంద్రాధిష్ఠితరాశీశే లగ్నస్థే శుభవీక్షితే, భృగుణా వీక్షితే చంద్రే స్వోచ్చేఽరిష్టం హరేత్తదా. ౧౬ స్వోచ్చస్థస్స్వగృహేఽథవాఽపి సుహృదాం వర్గే స్వకీయేఽపి వా సంపూర్ణశ్శుభవీక్షితశ్శశధరో వర్గేఽథ సౌమ్యేఽపి వా, శత్రూణామవలోకనేన పతితః పాపైరయుక్తేక్షితోఽరిష్టం హంతి సుదుస్తరం దినమణిః ప్రాలేయరాశిం యథా. ౧౭. అధ్యాయోఽరిష్టభంగాఖ్యః ప్రోక్తశ్చింతామణౌ మయా, సారం గృహీత్వా వెల్నాడువేంకటేశ్వరశర్మణా. ౧౮.

ఇతి సర్వార్థచింతామణౌ అరిష్టభంగాధ్యాయో నామ
సప్తదశోఽధ్యాయః.

శ్రీరస్తు.

సర్వార్థచిన్తామణిః

ఆయుర్యోగాధ్యాయః.

తత్ర మధ్యాయుర్యోగాః.

ద్వాత్రింశోర్ధ్వం చార్వాక్సప్తత్యా మధ్యమం హ్యాయుః, తావత్కాలప్రమితాన్యోగవిశేషానహం వక్ష్యే. ౧. చంద్రే కుజర్క్షే తనుగే ప్రదృష్టే క్రూరగ్రహైశ్శోభనఖేచరేంద్రైః, కేంద్రాద్బహిస్స్థైర్నిధనం ప్రయాతి వర్షైస్త్రయస్త్రింశసమానకైస్తు. ౨. పాపగ్రహే రంధ్రపతౌ చ చంద్రే కేంద్రస్థితే వా యదివా త్రికోణే, నిరీక్షితే పాపఖగైర్నభస్స్థైర్జాతస్త్రయస్త్రింశదుపైతి వర్షం. ౩. లగ్నే శనౌ రాత్రికరేణ యుక్తే భౌమే ఘటస్థే సురసాంఖ్యవర్షైః, క్రూరాంతరే లగ్నగతే దినేశే యుగ్మస్థితే దేవగురౌ రిపుస్థే. ౪. జాతస్తు మృత్యుం నగవహ్నివర్షైః ప్రయాతి శాస్త్రజ్ఞవరైః ప్రదిష్టం, సభూమిజే రంధ్రపతౌ విలగ్నే రాశౌ స్థిరే వా యదివా ధరాజే. ౫. రిప్ఫేఽష్టమే మృత్యుముపైతి జాతస్త్వబ్దే ద్విచత్వారిసమానకే వా, కేంద్రే గురౌ కర్మణి సూర్యపుత్రే లగ్నే చరే చోదయగైస్సమానైః. ౬. స్వోచ్చే విలగ్నే క్షితినందనే చ జీవేఽస్తగే కర్మణి సూర్యపుత్రే, జాతో ధనాఢ్యో బహుశాస్త్రవేత్తా నాగాబ్ధివర్షే నిధనం ప్రయాతి. ౭. జన్మేశ్వరే రంధ్రగతే సపాపే పాపాన్వితే లగ్నపతౌ రిపుస్థే, బలాన్వితౌ తౌ శుభదృగ్వియుక్తౌ పంచాబ్ధివర్షే నిధనం ప్రయాతి. ౮. మేషే శశాంకే తనుగే సుపూర్ణే సౌమ్యేక్షితే భూపతిరత్ర జాతః, పాపగ్రహాణాం చ దృశా విహీనే నాగాబ్ధివర్షే నిధనం ప్రయాతి. ౯ శనైశ్చరో లగ్నగతస్సహాయస్తవన్యేన చంద్రే వ్యయగేఽష్టమే స్యాత్.

వేదాంతవిజ్ఞానసుశీలవృత్తో జాత స్తు మృత్యుం నయనేషు వర్షైః. ౧౦.
చాపే గురౌ లగ్నగతేఽష్టమస్థే భౌమే సరాహౌ మునిబాణవర్షైః,
రంధ్రేశ్వరే కామగతే శశాంకే పాపాన్వితే స్యా న్మృతి రష్టబాణే.
౧౧. సరంధ్రపే దేవగురౌ విలగ్నే కుంభే సపాపే యది కేంద్రరాశౌ,
జ్ఞానీ సుఖీ శాస్త్రవిదాం వరిష్ఠో జాత స్తు షష్ట్యాం నిధనం ప్రయాతి.
౧౨. రంధ్రే సపాపే తనుపే వ్యయస్థే రంధ్రేశ్వరే లగ్నగత స్తు షష్ట్యాం,
లోకాంతరం యాతి చ జాతసూనుః కుశీలవృత్తః కులపాంసనశ్చ. ౧౩.
సౌరే విలగ్నే హిబుకే శశాంకే కుజే కళత్రే గగనే దినేశే, కవీజ్య
సౌమ్యై ష్వ్యయే సంయుతేషు నరేశ్వరో జీవతి వర్షషష్ట్యాం. ౧౪.
లగ్నాదిమానే విబుధాధిపూజ్యే బుధేజ్యచంద్రైః పరిదృశ్యమానే, జాతం
నరం భూమిపతిం ధనాఢ్యం కరోతి షష్ట్యాం సుతభేఽమరేడ్యే. ౧౫.
సితే విలగ్నే బుధభాస్కరాత్మజౌ చతుష్టయస్థౌ పరిశేషఖేచరాః, తృ
తీయలాభర్క్షగతా స్తు యోగే మహీపతి స్స్యా న్నిధనంచ షష్ట్యాం.
౧౬. హోరాజన్మాధినాథౌ నిధనముపగతౌ మృత్యునాథే చ కేంద్రే
యోగే జాతో నరోఽస్మిన్ జయతి నరవరః కీర్తివిత్తాన్వితశ్చ,షష్ట్యాం
షడ్భి ర్యుతాయాం నిధన మభిహితం నందకోక్తా దధీతం లగ్నాత్సౌఖ్యే
గ్రహా స్సూర్య స్సురగురుసహితే భార్గవే కేంద్రయాతే. ౧౭. షష్ట్యా
మబ్దే సుశీల స్తనుభవనికటే దేవలోకం ప్రయాతి. జీవేవిలగ్నే బుధ
సూర్యయుక్తే మీనేశనా ద్వాదశశీతరశ్మౌ, అస్మిన్ యోగే చార్థవా
న్మృత్యుభాక్ స్యాత్ షట్షష్ట్యబ్దే సర్వవిద్యాపటుశ్చ. ౧౯.చంద్రే
లగ్నే స్వోచ్చగేహం ప్రయాతే నీచే మందే భాస్కరే సప్తమే చ,
జాతో యోగే చార్థవా న్మృత్యుభాక్ స్యా జ్జీవే త్షష్ట్యాం షడ్యుతా
యాం మనుష్యః. ౨౦. నీచే మందే కేంద్రగే వా త్రికోణే సౌమ్యే
కేంద్రే భాస్కరే వా ససౌమ్యే, అస్మిన్ జాతో మానవో జ్ఞానిము
ఖ్యో జీవే త్షష్టిం పంచభి స్సంప్రయుక్తాం. ౨౧. అర్కే భౌమే భాను
పుత్రే త్వరీశే కేంద్రే జీవే చంద్రరిష్ఫాష్టహీనే, యోగేజాతఃపండితో
ధర్మశీలో జ్ఞానీ ప్రాజ్ఞ స్సప్తతి ర్వత్సరాణాం. ౨౨. ప్రబలే కేంద్రగే
సౌమ్యే నిధనే సౌమ్యవర్జితే, లగ్నాధిపేన సందృష్టే యావ జ్జీవతి
సప్తతిః. ౨౩. పంచమస్థే ధరాసూనౌ నీచే మందే స్తగే రవౌ, అస్మి

న్జాతో మనుష్య స్తు సప్తత్యాం నిధనం వ్రజేత్. ౨౪. ఇత్యేవం
బహుధా మయా చ కథితా యోగా స్త్వసంఖ్యా ఇమే యే ప్రోక్తా
యవనాదిభి ర్మునిగణై ర్నిశ్చిత్య యోగాం స్తు తాన్, జ్ఞాత్వా సమ్య
గుదాహరంతి మనసా తే యాంతి కీర్తిం పరా మేవం ప్రశ్నవిధౌ చ
జన్మసమయే వైవాహికే కర్మణి. ౨౫.

అథ పూర్ణాయుర్యోగాః.

దీర్ఘాయు రాప్నోతి ఖగా స్సమస్తా శ్శుభాశుభాః షడ్భవనాంత
రస్థాః, లగ్నా త్త్రిషష్ఠా వాపరభాగయుక్తా శ్శుభాశుభా స్తద్విపరీత మ
న్యత్. ౨౬. లగ్నాధిపః కే శుభఖేచరేంద్రా స్సర్వే బలాఢ్యా స్త్వపరే
తు పాపాః, ప్రదీప్తిమంతో గుణవాం త్సుశీల శ్శ్రీమా నశీత్యాం
నిధనం ప్రయాతి. ౨౭. లగ్నకేంద్రే శశిసుతే కోణే చంద్రే శుభే
శనౌ, జాత స్త్వశీత్యాం మునిభి ర్వర్షై ర్జీవతి తత్సుఖం. ౨౮. ఓజ
రాశిగతా స్సర్వే పూర్ణచంద్రసమన్వితాః, ఓజే లగ్నే పరం భాగ్యం
దీర్ఘ మాయు రుపైతి సః. ౨౯. సమరాశిగతా స్సర్వే కృష్ణచంద్ర
సమన్వితాః, స్త్రీణాం తు జననే యుగ్మలగ్నే భాగ్య ముపైతి సః.
౩౦. భాగ్యయోగేషు దీర్ఘాయు ర్వదంతి యవనాదయః, తత్పృథ
క్పృథగే వాఽయు ర్వదంతి మిహిరాదయః. ౩౧. యత్ర యత్ర
ద్వయో ర్యోగం తదిష్టం మమ సంమతం, కదాచి త్కథితో యోగ
స్సర్వదా న భవే త్తథా. ౩౨ జీవే సచంద్రే కేంద్రస్థే సౌమ్యదృష్టే
పరే గ్రహాః, దశమా త్పరతో యుక్తా అశీత్యాం నిధనం వ్రజేత్.
౩౩. చతుష్టయగతా స్సౌమ్యాః పాపా శ్చాష్టారివర్జితాః, చంద్రో
విలగ్నా త్షష్ఠస్థః షడశీత్యాయుషం వదేత్. ౩౪. పాపా స్త్రిషష్ఠలాభస్థా
శ్చంద్ర ష్షష్ఠాష్టమంగతః, కేంద్రే గురౌ త్రిసాహస్రగ్రామనాథ శ్చిరా
యుషః ౩౫.లగ్నా త్త్రికోణే నిధనే చ కేంద్రే గ్రహా స్త్రయః పంచచతు
ష్టయేవా, జాత శ్శ్రియం ప్రాప్య జితేంద్రియస్తు జీవేచ్ఛతా ద్వత్సరతః
పరంతు.౩౬.జీవేలగ్నేశ్వరేచంద్రే కేంద్రకోణాదివర్జితాః,పాపాస్సుఖాని
సంప్రాప్యజీవేద్వర్షశతంనరః. ౩౭.నిశాకరే లగ్నగతేస్వభాగే మీనస్థితే
వాయదివా కుళీరే,గ్రహై ర్విహీనేనిధనేసురేజ్యే కేంద్రేపరం జీవతిసప్త
తే స్తు. ౩౮. కేంద్రేగురౌ లగ్నగతే దినేశే భూసూనుయుక్తేయదివా

మృతిస్థే, జాత శ్శ్రియం ప్రాప్య గణాధికారీ శతం తు జీవేచ్ఛరదాం విశేషాత్. ౩౮. మీనాంత్యలగ్నే ఖచరై శ్చతుర్భిః కేంద్రస్థితైర్నాగశతం సజీవేత్, సింహే విలగ్నే ఖచరై శ్చతుర్భి స్త్రికోణగై ర్జీవతి తావదేవ. ౩౯. త్రిభి ర్గ్రహై స్స్వోచ్చయుతే విలగ్నే వృషే కుళీరే సగురౌ తథైవ, మృగే కుజే కర్కిణి దేవపూజ్యే కేంద్రేషు శేషాః పరమాయురత్ర. ౪౦. భృగౌ చతుర్థే సగురౌ విలగ్నే సేందౌ శనౌ కర్మణి పాపహీనే, జాతో నరోఽస్మిన్ సముపైతి దీర్ఘ మాయు శ్చ విద్యాం యశసా సమేతాం. ౪౧. లగ్నే మృగాపరార్ధే తు పూర్వార్ధే కుజసంయుతే, లగ్నే శశాంకహీతే గురౌ కేంద్రే పరం వయః. ౪౨. చాపపూర్వార్ధగే జీవే లగ్నే త్వపరభాగగే, సౌరేః కేంద్రే భృగోః పుత్రే సచంద్రే పరమం వయః. ౪౩. కన్యాపూర్వార్ధగే సౌమ్యే పరార్ధే లగ్నమాగతే, గ్రహై స్త్రిభి శ్చతుర్భి ర్వా స్వోచ్చస్థైః పరమం వయః.

౪౪. పాపా స్త్రిషష్ఠలాభస్థా స్సౌమ్యే లగ్నాంతభాగగే, లగ్నే సౌరే భృగౌ కేంద్రే గురౌ వా పరమం వయః. ౪౫. నృయుగ్మ పూర్వార్ధగతే ధరాజే లగ్నాపరార్ధే సగురౌ విశేషాత్, కేంద్రే శుభాభ్యాం సహితే చ జాత శ్శతా త్పరం జీవతి పుణ్యభాక్చ. ౪౬. లగ్నే ఘటే దేవగురౌ ఝషస్థే వ్యయే గురౌ వా సరవౌ విలగ్నే, జాతః పరబ్రహ్మపదం ప్రయాతి రసాయనాద్యై ర్దశవర్ధితం తత్. ౪౭. సింహే విలగ్నే సగురౌ భృగౌ తు కుళీరగే సోమసుతే ధనస్థే, పాపగ్రహైష్షట్త్రిదశాయగై శ్చ సహస్రవర్షం సముపైతి జాతః. ౪౮. దినేశభామాహిబుకే విలగ్నే మందాన్వితే భోగిపతౌ వ్యయస్థే, శేషై ర్గ్రహై శ్చార్థగృహం ప్రపన్నై స్సహస్రవర్షద్వయ మత్ర జాతః. ౪౯. అజే విలగ్నే సరవౌ సుఖేటే మానే గురౌ భూమిసుతే కళత్రే, రిఫే శశాంకే పరిపూర్ణయుక్తే రసాయనాద్యై ర్ద్విసహస్రజీవీ. ౫౦. వృషే శశాంకే తనుగే విశేషా త్సమన్వితే చంద్రజజీవశుక్రైః, జాత స్తు దేవేంద్రపదం ప్రయాతి శేషై ర్గ్రహై రర్థసమన్వితై ర్వా. ౫౧. జీవే విలగ్నే స్వగృహం ప్రపన్నే శూన్యే నృయుగ్మే భృగుజే చ కేంద్రే, రసాయనాద్యై ర్బహువర్ష జీవీ జాతస్తు దేవేంద్రపదం ప్రయాతి. ౫౨. ఏకర్క్షగై ర్వ్యోమచరై స్సమస్తై స్త్రికోణగైః కేంద్రచతుష్టయస్థైః, జాత శ్శిశు ర్నశ్యతి జాతమాత్రో జీవేద్యు

గాంతం యది మంత్రసిద్ధ్యా. ౫౩. త్రికోణే పాపనిర్ముక్తే కేంద్రే శుభవివర్జితే, నిధనే పాపరహితే జాత స్త్వమరసన్నిభః. ౫౪. లగ్నే వృషే శుక్రయుతే గురౌ తు కేంద్రాన్వితే షట్త్రిదశాయసంస్థైః, రసాయనాద్యై రిహ మంత్రసిద్ధ్యా జాత స్తు దేవేంద్రపదం ప్రయాతి. ౫౫. శనౌ తులాయాం మకరేంద్రపూజ్యే లగ్నే కుళీరే వృషభే శశాంకే, జాత స్సుఖీ బ్రహ్మపదం ప్రయాతి రసాయనాద్యై రిహ మంత్రసిద్ధ్యా. ౫౬. వర్గోత్తమే లగ్నగతే కుళీరే కేంద్రే గురౌ భూమిసుతే కళత్రే, సింహాసనాంశే భృగుజే విశేషా ద్రసాయనాద్యై రమితాయు రేతి. ౫౭. కన్యాంతలగ్నే సబుధే కళత్రే జీవే యదా గోపురభాగయుక్తే, మృద్వంశకే వా దిననాథపుత్రే జాత స్త్వసంఖ్యాయు రుపైతి సూనుః. ౫౮. దేవలోకాంశగే శుక్రే కేంద్రస్థే ధరణీసుతే, సింహాసనాంశే జీవే చ జాత స్త్వమరసన్నిభః. ౫౯. ఉత్తమాంశే భృగౌ కేంద్రే శనౌ పారావతాంశకే, స్వర్గలోకే గురౌ కేంద్రే త్వౌషధాద్యై రసంఖ్యకః. ౬౦. గోపురాంశే గురౌ కేంద్రే శుక్రే పారావతాంశకే, త్రికోణే కర్కిలగ్నే తు యుగాంతం స తు జీవతి. ౬౧. చాపాంశే కర్కిలగ్నే చ తస్మిన్ దేవేంద్రపూజితే, త్రిచతుర్భి ర్గ్రహైః కేంద్రే జాతో బ్రహ్మపదం లభేత్. ౬౨. తృతీయైకాదశే శుక్రే గోపురాద్యంశకాన్వితే, వృషే వర్గోత్తమే లగ్నే బ్రహ్మణః పరమం పదం. ౬౩. లగ్నే శుక్రే గురౌ కామే కన్యాయా ముడునాయకే, చాపే మేషాంశకే లగ్నే జాతో యాతి పరంపదం. ౬౪. పంచమే బుధసంయుక్తే గోపురాద్యంశకాన్వితే, గురౌ ఘటే విలగ్నేఽస్మిన్ జాతో బ్రహ్మపదం లభేత్. ౬౫. కేంద్రే గురౌ లాభగతేఽర్కపుత్రే ధనే రవౌ చంద్రయుతే కళత్రే, భాగ్యే ధరాసూనుగతే ప్రజాతో యుగాంతకాలం సముపైతి మంత్రైః. ౬౬. త్రికోణగౌ జీవబుధౌ విశేషా ల్లగ్నే వృషే తత్రయుతే ధరాజే, నిశాకరే గోపురభాగయుక్తే జాత స్సహస్రద్వయవర్ష మేతి. ౬౭. వత్సే సితే జన్మ యదాఽహ్నికాలే కేంద్రే గురౌ వా శశిభే విలగ్నే, దారే కుజే భానుసుతేఽనుజస్థే జాత స్తు జీవే దయుతం హి వర్షం. ౬౮. జీవమందారశుక్రాణా మన్యోన్యం కేంద్రసంభవే, త్రికోణే వా యదా జాతో జీవే దయుతవత్సరం. ౬౯. శుభై ర్యుక్తే చతుష్కేంద్రే పాపై షట్త్రి

ధనాన్వితైః, సింహలగ్నే యదా జాతో జీవేత్షడయుతాని సః. ౨౦. అర్కాదిస్థై ర్గ్రహై స్సర్వై ర్గురుచంద్రాదిభి ర్యదా, శన్యంతైః పరమోచ్చస్థై ర్మునితుల్యో భవే న్నరః. ౨౧. శన్యాదిభౌమపర్యంతం లగ్నాదిఖచరాస్థితాః, వైశేషికాంశసంయుక్తాః జాత స్త్వమరసన్నిభః ౨౨. ఆకల్పం జీవతి నరో మృగే లగ్నే కుజాదితః, రవ్యంతాః ఖేచరా స్సర్వే సేందా జీవేఽహ్ని జన్మని. ౨౩. మేషాంత్యలగ్నే సగురా భృగా వా నిశాకరే గోధనురర్ధయాతే, సింహాసనాంశే యదివా ధరాజే జాత స్త్వసంఖ్యాబ్ద ముపైతి మంత్రైః. ౨౪. సింహే రవౌ సోమసుతేన యుక్తే చంద్రే వృషస్థే మిథునే చ శుక్రే, గురౌ కులీరే యదివా విలగ్నే శనౌ తులాయా మృషిసామ్య మేతి. ౨౫. దేవలోకాంశకే మందే భౌమే పారావతాంశగే, సింహాసనే రవౌ లగ్నే జాతో మునిసమో భవేత్. ౨౬. మేషలగ్నే రవౌ మానే జీవే స్వోచ్చసమన్వితే, త్రిషడాయగతైః పాపై ర్జాతో మునిసమో భవేత్. ౨౭. ఇతి చింతామణౌ ప్రోక్తం సమ్యగాయు ర్మనీషిభిః, యదుక్తం పూర్వికై స్సర్వం తత్తదేవ మయాఽధునా. ౨౮.

ఇతి సర్వార్థచింతామణౌ ఆయుర్యోగాధ్యాయో నామ
అష్టాదశోఽధ్యాయః.

సర్వార్థచిన్తామణిః

దశాభేదాధ్యాయః.

దశానురోధేన ఫలం వదంతి మునీశ్వరా జాతశుభాశుభం హి యత్, సారం సముత్కృష్య తదేవ వచ్మి భేదం యథా విస్తరతో దశానాం. ౧. దీప్త స్స్వస్థ స్తు ముదిత శ్శాంతో హీన స్తు దుఃఖితః, వికలశ్చ ఖలః కోపీ నవధా ఖేచరో భవేత్. ౨. ఉచ్చస్థః ఖేచరో దీప్త స్స్వర్క్షే స్వస్థోఽతిమిత్రభే, ముదితో మిత్రభే శాంతో సమర్క్షే హీన ఉచ్యతే. ౩. శత్రుభే దుఃఖసంయుక్తో, వికలః పాపసంయుతః, ఖలః పరాజితో జ్ఞేయః, కోపీ స్యా దర్కసంయుతః. ౪. పృథక్పృథ క్ఫలం తేషాం దశాకాలే విశేషతః, తత్తన్నామానురోధేన పరిపాకే ఎదంతి హి. ౫. పాకే ప్రదీప్తస్య ధరాధిపత్య ముత్సాహశౌర్యం ధనవాహనం చ, స్త్రీపుత్రలాభం సుఖబంధుపూజ్యం క్షితీశ్వరా న్మాన ముపైతి జాతః. ౬. స్వస్థస్య ఖేటస్య దశావిపాకే స్వస్థా న్నృపా ల్లబ్ధధనాదిసౌఖ్యం, విద్యాయశః కీర్తి మహత్త్వతాం చ దారార్థభూపాత్మజధర్మ మేతి. ౭. ముదాన్వితస్యాపి దశావిపాకే వస్త్రాదిభూగంధసుతార్థధైర్యం, పురాణధర్మశ్రవణాది గానం దానాది యానాంబరభూషణాప్తిం ౮. దశావిపాకే సుఖధైర్య మేతి శాంతస్య భూపుత్రకళత్రయానం, విద్యావినోదాన్వితధర్మశాస్త్రం బహ్వర్థదేశాధిపపూజ్యతాం చ. ౯. స్థానచ్యుతి ర్బంధువిరోధతా చ హీనస్య ఖేటస్య దశావిపాకే, జీవ త్యసౌ కుత్సితహీనవృత్త్యా త్యక్తో జనై రోగనిపీడిత స్స్యాత్. ౧౦. దుఃఖాన్వితస్యాపి దశావిపాకే, నానావిధం దుఃఖ ముపైతి నిత్యం, విదేశగో బంధుజనై ర్విహీనో చోరాగ్నిభూపై ర్భయ మేతి తప్తః. ౧౧. వైకల్యఖేటస్య దశావిపాకే వైకల్యతాం యాతి మనోవికారం, పిత్రాదికానాం మరణం విశేషాత్ స్త్రీపుత్రయానాంబరచోరపీడాం. ౧౨. దశావిపాకే కలహై ర్వియోగం ఖలస్య ఖేటస్య పితు ర్వియోగం, శత్రు ర్జనానాం ధనభూమినాశ ముపైతి నిత్యం స్వజనై శ్చ నిందాం. ౧౩. కోపాన్వితస్యాపి దశావిపాకే పాపం సమం యాతి బహుప్రకారైః, విద్యాయశస్త్రీధనభూమినాశం, రాజా చ విత్తం హరతేఽత్ర రోగీ. ౧౪.

సర్వార్థచిన్తామణౌ దశాభేదాధ్యాయో నామ ఏకోనవింశోఽధ్యాయః.

శ్రీ రస్తు.

సర్వార్థచిన్తామణిః

రవిదశాధ్యాయః.

భానో ర్దశాయాం పరమోచ్చగస్య భూమ్యర్థదారాత్మజకీర్తి శౌర్యం, సమ్మాననం భూమిపతే స్సకాశా దుపైతి సంచారవినోదగోష్ఠీం. ఉచ్చాన్విత స్యాపి రవే ర్దశాయాం గోవృష్టిధాన్యార్థపరిభ్రమం చ, సంచారయు గ్బంధుజనై ర్విరోధం దేశా ద్విదేశం చరతి ప్రకోపాత్. ౨. ప్రచండవేశ్యాగమనం క్షితీశా దుపైతి విత్తం రతికేళిగానం, మృదంగభేరీరవయుక్తయాన మన్యోన్యవైరం లభతే మనుష్యః. ౩. ఆరోహిణీ వాసరనాయకస్య దశా మహత్త్వం కురుతే తు సౌఖ్యం, పరోపకారం సుతదారభూమిం గోవాజిమాతంగకృషిక్రియాది. ౪. దశావరోహీ దిననాయకస్య కృషిక్రియావిత్తగృహేష్టనాశం, చోరాగ్నిపీడాం కలహం విరోధం నగేశకోపం కురుతే విదేశం. ౫. నీచస్థిత స్యాపి రవే ర్విపాకే మానార్థహానిం క్షితిపాలకోపాత్, స్వబంధునాశం సుతదారమిత్రపుత్రాదికానా మపకీర్తి మేతి. ౬. అత్యంతనీచాన్విత సూర్యదాయే విపత్తి మాప్నోతి గృహచ్యుతిం చ, విదేశయానం మరణం గురూణాం స్త్రీపుత్రగోభూమికృషే ర్వినాశం. ౭. మూలత్రికోణస్థరవే ర్విపాకే క్షేత్రార్థదారాత్మజబంధుసౌఖ్యం, రాజాశ్రయం గోధనమిత్రలాభం స్వస్థానయానాదిక మేతి రాజ్యం. ౮. స్వక్షేత్రగ స్యాపి రవే ర్దశాయాం స్వబంధుసౌఖ్యం కృషివిత్తకీర్తిం, విద్యాయశః ప్రార్థితరాజపూజ్యం సుభూమిలాభం సముపైతి విద్యాం. ౯. దశావిపాకే త్వతిశత్రుగస్య రవేః ప్రణష్టార్థకళత్రపుత్రః, గోమిత్రపుత్రాది శరీరకష్టం శత్రుత్వ మాయాతి జనై స్స్వసంఘైః. ౧౦ సపత్నరాశి స్థితసూర్యదాయే దుఃఖం పరిభ్రష్టసుతార్థదారః, నృపాగ్నిచోరై ర్విపదం వివాదం పత్నీవిరోధం త్వథవా౽ంత్యమేతి. ౧౧. స్వమిత్రరాశి స్థితసూర్యదాయే స్వభృత్యమిత్రాత్మజరాజపూజ్యం, స్వగేహదానం

స్వజనై శ్చ సఖ్యం, యానాదిభూషాంబరతామ్రలాభం. ౧౨. అత్యంతమిత్రర్క్షగతస్య భానో ర్దశావిపాకే త్వతిసౌఖ్య మేతి, స్త్రీపుత్రదానార్థమనోవిలాసం తథా చ యానాంబరభూషణాని. ౧౩. సమర్క్షగ స్యాపి రవే ర్దశాయాం సమం జనేషు కృషిభూమిధాన్యం, గోవాజియానాంబరదేహసౌఖ్యం స్త్రీపుత్రతోషం, ఋణపీడిత స్స్యాత్. ౧౪. నీచాన్విత స్యాపి రవే ర్దశాయాం నీచానువృత్త్యా కునఖీ కుశీలః, స్త్రీపుత్రధాన్యాదిపశుక్రియాదిమనోవికారం సముపైతి హేయః. ౧౫. ఉచ్చాన్విత స్యాపి రవే ర్దశాయాం మనోవిలాసం లభతే సువృత్త్యా, తీర్థాభిషేకం హరికీర్తనం చ ప్రాకారకూపాదిపురాణశాస్త్రం. ౧౬. పాపాన్వితస్య ద్యుమణే ర్విపాకే నిత్యం మనః క్లిశ్యతి హేయబుద్ధ్యా, కుభోజనం కుత్సితవస్త్రహీనం కుశీలవృత్త్యా త్వవనం కృశత్వం. ౧౭. దినాదినాథస్య శుభాన్వితస్య పాకే ధనం భూమిధనాదివస్త్రం, ఇష్టై ర్విలాసం స్వజనై స్సమానం కల్యాణవాగ్జాలవినోదగోష్ఠీం. ౧౮. పాపేక్షిత స్యాపి సహస్రభానో ర్దశావిపాకే పరమం చ దుఃఖం, పిత్రో ర్వినాశం సుతదారకష్టం చోరాగ్నిభూపాలకృతం కృశత్వం. ౧౯. కరోతి భాను శ్శుభవీక్షిత శ్చే ద్విద్యాయశ స్స్త్రీసుతవాగ్విలాసం, కాంతిం ప్రతాపం రతికేళిసౌఖ్యం పిత్రో స్సుఖం భూపతిమాననం చ. ౨౦. కేంద్రాన్విత స్యాపి దివాకరస్య దశావిపాకే సుఖభంగదుఃఖం, స్థానచ్యుతిం బంధువియోగ మేతి భంగం కృషే శ్చిత్తపరిభ్రమం చ ౨౧. త్రికోణసంయుక్తరవే ర్విపాకే బుద్ధిభ్రమం రాజపరాభవంచ, సౌఖ్యాదిహీనం నిధనం పితు శ్చ కర్మాదివైకల్య ముపైతి కాలే. ౨౨. ఉచ్చాంశగస్య చ దశా విదధాతి వృద్ధిం నిత్యం ప్రతాపజనితాం మహతీం శ్రియం చ, నానావినోదలలితం రతికేళిసౌఖ్యం స్త్రీవస్త్రలాభ మనిశం పితృవర్గనాశం. ౨౩. నీచాంశసంయుక్తరవే ర్దశాయాం భార్యార్థభూపుత్ర వినాశయానం, త్యక్తో జనై ర్బంధువిరోధ మేతి, మనోవికారం జ్వరమేహరోగం. ౨౪. ఆదౌ సూర్యదశాయాం దుఃఖం పితృరోగకృత్భయం త్వాధిః, మధ్యే పశుధనహాని శ్చాంతే విద్యామహత్త్వం చ. ౨౫. దశావిపాకే ధనహాని మేతి షష్ఠస్థభానో రతిదుఃఖజాలం, గుల్మక్షయోద్భూతపవిత్రరోగం మూత్రాదికృఛ్రం త్వథవా ప్రమేహం. ౨౦

ధ్రస్థభానో రపి వా దశాయాం దేహస్య కష్టం త్వథవా దరిద్రం, ధాతుర్థికం నేత్రవికారతాపం జ్వరాతిసారం స్వపదచ్యుతిం చ. ౨౭. భానో ర్ద్వాదశరాశిగస్య చ దశా క్లేశార్థహాని ప్రదా స్త్రీబంధ్వాత్మజ భూమినాశ మథవా పిత్రో ర్వినాశం కలిం, స్థానా త్స్థానపరిభ్రమం విషకృతం రాజ్ఞాం భయం పాదరు గ్విద్యావాదవినోదగోష్ఠికలహం గోవాజినాం పీడనం. ౨౮. పుత్రోత్పత్తివిపత్తి మత్ర కురుతే భానో ర్ధనస్థస్య వా క్లేశం బంధువియోగ దుఃఖ కలహం వాగ్దూషణం క్రోధనం, స్త్రీనాశం ధననాశనం నృపభయం భూపుత్రయానాంబరం నిత్యం నాశ ముపైతి తత్ర శుభయు గ్వాచ్యం న చైవం ఫలం. ౨౯. భానో ర్విక్రమయుక్తస్య దశా ధైర్యం మహత్సుఖం, నృపమానన మర్థాప్తిం భ్రాతృత్వేవం విప త్తథా. ౩౦. సుఖస్థిత స్యాపి రవే ర్దశాయాం దేహా ర్థభూపుత్రకళత్రహానిం, క్షేత్రాదినాశం స్వపదచ్యుతిం చ యాన చ్యుతిం చోరవిషాగ్నిశస్త్రైః. ౩౧. దారాన్విత స్యాపి రవే ర్దశాయాం కళత్రరోగం త్వథవా మృతి స్స్యాత్, కుభోజనం కుత్సితపాకజాతం క్షీరాజ్యదధ్యాదివిహీన మన్నం. ౩౨. మానస్థిత స్యాపి రవే ర్దశాయాం రాజ్యార్థలాభం సముపైతి ధైర్యం, ఉద్యోగసిద్ధిం యశసా సమేతం జయం వివాదే నృపమాననం చ. ౩౩. ఆయస్థిత స్యాపి దశావిపాకే భానో ర్ధనాప్తిం శుభకర్మలాభం, ఉద్యోగసిద్ధిం సుతదారసౌఖ్యం యానాదిభూషాంబరదేహసౌఖ్యం. ౩౪. సంజ్ఞాధ్యాయే యస్య యద్ద్రవ్య ముక్తం కర్మాజీవే యస్య యచ్చోపదిష్టం, భావస్థానాలోకయోగోద్భవం చ తత్తత్సర్వం తస్య యోజ్యం దశాసు ౩౫ సూర్యే స్థానబలాధికే కృషిధనం గోభూమియానాంబరం సౌఖ్యం రాజసుమాననం పరధనై స్సంయుజ్యతే కాంతిమాన్, తత్పాకే శయనాంబరాది లభతే సర్వోపకారం మహా త్కీర్తిం భూషణ మిష్టబంధుసహితం తీర్థాభిషేకం మహత్. ౩౬. రవౌ యదా స్థానబలేన హీనే తత్పాకకాలే బల మర్థనాశం, స్థానచ్యుతిం బంధువిరోధతాం చ దేశా ద్విదేశం సముపైతి దుఃఖం. ౩౭. దిగ్వీర్యయుక్తే దివసేశ్వరే తు దిగంతరాక్రాంతధనాని సౌఖ్యం, తత్తద్దిశః ప్రాప్య యశోఽర్థభూమిం నో చే త్తదా తాదృశ మత్ర నాస్తి. ౩౮. తత్కాల మాత్రం తనుపే బలిష్ఠే రవౌ విపాకే కృషి

భూమివిత్తం, ఉద్యోగసిద్ధిం నృప మాననం చ హీనే రవౌ కాలబలేన నాశం. ౩౯. నిసర్గత స్సర్వ ముపైతి కాలే రవౌ తు నైసర్గికవీర్యయుక్తే, ధనార్థభూషాంబరదేహసౌఖ్యం హీనే రవౌ చోరనృపాగ్నిభీతిం. ౪౦. రవౌ తు చేష్టాధికవీర్యయుక్తే స్వచేష్టితార్థాగమనేఽతిసౌఖ్యం, నృపస్య మానం సుతదారసౌఖ్యం కృష్యాదియానాంబర మత్ర హీనే. ౪౧ రవౌ ఖగానాం బలదృష్టియుక్తే త్వచింత్యలాభం సకలం చ సౌఖ్యం, తజ్జాయతే తత్పరిపాకకాలే తేనైవ హీనే సకలం వినాశం. ౪౨. క్రూరాదిష ష్ట్యంశరవే ర్దశాయాం మృద్వన్నపానాంబరభూషణాప్తిః, నామద్వయం రాజసుపూజితం చ వేదాంతశాస్త్రాగమధర్మశాస్త్రం. ౪౩. పారావతాద్యంశయుతస్య భానో ర్దశావిపాకే సుమతిం చ కీర్తిం, బహ్వర్థదేశాధిపమాననాది పుత్రాది సన్మిత్రకళత్రలాభం. ౪౪. స్వోచ్చాదిజన్యం ఫల మాహు రాదౌ పశ్చాత్ఫలం ఖేచరదృష్టిజన్యం, మధ్యే ఫలం స్థానఫలం తథైవ పాపగ్రహాణా మిహ యోజనీయం. ౪౫. భుజంగమత్ర్యంశయుతస్య భానో ర్దశావిపాకేఽహి భయం విషా ద్వా, కూపాగ్నిపాతాద్య మనేకదుఃఖం పాశాదిభృత్త్ర్యంశయుతస్య చైవం. ౪౬. స్వోచ్చస్థోఽపి దినేశో నీచగత శ్చే త్కళత్రహానికరః, స్వకులజబంధు విరోధం పిత్రాదీనాం తథైవ మునివాక్యం. ౪౭. ఉచ్చాంశసహితో భాను ర్నీచస్థోఽపి మహత్సుఖం, కరోతి రాజ్యభారం చ దశాంతే విపదం కృశం. ౪౮.

ఇతి సర్వార్థచింతామణౌ రవిదశాధ్యాయో నామ
వింశోఽధ్యాయః.

శ్రీ రస్తు.

సర్వార్థచిన్తామణిః

చంద్రదశాధ్యాయః

అత్యుచ్చగ స్యాపి నిశాకరస్య దశావిపాకే కుసుమాంబరం చ, మహత్త్వతా మేతి కళత్రలాభం ధనాయతిం పుత్రమనోవిలాసం. ౧. ఉచ్చస్థిత స్యాపి నిశాకరస్య పాకే దశాయాం సుతదారవిత్తం, మృష్టాన్నపానాంబరభూషణాప్తిం విదేశయానం స్వజనై ర్విరోధం. ౨. ఆరోహిణీ చంద్రదశా ప్రపన్నా స్త్రీపుత్రవిత్తాంబరసౌఖ్యకాంతిం, కరోతి రాజ్యం సుఖభోజనం చ దేవార్చనం భూసురతర్పణం చ. ౩. నిశాకర స్యా ప్యవరోహకాలే స్త్రీపుత్రవిత్తాంబరసౌఖ్యహానిం, మనోవికారం స్వజనై ర్విరోధం చోరాగ్నిభూపైః పతనం తటాకే ౪. నీచాంశగ స్యాపి నిశాకరస్య ప్రాప్తా దశాయాం వివిధార్థహానిం, కుభోజనం కుత్సితరాజసేవాం మనోవికారం సముపైతి నిద్రాం. ౫. మూలత్రికోణాన్విత చంద్రదాయే నృపా ద్ధనం భూమిసుతార్థలాభం, ప్రాప్నోతి భూషాంబరయానలాభం సుఖం జనన్యా రతికేళిలోలం. ౬. స్వక్షేత్రగ స్యాపి నిశాకరస్య కృషే ర్ధనప్రాప్తి ముపైతి సౌఖ్యం, ప్రచండవేశ్యాగమనం క్షితీశా త్సంమాననం స్త్రీసుతబంధుసౌఖ్యం. ౭. నిశాకర స్యా ప్యతిశత్రురాశిగతస్య దాయే కలహార్థనాశం, కువస్త్రతాం కుత్సితభోజనం చ క్షేత్రార్థదారాత్మజతోయయానం. ౮. విత్తాంబరాలంకరణాదిహీనం విదేశయానం పరిచారకత్వం, దేశాంతరే యాస్యతి బంధుహీనో దుఃఖైః పరిక్లిశ్యతి శత్రుదాయే. ౯. మిత్రర్క్షగ స్యాపి నిశాకరస్య పాకేఽర్థలాభం క్షితిపాలమైత్రీం, ఉద్యోగసిద్ధిం జలవస్తులాభం చిత్రాంబరం భూషితవాగ్విలాసం. ౧౦. సుధాకర స్యా ప్యతిమిత్రరాశిగతస్య దాయే త్వతిసౌఖ్య మేతి, విద్యావినోదాంకితరాజపూజాక్షేత్రార్థదారాత్మజకామలాభం. ౧౧. దశావిపాకే సమరాశిగస్య కళానిధేః కాంచనభూమిలాభం, కించిత్సుఖం బాంధవరోగపీడా విదేశయానం లభతే మనుష్యః. ౧౨ నీచంగతస్య చ దశా

విపదం మహార్తిం క్లేశాదిదుఃఖవనవాస ముపైతి కాలే, కారాగృహే నిగళపాశకృశాన్నహీనచోరాగ్నిభూపతిభయం సుతదారదోషం ౧౩. క్షీణేందుపాకే సకలం విహీనం రాజ్యార్థభూపుత్రకళత్రమిత్రం, ఉన్మాదచిత్తం స్వజనై ర్విరోధ మృణిత్వ మాయాతి కుశీలవృత్త్యా. ౧౪. పూర్ణేందుపాకే పరిపూర్ణ మేతి విద్యావినోదాంకితరాజపూజాం, స్త్రీపుత్రమిత్రార్థమనోవిలాసం విశేషత శ్శోభనకర్మలాభం. ౧౫. కేనాపి తుంగస్థవియచ్చరేణ యుక్తస్య చంద్రస్య దశావిపాకే, మనఃప్రసాదం మదనాభిరామం స్త్రీపుత్రమిత్రాదివినోదగోష్ఠీం. ౧౬. పాపాన్విత స్యాపి నిశాకరస్య పాకేఽగ్నిచోరక్షితిపాలకోపైః, దుఃఖం సుతస్త్రీసుఖబంధుహీనం విదేశయానం త్వశుభాదికర్మ. ౧౭. చంద్రస్య సౌమ్యగ్రహసంయుతస్య ప్రాప్తా దశాయా శ్శుభకర్మలాభం, గోభూహిరణ్యాంబరభూషణాని తీర్థాభిషేకం పరదారసౌఖ్యం ౧౮. పాపేక్షితస్యాపి నిశాకరస్యదశావిపాకే విఫలం తు కర్మ, కోపాధికం కుత్సితభోజనం చ మాతు ర్వియోగం త్వథవా తదీయం ౧౯. నిశాకర స్యాపి శుభేక్షితస్య పరోపకారం మహతీం చ కీర్తిం, ఇష్టార్థబంధ్వాగమభూపమాన్యం జలక్రియావస్తు మనోవిలాసం ౨౦. మూలత్రికోణభేందోర్దశాం ప్రసన్నో నర స్సుబహుకోశం, బహుపుత్రవాన్ వినీతో బంధువిధం ప్రధానతాం యాతి. ౨౧ సుఖస్థిత స్యాపి నిశాకరస్య మాతు ర్వియోగం సుఖయానభూమిం, కృషే ర్ధనాప్తిం గృహకర్మలాభం కీర్తిం స్వనామాంకితగద్యపద్యం. ౨౨. దారాన్విత స్యాపి నిశాకరస్య పాకే కళత్రాప్తి ముదారకాంతిం, స్త్రీపుత్రసౌఖ్యం శయనాంబరం చ ప్రమేహమూత్రాదికృశం మనోరుజం ౨౩. కర్మస్థిత స్యాపి దశా ప్రపన్నా చంద్రస్య కీర్తిం లభతే సువిద్యాం, యజ్ఞాదికర్మాప్తి మనేకసౌఖ్యం భూపుత్రయానాంబరబంధుపూజ్యం. ౨౪. నీచాంశ స్యాపి దశా దదాతి శోకం బృహత్తరం చేందోః, పాదాక్షిరోగపీడాం యుద్ధేషు పరాజయం మనోత్సాహం. ౨౫ ఉచ్చాంశ స్యాపి దశా దదాతి [illegible] చేందోః, నానావిధధనలాభం భూపతిసన్మాన[illegible]ష్టం చ. ౨౬. చంద్రదశాయాం మాదా నరపతిసన్మానకీర్తి[illegible] చ, [illegible] స్త్రీసుతనాశం ధనసౌఖ్యం చాంబరం చాంత్యే. [illegible]షష్ఠచంద్రస్య దశా

త్రప్రపన్నా కరోతి దుఃఖం కలహం విరోధం, చోరాగ్నిభూపాలభయం జలేన మూత్రాదికృచ్ఛ్రం ధనలాభ మాహుః. ౨౮. రంధ్రస్థిత స్యాపి దశా ప్రపన్నా దేహస్య కార్శ్యం జలభీతిదుఃఖం, విదేశయానం సకలై ర్విరోధం కుభోజనం మాతృజనేషు నాశం. ౨౯. రిప్ఫగచంద్ర దశాయాః ప్రాప్తౌ భూనాశనం కురుతే, రాజహృతం ధనధాన్యం స్థానవినాశం మహత్తరం దుఃఖం. ౩౦. చంద్రస్య విత్తాన్వితపాకకాలే విత్తాత్మజస్త్రీసుఖభోగభాగ్యం, మృష్టాన్నపానం రతికేళిసౌఖ్యం దానాగమం పుణ్యజలాభిషేకం. ౩౧. తృతీయభావస్థనిశాకరస్య దశా మహత్సౌఖ్య మనేకవిత్తం,మనోదృఢం భ్రాతృజనాదిసౌఖ్యం కృష్యన్న పానాంబరభూషణాప్తిం. ౩౨. లాభాన్విత స్యాపి నిశాకరస్య ప్రాప్తౌ దశాయాం వివిధార్థలాభం, మృదన్నపానాంబర కేళిలోలం స్త్రీపుత్ర లాభం తు మనోవిలాసం. ౩౩. దినేశరశ్మ్యాహతచంద్రదాయే ప్రాప్నోతి దుఃఖం స్వజనై ర్విరోధం, భాగ్యక్షయం భూపనృపాగ్నిచోరై ర్మాతు ర్వియోగం కృషిధాన్యనాశం. ౩౪. చంద్రేస్థానబలాధికే ధనసుఖే కీర్తిం చ విద్యాగమం దేవబ్రాహ్మణతర్పణం నృపజనా న్ప్రాప్నోతి భూవల్లభం, స్త్రీరత్నాంబరభూషణం కృషిధనం గోవిక్రయం సేచనం మృష్టాన్నా నిరసాయనం ఫలయుతం దధ్యాజ్యమాల్యాదికం. ౩౫ నిశాకరే స్థానబలై ర్విహీనే స్థానార్థనాశం స్వపదచ్యుతిం చ, స్వబంధునాశం త్వథవా వియోగం కృషే ర్వినాశం సముపైతి కాలే. ౩౬ నిశాకరే దిగ్బలసంయుతేఽస్మిన్ దిగంతరా దాగతవస్తుజాలం, విద్యాగమం భూపతిమిత్రతాం చ స్వబంధుపూజ్యం గజవాజిభూమిం. ౩౭ చంద్రే తదా కాలబలాన్వితేఽస్మిన్ తురంగయానం కృషిగోమహీశ్చ, వాద్యాదిఘోషం నఖకేశదంతచర్మాంబరాలంకృతవాహనం చ. ౩౮. నిసర్గవీర్యాన్వితచంద్రదాయే నిసర్గత శ్చాపి కరోతి భాగ్యం, అయత్నతో వాహనదేశలాభం నృపాలపూజ్యం బహువాహనం చ. ౩౯. చంద్రే యదా దృష్టిబలవీర్యయుక్తే కృపాకటాక్షేణ నరేశ్వరస్య, సమస్తభాగ్యం సముపైతి నిత్యం పరోపకారం చ మనోభిలాషం. ౪౦. క్రూరాదిషష్ట్యంశ సమన్వితస్య దాయే శశాంకస్య మహత్తుదుఃఖం, స్త్రీపుత్రనాశం క్షితిపాలకోపం విద్యా వివాదం కలహై ర్జనై ర్వా. ౪౧. మృదుషష్ట్యంశసమన్వితస్య చంద్రస్య దాయే బహుపుత్రలాభం, భృత్యార్థలాభం విజయం సుఖం చ కీర్తిం చ విద్యాం లభతే విశేషాత్. ౪౨. పారావతాద్యంశసమన్వితస్య చంద్రస్య దాయే మహతీం చ కీర్తిం, విద్యావినోదం లభతే చ సౌఖ్యం దేవార్చనం పుణ్యజలాభిషేకం. ౪౩. క్రూరద్రేక్కాణయుక్తస్తు చంద్రో దిశతి రోగతాం, శౌర్యం పాపసమాయుక్తం గోబ్రాహ్మణనిపీడనం. ౪౪. ఆదౌ భావ ఫలం ప్రోక్తం స్థానజన్యం తతః పరం, అంశోద్భవఫలం పశ్చా ద్గ్రహజాతఫలం తథా. ౪౫.

ఇతి సర్వార్థచింతామణౌ చంద్రదశాధ్యాయో నామ ఏకవింశోఽధ్యాయః.

సర్వార్థచింతామణిః

కుజదశాధ్యాయః.

అత్యుచ్చభూనందనదాయకాలే క్షేత్రస్య లాభం సమరే జయం చ,అధిజ్య ముపైతి నరేశమానం సహోదరస్త్రీసుతవాగ్విలాసం. ౧. ఉచ్చంగతస్య హి దశా ధరణీసుతస్య ప్రాప్నోతి రాజ్య మథవా క్షితిపాలమిత్రం, భూమ్యర్థదారసుతబంధుసమాగమం చ యానాదిరోహణవిశేషవిదేశవాసం ౨ ఆరోహిణీ భూమిసుతస్య సౌఖ్యం దశా తనోత్యత్ర నరేశపూజ్యం, ప్రధానతాం ధైర్యమనోభిలాషం భాగ్యోత్తరం గోగజవాజిసౌఖ్యం. ౩. ధరాసుత స్యావ్యవరోహకాలే స్థానార్థనాశం కలికోపదుఃఖం, విదేశవాసం స్వజనై ర్విరోధం చోరాగ్నిభూపై ర్భయ మేతి కష్టం. ౪. నీచస్థిత స్యాపి ధరాసుతస్య దాయే కువృత్త్యా స్వజనాదిరక్షాం, కుభోజనం గోగజవాజినాశం స్వబంధునాశం నృపవహ్నిచోరైః. ౫. మూలత్రికోణాన్వితభౌమదాయే మృష్టాన్నపానాంబరభూషణాప్తిం, పురాణధర్మశ్రవణం మనోజ్ఞం భార్యాదిసౌఖ్యం కృషిలాభ మేతి. ౬ స్వక్షేత్రగ స్యాపి ధరాసుతస్య దశావిపాకే లభతేఽర్థభూమిం, స్థానాధిపత్యం సుఖవాహనం చ నా

మద్వ్యయం భ్రాతృసుఖం ధనాప్తిం ౭. ధరాసుతస్యాప్యతిశత్రురాశిగతస్య దాయే కలహాదిదుఃఖం, నరేశవంశస్య జనై ర్విరోధం భూమ్యర్థదారాత్మజమిత్రరోగం. ౮. భూనందనస్యాప్యరిరాశిగస్య దశావిపాకే సమరేఽరిపీడాం, చోరాగ్నిభూపాలవిషైః ప్రమాదం విణ్మూత్రకృచ్ఛ్రాదిగుదాక్షిరోగం ౯. మిత్రర్క్షగస్యాపి కుజస్య దాయే మిత్రత్వ మాయాతి సపత్నసంఘైః, చోరాగ్నిమాంద్యాతువివాదభూమిం కృష్యాదినాశం కలికోపదుఃఖం. ౧౦. కుజస్య దాయే త్వతిమిత్రరాశిగతస్య భూపాలకృతార్థభూమిం, వస్త్రాన్నయజ్ఞాదివివాహాదీ ము ముపైతి దేశాంతరలబ్ధభాగ్యం. ౧౧. ధరాసుతస్యాపి సమర్క్షగస్య గృహోపకార్యం త్వశనం ప్రమాదాత్, స్త్రీపుత్రభృత్యాత్మసహోదరాణాం శత్రుత్వ మాప్నోతి నృపాగ్నిపీడాం. ౧౨. నీచగ్రహే ణాపి సమన్వితస్య ధరాసుతస్యాపి మనోవికారం, ప్రేష్యత్వవృత్తిం పరకీయ మన్నం స్త్రీపుత్రనాశం నృపవహ్నిచోరైః. ౧౩. కించిత్సుఖం భోజనవస్త్రపానం కృచ్ఛ్రేణ వృత్తిం నృపపూజనం చ, ఉచ్చాన్వితే నాపి సమన్వితస్య భౌమస్య దాయే సుతదారపీడాం. ౧౪ పాపాన్వితస్యాపికుజస్యదాయే పాపాని కర్మాణికరోతినిత్యం, దేవద్విజానాంపశుదేవతానాం సహోదరాణాం చ కుమార్గవృత్త్యా ౧౫ శుభాన్వితస్యాపి కుజస్య దాయే కించిత్సుఖం దేహకృశాంగరోగం, భూమే ర్వివాదం సమరే జయంచ విద్యావివాదం పరదేశవాసం. ౧౬. శుభేక్షితధరాసూనో ర్దాయే భూమ్యర్థనాశనం, తస్మిన్ గోచరసంయుక్తే త్వత్యంతం శుభదం భవేత్. ౧౭. ఆరస్య పాపగ్రహవీక్షితస్య ప్రాప్తా దశాయాం బహుదుఃఖకష్టం, కళత్రమిత్రాదిజనై ర్విముక్తో దేశాంతరస్థః క్షితిపాలకోపాత్. ౧౮. కేంద్రగతభౌమదాయే చోరవిషాభ్యా ముపైతి దుఃఖాని, కలహాయాసవిరోధం లభతే దేశాంతరం యాతి. ౧౯. చతుష్కేంద్రస్థితభౌమదాయే స్థానచ్యుతిం బంధువిరోధతాం చ, చోరాగ్నిపీడాం నృపతే స్సకాశా ద్భీతిం మహాదుర్గపథా ప్రయాతి. ౨౦. కళత్రయుక్తస్య కుజస్య దాయే కళత్రహానిం గుదమూత్రకృచ్ఛ్రం, ఆకోశిరస్థస్య తదేదృశం ఫలం తదన్యథా చే త్ఫలమన్యథైవ. ౨౧. కర్మస్థితస్యాపి కుజస్య దాయే కర్మాదివైకల్య

ముపైతి దుఃఖం, ఉద్యోగభంగం త్వపకీర్తి మేతి విద్యాఽథవా స్త్రీసుతమానహానిః. ౨౨. అర్కాగభౌమదశాయాం దదాతిశోకం స్త్రియా విరోధం చ, రాజ్యచ్యుతోఽరిపతా ద్దేశా ద్దేశాంతరం యాతి. ౨౩. విత్తగభౌమదశాయాం సంప్రాప్తా సస్యవృద్ధి ముపయాతి, స్వకులాఢ్యత్వం లభతే నృపహృతవిత్తం ముఖాక్షిరోగం చ ౨౪. భ్రాతృస్థానగతస్య సౌఖ్యఫలదా భూనందన స్యేతి వా ధైర్యం విత్తసుఖార్థదారసహజై స్సంగం నృపా త్పూజ్యతాం, పుత్రస్థానగతస్య పుత్రమరణం బుద్ధిభ్రమం జాడ్యతాం శత్రుక్షేత్రగతస్య యాతి సహజై ర్దుఃఖం మహారోగభాక్. ౨౫. పంచమస్థధరాసూనో ర్దాయేకీర్తిం వివేకితాం, నేత్రరోగం త్వర్థనాశం విద్యాకలహ మేవ వా. ౨౬. మరణపదస్థో భౌమః కరోతి దుఃఖం మహద్భయం పాకే, స్ఫోటక మన్నవిరోధం స్థానవినాశం విదేశయానం చ. ౨౭ నవమస్థధరాసూనో ర్దశాకాలే పదచ్యుతిం, గురూణాం మరణం కష్టం తపోవిఘ్నం మహద్భయం. ౨౮. ఆయస్థభౌమదాయే కరోతి రాజ్యార్థభూపసన్మానం, సమరే జయప్రతాపం వాగుపకారం మనోజయం కాంతిం. ౨౯. వ్యయగతభౌమదశాయాం సంప్రాప్తా ధనహృతిం నృపాద్భీతిం, స్థానసుతదారనాశం భ్రాతౄణాం వావిదేశవాసంచ. ౩౦. ఉచ్చాంశసంయుక్తధరాజకాలే మనోభిలాషం విజయం సుఖం చ, ప్రచండదాసీగమనంనృపస్య ప్రయాతితాం యాతి సుగద్యపద్యం ౩౧. నీచాంశభౌమదాయే నీచ ముపేత్యత్ర వైకల్యం, ధనహాతి మతిభూపతిదండా చ్ఛిశ్నోదరపరాయణోఽశీలః. ౩౨. భౌమదశాయా మాదౌ లభతే వివిధార్థహానిం చ, మధ్యేఽగ్నిభూపచోరై ర్భీతిం తత్రైవ నిర్దిశే న్మతిమాన్. ౩౩. అంత్యే భ్రాతృవియోగం సుతధనదారాగ్నిగుల్మమూత్రాది, భౌమేఽప్యసరం న భవే ద్గోచరయుక్తే విశేషతః కథయేత్. ౩౪ భౌమస్య సంస్థానబలాన్వితస్య దశావిపాకేఽర్థకళత్రసౌఖ్యం, స్థానాదిలాభం సుఖకీర్తిసౌఖ్య ముద్యోగదుఃఖం త్వయనా దుపైతి. ౩౫. స్థానవీర్యవిహీనస్తు కురుతే స్వపదచ్యుతిం, కుజః కుశీలవృత్త్యా చ జీవనం భవతి ధ్రువం. ౩౬. దిగ్వీర్యయుక్తస్య కుజస్య దాయే నృపా త్సుల బ్ధార్థరణప్రతాపం, గోభూమికృష్యంబరయానలాభం దిగంతరాక్రాంతయశఃప్రతాపం. ౩౭. కాలవీర్యయుత

భౌమదశాయాం కామ్యలబ్ధి మతిసౌఖ్య ముపైతి,పట్టవస్త్రమణిమౌక్తికలాభం ఛత్రవస్త్రకృషిగోగజలాభం. ౩౮. నిసర్గవీర్యాన్వితభౌమదాయే కృపాకటాక్షేణ మహీపతీనాం, సమస్తభాగ్యాత్మజమిత్రబంధుగోభూమిభూషాంబరదేహసౌఖ్యం. ౩౯. నిసర్గతస్థానధనాదినాశం విత్తాదికం కుత్సితభోజనం చ, కురూపదారః కునఖీ పితృఘ్నః సహోదరాణా మపి దేహపీడాం. ౪౦. వక్రాన్వితస్య భౌమస్య దశాకాలే మహా ద్భయం, చోరాగ్నిసర్వపీడా చ వనవాస మవద్యుతిః. ౪౧. దిగ్వీర్యయుక్తక్షితిజస్య దాయే కృపాకటాక్షేణ మహీపతీనాం, సమస్తభాగ్యాత్మజమిత్రబంధుగోభూమిభూషాంబరదేహసౌఖ్యం. ౪౨. క్రూరషష్ట్యంశసంయుక్తభౌమదాయేఽరిపీడనం, కారాగృహప్రవేశం చ సమస్తవిభవక్షయ. ౪౩. సౌమ్యషష్ట్యంశసంయుక్తభౌమదాయే శుభం వదేత్, వివాహదీక్షాం యజ్ఞంచ సర్వేషా ముపకారకం. ౪౪. పారావతాదిసంయుక్తభౌమదాయేమహచ్ఛుభం, భూమ్యర్థదారసంపత్తిధనవాహనభోజనం. ౪౫. క్రూరద్రేక్కాణసంయుక్తకుజదాయే మనోవ్యథా, నిగళం విషభీతిం చ పాశబంధన మేవ వా. ౪౬. ఉచ్చస్థోఽపి ధరాసూను ర్నీచాంశకసమన్వితః, తత్పాకే భాతృమరణం నృపవహ్నివిషాద్భయం. ౪౭. భూమిపుత్రోఽపి నీచస్థ ఉచ్చాంశకసమన్వితః, తత్పాకే భూమిదారార్థపుత్రమిత్రవివర్ధనం. ౪౮.

ఇతి సర్వార్థచింతామణౌ కుజదశాధ్యాయోనామ
ద్వావింశోఽధ్యాయః.

శ్రీ ర స్తు.

సర్వార్థచింతామణిః

బుధదశాధ్యాయః.

అత్యుచ్చసోమాత్మజదాయకాలే ధనాన్వితః ఖ్యాతి ముపైతి సౌఖ్యం, జ్ఞానం చ కీర్తిం జననాయకత్వం స్త్రీపుత్రభూమ్యర్థమహోత్సవం చ. ౧. ఉచ్చాన్వితస్యాపి శశాంకసూనో ర్దశా మహత్త్వం కురుతేఽర్థసౌఖ్యం, దేహస్యపుష్టిం ధనదారపుత్రగోవాజిమత్తేభమృదంగనాదం. ఆరోహిణీ సౌమ్యదశా ప్రపన్నా యజ్ఞోత్సవం గోవృషవాజిసంఘం, మృద్వన్నభూషాంబరయానలాభంవాణిజ్యభూమ్యర్థపరోపకారం. ౩. శశాంకసూనో స్త్వవరోహిణీ యా దశా మహత్కష్టతరం చ దుఃఖం, విజ్ఞానహీనం పరదారసంగంనృపాగ్నిచోరై ర్భయ మత్రకల్ప్యం. ౪.నీచస్థచంద్రాత్మజదాయకాలేజ్ఞానేన హీన స్స్వజనై ర్విరోధం, పదచ్యుతిం బంధువియుక్తతాం చ విదేశయానం వనవాస మేతి. ౫. మూలత్రికోణాన్వితసౌమ్యదాయే రాజ్యం మహత్సౌఖ్యకరంచకీర్తిం, విద్యావిలాసం నిగమాంతశీలం పురాణధర్మశ్రవణాదిపుణ్యం.౬. స్వక్షేత్రగస్యాపి శశాంకసూనోః ప్రాప్తా దశాయాం ధనధాన్యసంపత్, వాణిజ్యగోభూమిసుతార్థదారమృద్వన్నపానాంబరభూషణాప్తిః.౭.శశాంకసూనో రతిశత్రురాశిగతస్య పాకే వివిధం చ దుఃఖం, ఉద్యోగభంగం స్వజనై ర్విరోధం యజ్ఞాదివిఘ్నం శుభకర్మనాశం. ౮. శశాంకసూనో స్త్వరిరాశిగస్య శత్రో ర్భయం భూపతికోపజాతం, విద్యావిహీనం కులహీనకృత్యం కుభోజనం దారసుతార్థనాశం ౯. మిత్రక్షేత్రదశాయాం శశాంకసూనో ర్ధనాయుతిం సౌఖ్యం, నామద్వయసంప్రాప్తిం స్వనామయోగ్యానిగద్యపద్యాని.౧౦.అతిమిత్రరాశిగస్య చ దశాప్రపన్నా మహత్త్వతాం యాతి, భూపతిమైత్రీం చ ధనం సుతదారముఖం చ బంధుసన్మానం.౧౧.సమర్క్షగస్యాపి శశాంకసూనో ర్దశా సుఖంధాన్యసుతాంబరాణి, కరోతి రాజ్యచ్యుతి మన్నవిఘ్నం విజ్ఞానహీనం పిటకాదిరోగం ౧౨.నీచఖేచరసంయుక్తసౌమ్యదాయేఽతికష్టతాం,పదచ్యుతింబంధు

నాశం కర్మనాశం మనోరుజం. ౧౩. ఉచ్చఖేచరసంయుక్తసౌమ్యదాయే మహత్సుఖం, భాగ్యోత్తరం సువిద్యాం చ వాణిజ్యం గోకృషిక్రియాం. ౧౪. విదః పాపయుత స్యాపి దాయే పాపముపైతి చ, క్షేత్రార్థదారపుత్రాదికృషిగోభూమినాశనం. ౧౫. విదః సౌమ్యయుత స్యాపి పరిపాకే మహత్సుఖం, రాజభోగ్యం సుఖం కీర్తిం దారపుత్రనృపైస్సుఖం. ౧౬. సౌమ్యేక్షిత స్యాపి శశాంకసూనోర్దశావిపాకే మహతీం చ కీర్తిం, విద్యావిలాసోద్భవరాజపూజ్యం కాంతిప్రతాపం యశసా సమేతం. ౧౭. పాపేక్షిత స్యాపి శశాంకసూనోర్ధాన్యక్షయం బంధుజనైర్వియుక్తః, విదేశయానం స్వపదచ్యుతిం వా ప్రేష్యానువృత్త్యా కలహోఽత్ర కృచ్ఛ్రం. ౧౮. కేంద్రం గతస్య హి దశా శశినందనస్య భూపాలమిత్రధనధాన్యకళత్రపుత్రాన్, యజ్ఞాదికర్మనృపమానయశః ప్రలబ్ధమృద్వన్నపాపశయనాంబరభూషణాని. ౧౯. లగ్నం గతస్య హి దశా జననాయకత్వగోపాలమానయశః కృషిలబ్ధభాగ్యం, భేరీరవాదిపరిఘోషితయానమార్గం తీర్థాభిషేకమథవా జగతి ప్రసిద్ధం. ౨౦. విత్తగసౌమ్యదశాయాం విద్యాప్రాప్తిం మహత్త్వకీర్తిం చ, భూపతిరాజ్యసమానో రాజ్యస్థానే ప్రధానతాం యాతి. ౨౧. తృతీయరాశిస్థితచంద్రసూనోర్దశావిపాకే జడతాం సమేతి, ఉద్గానమాజీవనగుల్మరోగం భ్రాతుర్వియోగే నృపమాననం చ. ౨౨. శశాంకసూనోర్హిబుకస్థితస్య దశా ప్రపన్నా గృహధాన్యనాశం, సౌఖ్యాదిహీనం హిబుకే చ మృత్యుముద్యోగభంగం స్వపదచ్యుతిం చ. ౨౩. పంచమస్థశశినందనస్య వా క్రూరబుద్ధిరతికష్టతా భవేత్, హీనవృత్తిరతిరాజసేవయా కృచ్ఛ్రలబ్ధధనమేతి సంపదం. ౨౪. షష్ఠాష్టమాంత్యస్థితసౌమ్యదాయే త్వగోత్థజాతం బహురోగమేతి, విచర్చికాపైత్తికపాండురోగం నృపాగ్నిచోరైర్మరణం కృశత్వం. ౨౫. దేహాంగవైకల్యకళత్రబంధువిద్వేషణం భూపతిదత్తకోపం, ఆకస్మికం మృత్యుభయం ప్రమాదం రిఫస్థిత స్యాపి శశాంకసూనోః. ౨౬. దారస్థిత స్యాపి శశాంకసూనోర్దశావిపాకే సుతదారవిత్తం, విద్యావినోదం విమలాంబరం చ నామద్వయం భూపతిమైత్రతాం చ. ౨౭. భాగ్యస్థిత స్యాపి శశాంకసూనోర్భాగ్యోత్తరం దారసుతార్థలాభం, తీర్థాభిషేకం జపహోమదానం యజ్ఞాదికర్మాణి

లభేన్మనుష్యః. ౨౮. కర్మస్థిత స్యాపి శశాంకసూనోర్దశావిపాకే నృపతౌల్యమేతి, సౌఖ్యం స్వనామాంకితగద్యపద్యం నామాంతరం దారసుతార్థలాభం. ౨౯. ప్రపూజనం దేవమహీసురాణాం సామ్రాజ్యలాభం జననాయకత్వం, కవిత్వమార్గం సముపైతి కాలే యజ్ఞాదిదీక్షాం స్వజనైర్విశేషాత్. ౩౦. ఉపాంత్యరాశిస్థితసౌమ్యదాయే త్వనేకధా విత్తముపైతి కాలే, దానేన వా భూపతిమాననాద్వా కృషేశ్చ వాణిజ్యవిచారతో వా. ౩౧. ఉచ్చాంశసంయుక్తశశాంకసూనోర్దశావిశేషే సుతభూషణాప్తిః, మనోవిలాసం మదనాభిరామం ఉత్సాహశౌర్యం చ జలాభిషేకం. ౩౨. నీచాంశకయుతే సౌమ్యే నీచవృత్త్యానుజీవనం, ప్రేష్యత్వం పరిచారం చ దశాయాం చ కరోతి తత్. ౩౩. సౌమ్యదశాయా మాదౌ లభతే ధనధాన్యసంపదం పురుషః, అంతే స్వజనవిరోధం మధ్యే దాయే నరేశసన్మానం. ౩౪. అర్కగసౌమ్యదశాయాం లభతే వివిధాపదం మనోదుఃఖం, స్వకులజననృపవిరోధం నిందాభయమాతంకం రోగం. ౩౫. స్థానవీర్యయుతే సౌమ్యే తత్పాకే కీర్తిరాజ్యదం, మనోధైర్యం మహోత్సాహం యజ్ఞదీక్షాం శుభప్రదం. ౩౬. తద్విహీనే బుధే స్థానదారపుత్రసుహృత్సుఖం, విదేశవాసదుఃఖం చ నానాపరిభవక్రియాం. ౩౭. దిగ్వీర్యసహితే సౌమ్యే దిగంతాద్ధనికస్సుఖీ, సామంతరాజమైత్రత్వం గంధమాల్యానులేపనం. ౩౮. కాలవీర్యయుతసౌమ్యదశాయాం దేహసౌఖ్యకలహాదివియోగం, దారపుత్రనృపమాననమేతి గాంగతోయతనుపూతకృత స్స్యాత్. ౩౯. నిసర్గవీర్యాన్వితసౌమ్యదాయే నిసర్గత శ్చాపి శుభాదికర్మ, విద్యావివాదం స్వజనైర్విరోధం మాతుర్వియోగం త్వథవా తదీయం. ౪౦. వక్రచేష్టాయుతే సౌమ్యే దారభాగ్యసుతార్థభాక్, పురాణదానదీక్షాది సముద్రస్నానమాచరేత్. ౪౧. దృగ్బలేనయుతే సౌమ్యే సర్వభూతేషు సౌమ్యతాం, కరోతి రతికేళిం చ రాజభాగ్యసమన్వితః. ౪౨. క్రూరషష్ట్యంశసౌమ్యస్య దశాకాలే మహద్భయం, చోరాగ్నిభూపైర్భీతి స్స్యా చ్ఛుభదృగ్యోగవర్జితే. ౪౩. మృద్వంశాదియుతే సౌమ్యే రాజ్యలాభం మహత్సుఖం, మార్దవం సర్వభూతేషు కృషిపుత్రార్థసంపదం. ౪౪. సౌమ్యే వైశేషికాంశస్థే విశేషాద్రాజపూజ్యతాం, సుగంధాంబరమాల్యం చ విద్యా

గోష్ఠీ రహస్సుఖం. క్రూరద్రేక్కాణయుక్తస్య చంద్రసూనుర్యదా తదా, చోరాగ్నిభూపతిభయం స్థాననాశం మహ ద్భయం. ౪౬. ఉచ్చరాశిగతస్సౌమ్యో నీచభాగగతోఽపి సన్, రాజ్యం సుఖం మహ త్కీర్తిం వినాశయతి తత్క్షణాత్. చంద్రాత్మజోఽపి నీచస్థ ఉచ్చాంశకసమన్వితః, అశుభం ఫల మాదౌ తు శుభ మంత్యే ప్రయచ్ఛతి. ౪౭.

ఇతి సర్వార్థచింతామణౌ బుధదశాధ్యాయో నామ త్రయోవింశోఽధ్యాయః.

సర్వార్థచిన్తామణిః

గురుదశాధ్యాయః.

గురో ర్దశాయాం పరమోచ్చగస్య రాజ్యం మహత్సౌఖ్య ముపైతి కీర్తిం, మనోవిలాసం గజవాజిసంఘం నృపాభిషేకం స్వకులాధిపత్యం ౧. కుళీరగస్యాపి గురో ర్దశాయాం భాగ్యోత్తరం భూపతిమాననా ద్వా, విదేశయానం మహదాధిపత్యం దుఃఖైః పరిక్లిన్నతనుం మనుష్యం. ౨. ఆరోహిణీ దేవగురో ర్మహత్త్వం దశా ప్రపన్నా కురుతేఽర్థభూమిం, గానక్రియాస్త్రీసుతరాజరాజం స్వవిద్యయా ప్రాప్తయశః ప్రతాపం. ౩. జీవదశాయా మీశో గ్రామాణాం మండలాధినాథో వా, ద్విజభూపా ల్లబ్ధధనో మేధావీ కాంతిమా న్వినీతజ్ఞః. ౪. దేవేంద్రపూజ్యస్య దశాఽవరోహా కరోతి సౌఖ్యం సకృ దేవ నాశం, సకృ ద్యశః కాంతివిశేషజాలం నరేశ్వరత్వం సకృ దేవ యాతి. ౫. అతినీచభాగభాజో గురో ర్దశాయాం ప్రభగ్నగృహపుంజః, అన్యోన్యహృదయవైరం కృషినాశం యాతి పరభృత్యైః. మూలత్రికోణనిలయస్య గురో ర్దశాయాం రాజ్యార్థభూమిసుతదారవిశేషసౌఖ్యం, యానాదిరోహణ మపి స్వబలాత్తపిత్తం యజ్ఞాదికర్మజనపూజితపాదపీఠం. ౭. గురో ర్దశాయాం స్వగృహం గతస్య రాజ్యార్థభూధాన్యసుఖాంబరం చవి,మృష్టాన్నగోవాజిమనోవిలాసం కావ్యాది

పుణ్యాగమవేదశాస్త్రం. ౮. గురోర్దశాయా మతిశత్రురాశిం గతస్య దుఃఖం సముపైతి శోకం, వివాదభూమ్యర్థకళత్రపుత్రనృపాగ్నిచోరై ర్భయ మక్షిపీడాం ౯. గురోర్దశాయా మరిరాశిగస్య క్షేత్రాదివిత్తం శయనాంబరం చ, నరేశసమ్మాన ముపైతి నిత్యం స్త్రీపుత్రమిత్రాత్మజసోదరార్తిం. ౧౦. ప్రాప్తా దశాయా మతిమిత్రరాశిగతస్య జీవస్య నరేశపూజ్యం, మృదంగభేరీరవయానఘోషం దిగంతరాక్రాంతసమస్తభాగ్యం. ౧౧. మిత్రర్క్షగస్యాపి గురో ర్దశాయాం నరేశమిత్రం సముపైతి కీర్తిం,విద్యావివాదే జయమన్నసౌఖ్యం సుగంధమృద్వన్నపరోపకారం. ౧౨. సమర్క్షగస్యాపి గురో ర్దశాయాం సామాన్యతో భూపతిదత్తభాగ్యం, కృష్యర్థగోభూమిమనోవిలాసం చిత్రాంబరాలంకృతభూషణాప్తిం. ౧౩. నీచఖేచరసంయుక్తగురో ర్దాయే మనోరుజః, పరప్రేష్యాపవాదం చ స్త్రీపుత్రాణాం విరోధతా. ౧౪. ఉచ్చఖేచరసంయుక్తగురో ర్దాయే మహ త్సుఖం, తటాకగోపురాదీనాం నిర్మాణం నృపపూజ్యతాం. ౧౫. పాపాన్వితస్యాపి గురో ర్దశాయాం కరోతి పాపం హృదయాంతరస్థం, గూఢం బహిః పుణ్యఫలం విశేషా ద్భూమ్యర్థదారాత్మజసౌఖ్య మేతి ౧౬. శుభాన్వితస్యాపి గురో ర్దశాయాం నరేశయానం మృదులాంబరం చ, దానేన విత్తం నృపమాననా ద్వా యజ్ఞాదిసత్కర్మవిశేషలాభం ౧౭. పాపేక్షితస్యాపి గురోర్దశాయాం ప్రాప్తం సుఖం కించి దుపైతి ధైర్యం, క్వచి ద్యశః కుత్రచి దంతసౌఖ్యం క్వచిద్ధనం నాశ ముపైతి చోరైః. ౧౮. శుభేక్షితస్యాపి గురో ర్దశాయాం దేశాంతరే విత్త ముపైతి భూపాత్, దేవార్చనం భూసుతతర్పణం చ తీర్థాభిషేకం గురుపూజనం చ. ౧౯. కేంద్రగతజీవదాయే రాజ్యం భూదారరాజమానం చ, వివిధసుఖానందకరం బహుజనభరణప్రధానతాం యాతి. ౨౦. లగ్నం గతస్య హి దశా పురుషం కరోతి జీవస్య సౌఖ్యమమలాంబరభూషణాప్తిం, యానాదివాహనమృదంగగణారవైశ్చ మత్తేభవాజిభటసంఘయుతం కరోతి. ౨౧. చతుర్థకేంద్రస్థితజీవదాయే యానత్రయం భూపతిమిత్రలాభం, భూపాలయోగే యతిభూపతిత్వం నోచే త్తదా తత్సదృశం కరోతి. ౨౨. కళత్రరాశిస్థితజీవదాయే కళత్రపుత్రాత్మసుఖం ప్రయాతి,విదేశయానం సమరే జయం చ ధ్యానం

పరబ్రహ్మణి పుణ్యకర్మ. ౨౩. కర్మస్థిత స్యాపి గురో ర్విపాకే రాజ్యార్థ మాహూ ర్మునయ స్తదానీం, భూపాలయోగే ఽర్థవాహ్యథపుత్రకళత్ర సత్కర్మసు రాజయోగం. ౨౪. త్రికోణసంస్థస్య గురో ర్దశాయాం స్త్రీపుత్రధాన్యార్థవివేకబుద్ధిం, మృష్టాన్నపానాంబరపట్టవస్త్రయానాది లాభం సముపైతి సౌఖ్యం. ౨౫. పంచమస్థగురో ర్దాయే మంత్రోపా స్తి ర్మహ త్సుఖం, సుతా ప్తిం రాజపూజ్యం చ వేదాంతశ్రవణాదికం. ౨౬. ఉచ్చాంశసంయు క్తగురో ర్దశాయాం భాగ్యో త్తరం రాజసమ్మాన మేతి, ప్రవాళముక్తామణిరత్నలాభం సర్వేషు సఖ్యం సముపైతి సౌఖ్యం ౨౭. నీచాంశయు క్తస్య గురో ర్విపాకే భూపా ద్భయం గుల్మ విచర్చికాదా; స్థానచ్యుతిం బంధువిరోధతాం చ నృపాగ్నిచోరై స్స్వకు లోద్భవం చ. ౨౮. అర్కగజీవదశాయాం సహసా జ్వరపీడితో భవే త్క్షీణః, ఊర్ధ్వాంగరోగతప్తో దుశ్శీలత్వం ప్రభగ్నసంసారం. ౨౯. ఆదౌ గురో ర్దశాకాలే నృపపూజా మహ త్సుఖం, మధ్యే స్త్రీపుత్రలాభాది చాంతే కష్టం వినిర్దిశేత్. ౩౦ ధనస్థిత స్యాపి గురో ర్విపాకే ధనా యతిం భూపతిమాననం వా, విద్యావివాదాంకితరాజగోష్ఠిం సర్వోప కారం విజయం సుఖం చ. ౩౧. నృపకృతబహుమానం భ్రాతృభి ర్భూమిలాభం పరయువతిజనై ర్వా దత్తగోభూమివిత్తం, అశనవసన భూషా గంధమాల్యాంబరాణి పరకృత ముపకారం లుబ్ధతా మేతి శౌర్యే. ౩౨. తృతీయస్థగురో ర్దాయే భ్రాతౄణాం చ సుఖం ధనం, నృపద త్తధనం సౌఖ్యం గంధమాల్యాంబరాదికం. ౩౩ నిరోగతా పుత్రకళత్రలాభం లగ్నా ద్రిపుస్థస్య గురో ర్దశాయాం, ఆదౌ భవే దేవ మథాంత్యపాకే దారార్థచోరాదిభయం సరోగం. ౩౪. జీవో మరణపదస్థః కరోతి సౌఖ్యం స్వబంధుజనహానిం, స్థానచ్యుతిం విదేశం చాంత్యే స్త్రీపుత్రరాజసమ్మానం. ౩౫ లాభగజీవదశాయాం స్సంప్రా ప్తౌ రాజ్యలాభ ముపయాతి, బంధ్వర్థదారపుత్రా ద్భూపవిరోధం స్వబం ధువిద్వేషం. ౩౬ వ్యయగతజీవదశాయాం స్సంప్రాప్తౌ వాహనాదిము పయాతి, లభతే విదేశయానం నానాక్లేశై శ్చ పరిభూతః. ౩౭. పాకే స్థానబలాన్వితస్య చ గురోః క్షేత్రాదిదారాత్మజా స్సంప్రాప్నోతి గజా శ్వవస్త్రకనకం చిత్రాంబరం భూషణం, దిగ్వీర్యాన్విత దేవనాయకగురా

లోకే ప్రసిద్ధం తదా జీవే కాలబలాధికే నృపవధూసమ్మానతాం యాతి చ. ౩౮. నిసర్గవీర్యాన్వితజీవదాయే నిసర్గత శ్చాపి సుఖం మహత్త్వం, విద్యావిలాసం రతికేళిసౌఖ్యం గంగాదితోయాదికృతాభిషేకం. ౩౯. వక్రం గత స్యాపి గురో ర్దశాయాం మహార్ఘతాం సుతార్థదారాన్, యుద్ధేజయం భూపతిమిత్రతాం చ సుగంధచీనాంబరవాగ్విలాసం. ౪౦. దృగ్వీర్యయు క్తస్య గురో ర్విపాకే కృపాకటాక్షేణ మహీపతీనాం, సమ స్తభాగ్యం సముపైతి నిత్యం దేశాంతరే భ్రామ్యతి కించి దేవం. ౪౧. క్రూరషష్ట్యంశసంయు క్తగురో ర్దాయే ఽతికష్టతాం, రాజకోపావ మానాది లభతే నాత్ర సంశయః. ౪౨. సౌమ్యషష్ట్యంశసంయు క్త గురో ర్దాయే ఽతిసౌమ్యతాం, వాహనం బంధుసమ్మానం యజ్ఞం వైవాహికం శుభం. ౪౩. పారావతాంశయు క్తస్య గురోః పాకే మహ త్సుఖమ్, మృష్టాన్నపట్టవస్త్రంచ హేమవిద్రుమభూషణం ౪౪. పాపద్రే క్కాణయు క్తస్య గురో ర్దాయే చ బంధనం, కారాగృహప్రవేశం చ నిగళం దారవిగ్రహం. ౪౫. ఉచ్చస్థే ఽపి గురౌ నీచరాశ్యంశకస మన్వితే, మహాభాగ్యే తు సంప్రాప్తే తత్ క్షణా దేవ నశ్యతి. ౪౬. నీచస్థే దేవపూజ్యే తు స్వోచ్చాంశకసమన్వితే, భాగ్యక్షయే తు సంప్రాప్తే భాగ్యం యాతి తథా నరః. ౪౭.

ఇతి సర్వార్థచింతామణౌ గురుదశాధ్యాయో నామ
చతుర్వింశో ఽధ్యాయః.

శుక్రదశాధ్యాయః.

అత్యుచ్చభృగుదశాయాం మత్తవిలాసః ప్రియార్థభోగీ స్యాత్, వస్త్రాచ్ఛాదనభోజనశయనస్త్రీపుత్రరత్నయుతః. ౧. స్వోచ్చస్థిత స్యాపి భృగోర్దశాయాం స్త్రీసంగనష్టార్థవిరుద్ధధర్మం,పిత్రోర్వినాశం సముపైతి దుఃఖం శిరోరుజం భూపతిమానసంచ. ౨ ఆరోహిణీ శుక్రదశా ప్రసన్నా ధాన్యాంబరాలంకృతకాంతిపూజ్యం, సద్వృత్తిసిద్ధం స్వజనైర్విరోధం మాతుర్వినాశం పరదారసంగం ౩. భృగోస్సుత స్యాప్యవరోహకాలే ప్రచండవేశ్యాగమనం ధనాప్తిం, స్త్రీపుత్రబంధార్తిమనోవికారం హృచ్ఛూలరోగం మదనార్తి మేతి. ౪. ఉద్వేగరోగతప్తః కర్మసు విఫలేషు సర్వదా భీతః, అతినీచగస్య దాయే శుక్రస్యోచ్చార్థదారపుత్రార్తం ౫. మూలత్రికోణభాజో భృగోర్దశాయాం మహాధిపత్యం చ,క్రయవిక్రయకృన్నారీ ధనవార్తా కీర్త్యాఽన్వితో విధిజ్ఞశ్చ. ౬. శత్రుక్షేత్రదశాయాం లభతే స్త్రీపుత్రమిత్రధనశౌర్యం, నిత్యోత్సవమద్వేషం పరోపకారం మహత్త్వం చ. ౭ భృగోర్దశాయా మతిశత్రురాశిగతస్య పుత్రార్థకళత్రహానిం,ప్రభగ్నసంసారవికీర్ణదేహం గుల్మాక్షిరోగం గ్రహణిప్రకోపం ౮. శత్రుక్షేత్రదశాయాం భృగో రపత్యార్థదారహాని స్స్యాత్, భూపతికోపం కురుతే మత్తవిలాసార్థ మాత్మకర్మాణి. ౯ మిత్రక్షేత్రదశాయాం పరోపకారీ కళాద్యభిజ్ఞశ్చ, కూపతటాకారామకృషి స్స్యాదేవేశ్వరోఽర్థ్యశ్చ ౧౦ అతిమిత్రశుక్రదాయే ప్రచలతి సమ్మానమానసౌఖ్యంచ, గోధనవాజిసమేతం గజభటసంఘైస్సమస్తఘోషైశ్చ. ౧౧. సమర్క్షగ స్యాపి భృగో ర్విపాకే ప్రమేహగుల్మాక్షిగుదప్రరోగం, కించిత్సుఖం భూపతివహ్నిచోరై ర్భయం స్వనామాంకితగద్యపద్యం. ౧౨. నీచఖేచరసంయుక్తభృగోర్దాయే మహాద్భయం, అపవాదకృతం దోషం లభతే పాతకం మహత్. ౧౩. స్వోచ్చస్థితేన సహితస్య భృగో ర్విపాకే రాజ్యం మహత్త్వ మమరాధిపతిత్వమేతి, హేమాంబరాదిమణిభూషణయానలాభం భేరీమృదంగపణవారవవాద్యఘోషైః. ౧౪. పాపాన్వితస్యాపిభృగోర్దశాయాంస్థానచ్యు

తిం బంధుజనై ర్విరోధం, ఆచారహీనం కలహప్రయత్నం కృష్యర్థభూమ్యాత్మజదారనాశం. ౧౫ శుభాన్వితస్యాపిభృగోర్దశాయాంసౌభాగ్యమిత్రాత్మజధాన్యలాభం, నరేశపూజ్యం గజవాజిసంఘం ప్రవాళముక్తామణియానలాభం. ౧౬ పాపేక్షితస్యాపి భృగోర్దశాయాం మానార్థహానిం సముపైతి దుఃఖం, స్త్రీయా విరోధం స్వపదచ్యుతిం చ విదేశవాసం నిజకర్మహీనం. ౧౭. శుభేక్షిత స్యాపి భృగోర్దశాయాం ధనాయతిం భూపతిపూజనం చ, జనాధిపత్యం స్వశరీరకాంతిం కళత్రమిత్రాత్మజసౌఖ్య మేతి. ౧౮. కేంద్రం గతిస్య హి దశా భృగునందనస్య యానాంబరాదిమణిభూషణదేహకాంతిం, రాజ్యార్థభూమికృషివాహనపట్టవస్త్రం దుర్గాధియానవరదారజలాభిషేకం. ౧౯. లగ్నగశుక్రదశాయా స్సంప్రాప్తా రాజమానసం లభతే, మణిధనకృషిలాభం వా పరోపకారం మనోత్సాహం చతుర్థరాశిస్థితశుక్రదాయే రాజ్యం మహత్సౌఖ్య ముపైతి యానం, కృషిక్రియావిత్తపశుప్రజానాం వృద్ధిం ప్రతాపాన్వితకీర్తిజాలం. ౨౧ కళత్రరాశిస్థితశుక్రదాయే కళత్రనాశం త్వథవా విదేశం, ప్రమేహగుల్మాదికరోగజాలం ప్రభగ్నవిత్తాత్మజబంధురాజిం. ౨౨. కర్మస్థశుక్రస్య దశావిపాకే యజ్ఞాదికర్మార్థనరేశరాజ్యం. పంచమస్థభృగోర్దాయే పుత్రప్రాప్తిం వినిర్దిశేత్, కీర్తిం చ రాజపూజ్యం చ సర్వేషా ముపకారకం ౨౪. ద్విత్రికోణగత శ్శుక్రః కరోతి నృపపూజ్యతాం, యజ్ఞాదికర్మలాభం చ గురుపిత్రో స్సుఖం యశః. ౨౫. విత్తగశుక్రదశాయాం ధనపతి మాహు ర్ధనాయతిం చాపి, అన్నసుఖవాగ్విలాసం పరోపకారం నరేశసన్మానం. ౨౬ తృతీయరాశిస్థితశుక్రదాయే ధైర్యం మనోత్సాహ మదీనసత్వం, చిత్రాంబరాలంకృతవాహనాప్తిం సహోదరాణాం బహుభాగ్యలాభం. ౨౭. భృగోర్విపాకేఽరిగతస్య నాశం ధనార్థబంధ్వాత్మజసోదరాణాం, రోగం మహత్కార్యవినాశనం చ శత్రో ర్భయంభూపతివహ్నిచోరైః. ౨౮. రంధ్రస్థిత స్యాపి భృగోర్విపాకే శస్త్రాగ్నిచోరక్షత మన్నవిఘ్నం, క్వచి త్సుఖం కించి దుపైతి విత్తం క్వచి న్నరేశాత్త యశః ప్రతాపం. ౨౯ లాభస్థిత స్యాపి భృగోర్విపాకే సుగంధమాల్యాంబరరాజపూజ్యం, పుత్రార్థసౌఖ్యం కృషివిక్రయంచ దానం

స్వనామాంకితపద్యజాలం. ౩౦. వ్యయగతశుక్రదశాయాం లభతే ధాన్యార్థరాజసమ్మానం, స్థానచ్యుతిం ప్రదానం మాతృవియోగం మనోవికారం చ. జీవాంశగతస్య భృగో స్త్రీసపుత్రవినాశనం కురుతే, కర్మసు నిత్యా ద్విఘ్నో జననీక్లేశాన్వితో మనోదుఃఖం. ౩౨. సింహగ శుక్రదశాయాం లభతే వివిధాపదం మనోదుఃఖం, ఉద్వేగరోగత ప్తః కర్మసు సఫలేషు సర్వదాఽభిరతః. ౩౩. అర్కగశుక్రదశాయాం జీర్ణ గృహేవాసజనవిరోధం చ, లభతే దారవినాశం భ్రాతృవియోగం చ క కలహం చ. ౩౪. శుక్రే స్థానబలాధికే నరపతే స్సన్మాననం భూషణం విద్యావాదవినోదగోష్ఠి రనిశం నామద్వయం సంభవం, తస్మిన్ దిక్పి బలాన్వితే బహుయశః పుత్రార్థదారాంబరంశుక్రే కాలబలాన్వితేసుఖ ధనంకీర్తిం చ నామాంకితం. ౩౫ నిసర్గవీర్యయుక్తస్య భృగో ర్దాయే మహత్సుఖం, కృషిగోభూమివిత్తాది భ్రాతృమాతృసుఖం భవేత్. ౩౬. వక్రం గత స్యాపి భృగో స్సుతస్య దశావిపాకే త్వతిరాజ పూజ్యం, మృదంగభేరీరవయుక్తయానం విచిత్రవస్త్రాభరణాని రాజ్యం. ౩౭. దృగ్వీర్యయుక్తస్య భృగో ర్విపాకే యజ్ఞాదికర్మాణి కరోతి కాలే, విద్యావిలాసం శయనాంబరం చ నృపాభిషేకం కలహం విరోధం ౩౮. క్రూరషష్ట్యంశసంయుక్తభృగో ర్దాయే విపద్భయం, చోరాగ్నిరాజభీతిం చ కృషిగోభూమినాశనం. ౩౯. సౌమ్య షష్ట్యంశసంయుక్తభృగోః పాకేమహత్ఫలం,కూపారామతటాకానాం నిర్మాణం దేవపూజనం. ౪౦. వైశేషికాంశసంయుక్తభృగో ర్దాయే మహత్సుఖం, వాహనం భూపసమ్మానం భ్రాతృస్త్రీధనసంపదః. ౪౧. ఉచ్చాంశకసమాయుక్తో నీచరాశిసమన్వితః, కృషిగోభూమివాణిజ్య ధనధాన్యవివర్ధనం. ౪౨ ఉచ్చక్షేత్రేఽపినీచాంశే యుక్త శ్శుక్రోఽతి కష్టదః, కరోతి రాజ్యనాశం చ స్థాననాశ మథాపి వా. ౪౩. క్రూర ద్రేక్కాణసంయుక్తో భృగో ర్దాయేఽరిభీతిదం, కారాగృహం మహత్కష్టం నిగళం చోరపీడనం. ౪౪.

ఇతి సర్వార్థచింతామణౌ శుక్రదశాధ్యాయో నామ
పంచవింశోఽధ్యాయః.

శనిదశాధ్యాయః.

మందాత్యుచ్చదశాయాం గ్రామసభామండలాధిపత్యం స్యాత్, లభతే వినోదశీలం పితృనాశం బంధుకలహం చ.౧ స్వోచ్చదశాయాం కురుతే దేశభ్రంశం మనోరుజం దుఃఖం, వాణిజ్యవిత్తహానిం కృషినాశం నృపవిరోధం చ. ౨.ఆరోహిణీవాసరనాథసూనో ర్దశావిపాకే నృప లబ్ధభాగ్యం, వాణిజ్యలాభం కృషిభూమిలాభం గోవాజియానం సుత దారలాభం. ౩ దినేశసూనో స్త్వవరోహకాలే రాజ్యచ్యుతిం దార సుతార్థనాశం, భాగ్యచ్యుతిం భూపతికోపయుక్తం ప్రేష్యత్వ మాయాతి గుదాక్షిరోగం. ౪. నీచస్థిత స్యాపి దినేశసూనో ర్దాయే కళత్రాత్మజసోదరాణాం, నాశం మహత్కష్టతరం కృషే శ్చ నీచానువృత్త్యా సముపైతి వృత్తిం. ౫. మూలత్రికోణనిలయస్య శనే ర్దశాయాం దేశాంతరావాస ముపైతి కాలే, నామద్వయం యది సభానగరాధిపత్యం విద్వేషణం సుతకళత్రజనాదిభి ర్వా. ౬. స్వక్షేత్రగస్య చ దశా దివసేశసూనో ర్ద్వేషం కరోతిబలపౌరుషకీర్తిజాలం, రాజాశ్రయం కనకభూషణభృత్యలాభం ధైర్యం స్వనామసదృశానుగుణం చ సౌఖ్యం. ౭. శనే ర్దశాయా మతిశత్రుగస్య స్థానచ్యుతిం బంధువిరోధతాం చ,చోరాగ్నిభీతిం భయ మన్నవిఘ్నం భృత్యార్థదారాత్మజకోప మేతి. ౮. దినేశసూనో స్త్వరిరాశిగస్య వైశ్యా ద్ధనం ప్రాకృతభూమినాశం, కృషే ర్వినాశం స్వపదచ్యుతిం చ వైరం సమాయాతి నృపాలచోరైః. ౯ మిత్రక్షేత్రదశాయాం మందస్య తు శిల్పకర్మగుణవేత్తా, జ్ఞానం బలప్రతాపం దదాతి దుఃఖం మహత్త్వం చ. ౧౦. అతిమిత్రమందదాయే దదాతి సౌఖ్యం నరేశసమ్మానం, సుతధనదారవిశేషాన్ పశుకృషి మహదాదివాణిజ్యం. ౧౧. సమర్క్షగ స్యాపి శనే ర్దశాయాం సమానబుద్ధిం సుతదారమిత్రైః, భృత్యార్జనం బంధుజనేషు వైరం దేహస్య కార్శ్యం తదయపి త్తవాతైః.౧౨ నీచఖేచరసంయుక్తశనిదాయే మహద్భయం, విప్రలంభం ప్రవాసం చ నిజవృత్త్యాఽనుజీవనం. ౧౩. ఉచ్చఖేచరసంయుక్తశనిదాయే మహత్సుఖం, కించి ద్రాజ్యం కృషే ర్లాభం

భృత్యవర్గస్య నాశనం. ౧౪. పాపాన్విత స్యాపి శనే ర్దశాయాం పాపాని గూఢాని కరోతి కాలే, నీచస్త్రీయాసంగమనం విశేషా చ్చోరాదినీచైః కలహం వివాదం ౧౫. శుభాన్విత స్యాపి శనే ర్దశాయాం విశేషతో జ్ఞాన ముపైతి కాలే, పరోపకారం నృపలబ్ధభాగ్యం కృష్ణాని ధాన్యాని కృషిం చ లాభం. ౧౬. పాపేక్షిత స్యాపి శనే ర్దశాయాం భృత్యార్థదారాత్మజసోదరాణాం, నాశం సమాయాతి పరాపవాదం కుభోజనం కుత్సితగంధమాల్యం ౧౭. శుభేక్షిత స్యాపి శనే ర్దశాయాం స్త్రీపుత్రభృత్యార్థ ముపైతి కాలే, పశ్చా దుపై త్యత్ర మహత్త్వకష్టం గోభూమివాణిజ్యకృషే ర్వినాశం ౧౮ కేంద్రాన్వితశనే ర్దాయే కలహాయాసపీడనం, పుత్రమిత్రార్థదారాదిబహూనాం మరణం ధ్రువం. ౧౯. లగ్నసంస్థశనే ర్దాయే దేహకృఛ్ర ముపైతి చ, స్థానచ్యుతిం ప్రవాసం చ మాతృతద్వర్గనాశనం. ౨౦. చతుర్థస్థశనే ర్దాయే రాజకోపం శిరోరుజం, గృహదాహం పదభ్రంశం చోరా ర్తిన్నృపపీడనం. ౨౧. దారరాశిగత స్యాపి శనే ర్దాయేఽరిపీడనం, మూత్రకృఛ్రం మహా ద్వేషం స్త్రీహేతో ర్మరణం ధ్రువం ౨౨. దశమస్థశనే ర్దాయే కర్మనాశ ముపైతి చ, దేశాంతరం పదభ్రంశం నిగళం రాజపీడనం. ౨౩ ద్వితీయస్థశనే ర్దాయే విత్తనాశం గుదాక్షిరుక్, రాజకోపం మనస్తాప మన్న ద్వేషం మనోరుజం. ౨౪. పంచమస్థశనే ర్దాయే పుత్రనాశం మనోరుజం, రాజకోపం భృత్యనాశం బంధుస్త్రీచిత్తవిభ్రమం ౨౫. షష్ఠస్థరవిసూనో స్తు దశాకాలేఽరిపీడనం, వ్యాధిచోరవిషై ర్బాధా గృహక్షేత్రవినాశనం. ౨౬. తృతీయస్థశనే ర్దాయే కృషిగోధనసంపదః, మనోధైర్యం మహోత్సాహం భూతషడ్వర్గనాశనం ౨౭. మరణపదస్థో మందః కరోతి నిత్యం సుతార్థనాశం చ, రాజ్యం భృత్యజనానాం గోమహిషీభూమిదారనాశం వా. ౨౮. నవమగతమందదాయే పిత్రో ర్నాశం గురో స్తథైవాపి, లభతే విదేశయానం స్వకులోజ్ఝతై ర్వినాశ ముపయాతి. ౨౯. లాభగమందదశాయాం లభతే వివిధార్థసౌఖ్యసమ్మానం, సుతదారభృత్యసౌఖ్యం మనోవిలాసం కృషే శ్చ లబ్ధధనం. ౩౦. వ్యయగతమందదశాయాం హీనం చోరాగ్నిభూపసంఘై శ్చ, వివిధాపదం చ దుఃఖం విదేశయానం చ బంధునాశం చ. ౩౧. అర్కగమందదశాయాం స్వజనై ర్ద్వేషం పర

స్త్రీయం లభతే, భృత్యాపత్యవిరోధం మహోద్యమం దోషపరిభూతం. ౩౨. నీచాంశమందదాయే నీచాచారా చ్చ జీవనం లభతే, సర్వేషాం ప్రేష్యత్వం ధనసుతదారై శ్చ విగ్రహం దుఃఖం. ౩౩. ఉచ్చాంశమందదాయే వివిధసుఖానందభోగభాగ్యై శ్చ, కురుతే విదేశయానం గ్రామసభామండలాధిపత్యం వా. ౩౪. ఆదౌ శనే ర్దశాయాం కష్టం తు భ్రాతృనాశనం కురుతే, మధ్యే విదేశయానం పరగృహవాసం పరాన్నభుక్త్యం తే. ౩౫ స్థానవీర్యయుతమందదశాయాం దారపుత్రధనకీర్తి ముపైతి, చోరశత్రునృపవహ్నిభయం వా బంధునాశనమథాక్షిగుదార్తిం ౩౬. మందస్య దిగ్వీర్యయుతస్య దాయే దిగంతరా దాప్తసుఖాత్మకీర్తిం, భూభృత్యదారాత్మజసోదరాణాం వినాశనం బంధుజనై ర్విరోధం ౩౭ కాలవీర్యయుతమందదశాయాం కాలకూటవిషభీతి ముపైతి, దారపుత్రనృపచోరభయం వా ధాన్యభూమికృషివాహనలాభం. ౩౮. వక్రచారగతో మందః కరోతి విఫలక్రియాం, ఉద్యోగభంగం దుఃఖం చ సోదరార్థవినాశనం. ౩౯. క్రూరషష్ట్యంశసంయుక్తశనిదాయే మహ ద్భయం, నృపకోపం పదభ్రంశం కారాగృహనివేశనం. ౪౦. సౌమ్యషష్ట్యంశసంయుక్తశనిదాయే మహ త్సుఖం, దారపుత్రార్థసంపత్తిం లభతే బంధువిగ్రహః. ౪౧. వైశేషికాంశసంయుక్త శ్శని స్సౌఖ్యం కరోతి చ, విశేషా ద్రాజసన్మానం విచిత్రాంబరభూషణం ౪౨. క్రూరద్రేక్కాణసంయుక్తశనిదాయే మహద్భయం, ఉద్బంధనం విషా ద్భీతిం నృపచోరాగ్నిజం భయం. ౪౩. నీచరాశిగతో మంద స్స్వోచ్చాంశకసమన్వితః, దశాదా దుఃఖ మాసాద్య దశాంతే త్వతిసౌఖ్యదః. ౪౪. ఉచ్చరాశిగతో మందో నీచాంశకసమన్వితః, దశాదా సుఖ మాసాద్య దశాంతే త్వతిసౌఖ్యదః. ౪౫. ఉచ్చరాశిగతో మందో నీచాంశకసమన్వితః, దశాదా సుఖ మాసాద్య దశాంతే కష్టతాం భజేత్. ౪౬.

ఇతి సర్వార్థచింతామణౌ శనిదశాధ్యాయో నామ

షష్ఠోఽధ్యాయః.

రాహుదశాధ్యాయః.

రాహోర్వృషశ్చ కేతోస్తు వృశ్చికం తుంగసంజ్ఞకం, మూలత్రికోణం కర్కి చ క్రియా మిత్రభముచ్యతే. ౧. ఏతత్సప్తమరాశిస్తు కేతోర్మూలత్రికోణభం, షష్ఠాష్టరిష్ఫగే రాహౌ తద్దాయే కష్టదో భవేత్. ౨. ఉచ్చస్థస్సైంహికేయస్తు తత్పాకే సుఖదో భవేత్, రాజ్యం కరోతి పుత్రాప్తిం ధనధాన్యాభివర్ధనం. ౩. రాహుర్నీచస్థితో దాయే చోరాగ్నినృపభీతిదం, ఉద్బధనవిషాద్భీతిం కురుతే సింహికాసుతః. ౪. రాహోర్దశాయాస్సంప్రాప్తౌ నృపచోరాగ్నిపీడనం, విదేశయానం దుఃఖార్తిం వనవాసాద్భయం ధ్రువం. ౫. లగ్నగతరాహుదాయే బుద్ధివిహీనం విషాగ్నిశస్త్రాద్యైః, బంధువినాశం లభతే దుఃఖార్తిపరాజయం సమరే ౬. రాహోర్దయాం ధనరాశిగస్య రాజ్ఞాం చ విత్తం హృదయే విశేషాత్, కుభోజనం కుత్సితరాజసేవాం మనోవికారం త్వనృతం ప్రకోపం ౭. తృతీయరాశిస్థితరాహుదాయే పుత్రార్థదారాత్మజసోదరాణాం, సౌఖ్యం కృషేర్వర్ధనమాధిపత్యం విదేశయానం నరపాలపూజ్యం. ౮. చతుర్థరాశిస్థితరాహుకాలే మాతుర్వియోగం త్వథవా తదీయం, క్షేత్రార్థనాశం నృపతేః ప్రకోపం యానాదిపాతిత్యమనేకదుఃఖం ౯. చోరాగ్నిబంధార్తిమనోవికారం దారాత్మజానామపి రోగపీడాం, చతుర్థరాశిస్థితరాహుదాయే ప్రభగ్నపుత్రాదికళత్రవర్గం. ౧౦. బుద్ధిభ్రమం భోజనసౌఖ్యనాశం మహావివాదం కలహం చ దుఃఖం, కోపం నరేంద్రస్య సుతస్య నాశం రాహుస్సుతస్థోఽపి దశావిపాకే. ౧౧. దశావిపాకే త్వరిగస్య రాహోశ్చోరాగ్నిభూపైర్భయమాప్తనాశం, ప్రమేహగుల్మక్షయపిత్తరోగం త్వగ్దోషరోగం త్వథవా మృతిర్వా. ౧౨. కళత్రరాశిస్థితరాహుదాయే కళత్రనాశం సముపైతి శీఘ్రం, విదేశయానం కృషిభాగ్యహానిం సర్పాద్భయం భృత్యసుతార్థనాశం. ౧౩. రాహోర్దశాయాం

నిధనస్థితస్య యమాలయం యాతి సుతార్థనాశం, చోరాగ్నిభూపైస్స్వకులోద్భవైశ్చ భయం మృగైర్వా వనవాసదుఃఖం. ౧౪. రాహోర్దశాయాం నవమస్థితస్య పిత్రోర్వినాశం లభతే మనుష్యః, విదేశయానం గురుబంధునాశం స్నానం సముద్రస్య సుతార్థనాశం. ౧౫. మానస్థితస్యాపి దశావిపాకే రాహోః ప్రవృత్తిం లభతే మనుష్యః, పురాణధర్మశ్రవణాదిభిశ్చ గాంగేయతోయైరతిశుద్ధదేహః. ౧౬. సౌమ్యర్క్షసంస్థే తు తథా భవేద్ధి ప్రోక్తం యదేతత్సకలం తదేవ, పాపర్క్షగశ్చేచ్ఛుభమన్యథా స్యాద్దశాంశగావాసముపైతి కాలే. ౧౭. పాపక్షేత్రగతే రాహౌ కర్మస్థే పాపసంయుతే, అఖిలస్తస్తదా కాలే పుత్రదారాగ్నిపీడనం. ౧౮. ఆయతాశిగతో రాహుస్తత్పాకే రాజమాననం, ధనాప్తిం ధాన్యలాభం చ గృహక్షేత్రార్థసంపదః. ౧౯. వ్యయగతరాహుదశాయాం దేశభ్రంశం మనోరుజం లభతే, విచ్ఛిన్నదారపుత్రం కృషిపశుధనధాన్యసంపదాం నాశం. ౨౦. కులీరగో మేషయుతస్య రాహోర్దశావిపాకే ధనలాభమేతి, విద్యావినోదం నృపమాననం చ కళత్రభృత్యాత్మసుఖం ప్రయాతి. ౨౧ పాథోనమీనాళియుతస్య రాహోర్దశావిపాకే సుతదారలాభం, దేశాధిపత్యం నరవాహనం చ దశావసానే సకలం వినాశం. ౨౨. పాపర్క్షయుక్తస్య ఫణీంద్రదాయే దేహస్య కార్శ్యం స్వకులస్య నాశం, భూపాద్భయం వంచనచోరభీతిం ప్రమేహకాసక్షయమూత్రకృచ్ఛ్రం. ౨౩. పాపదృష్టియుతో రాహుః కర్మనాశం కరోతి చ, ఉద్యోగభంగం దేహార్తిం చోరాగ్నినృపపీడనం. ౨౪. శుభదృష్టియుతో రాహుః కరోతి సఫలక్రియాం, రాజమానమర్థాప్తిం బంధూనాం మరణం ధ్రువం. ౨౫. ఉచ్చగ్రహయుతో రాహూ రాజ్యలాభం కరోతి చ, స్త్రీపుత్రధనసంయుక్తం వస్త్రాభరణలేపనం. ౨౬. నీచగ్రహయుతో వాపి నీచవృత్త్యాఽనుజీవనం, కుభోజనం కుదారం చ కుపుత్రాన్ లభతే తథా. ౨౭. దశాదౌ దుఃఖమాప్నోతి దశామధ్యే సుఖం యశః, దశాంతే స్థాననాశం చ గురుపిత్రాదినాశనం. ౨౮.

ఇతి సర్వార్థచింతామణౌ రాహుదశాధ్యాయో నామ
సప్తవింశోఽధ్యాయః

కేతుదశాధ్యాయః.

భార్యాపుత్రవినాశనం నరపతే ర్భీతిం మహత్కష్టతాం విద్యాబంధుధనాప్తిమిత్రనిహతిం చోరాగ్నిమిత్రై ర్భయం, యానారోహణపాతనం విషజలై శ్శస్త్రాగ్నిభి ర్వా భయం దేశా ద్దేశవినాశనం కలిరుజం సఖ్యాదిభి ర్వా భయం. ౧. కేతో ర్దశాయా స్సంప్రాప్తౌ దారపుత్రవినాశనం, రాజకోపం మనస్తాపం చోరాగ్నికృషినాశనం. ౨. కేంద్రస్థస్య దశా కేతోః కరోతి విఫలక్రియాం, రాజ్యార్థసుతదారాణాం నాశనం విఫలక్రియాం. ౩. లగ్నకేంద్రగత స్యాపి కేతో ర్దాయే మహద్భయం, జ్వరాతిసారమేహం చ స్ఫోటకాదిం విషూచికాం. ౪. ధనరాశిగత స్యాపి కేతో ర్దాయే ధనవ్యయం, వాక్పారుష్యం మనోదుఃఖం కుత్సితాన్నం శిరోరుజం. ౫. తృతీయరాశిగ స్యాపి కేతో ర్దాయే మహ త్సుఖం, మనోవిద్వేష మాయాతి భ్రాతృవిద్వేషణం కలిం. ౬. చతుర్థరాశిగ స్యాపి కేతో ర్దాయే సుఖక్షయం, ప్రభగ్నవాదం పుత్రాదిగృహధాన్యప్రహర్షితం ౭ పంచమస్థస్య కేతో స్తు దశాకాలే సుతక్షయం, బుద్ధిభ్రంశం విశేషేణ రాజకోపా ద్ధనక్షయం. ౮. కేతో స్త్వరిగత స్యాపి దశాయాం మహదాపదం, చోరాగ్నివిషభీతిం త ద్రుణాప్తిం సముపైతి చ ౯. కళత్రరాశిసంయుక్తకేతో ర్దాయే మహద్భయం, దారపుత్రార్థనాశం చ మూత్రకృఛ్రం మనోరుజం.౧౦. కేతో రష్టమయుక్తస్య దశాకాలే మహద్భయం, స్థాననాశః పితు ర్మృత్యుః శ్వాసకాసక్షయాన్వితః. ౧౧. నవమస్థస్య కేతో స్తు దశాపాకే పితు ర్విపత్, గురో ర్వా విపదం దుఃఖం శుభకర్మవినాశనం. ౧౨ కర్మస్థకేతో ర్దాయే తు దశాయాం దుఃఖ మేతి చ, మానహాని ర్మనోజాడ్యం త్వపకీర్తిం మనోరుజం. ౧౩. లాభస్థకేతో స్సంప్రాప్తే దాయే సౌఖ్యం కరోతి చ, భ్రాతృవర్గాదిసౌఖ్యం చ యజ్ఞదానవివర్ధనం. ౧౪. రిష్ఫస్థకేతో స్సంప్రాప్తే దాయే కష్టతరం భవేత్, స్థానచ్యుతిం ప్రవాసం చ రాజపీడాఽక్షినాశనం దశాదౌ దుఃఖ మాప్నోతి దశామధ్యే మహ ద్భయం, దశాంతే రాజభీతి స్స్యా ద్దేహనాశ మథాపి వా. ౧౫. శుభవీక్షణయుక్త స్తు కేతు స్సౌఖ్యం కరోతి చ, రాజ్యార్థగృహశాంతిం చ రాజపూజ్యం మహోదృఢం. పాపేక్షితే యుతేవాపి పితృదుఃఖంకరోతి చ,జ్వరాతిసారమేహం చ త్వగ్రోగం చారిపీడనం ఇతి సర్వార్థచింతామణౌ కేతుదశాధ్యాయో నామ అష్టావింశోఽధ్యాయః.

సాముదాయికాంతర్దశాధ్యాయః.

తేజస్విన మతిసుఖినం సుస్థిరవిభవం నృపా చ్చ లబ్ధధనం, స్వనవాంశకబలయుక్తః పురుషం కుర్యా ద్ధనాన్వితం ఖ్యాతం. ౧. శుభదర్శనబలయుక్తః పురుషం కుర్యా ద్ధనాన్వితం ఖ్యాతం, సుభగం ప్రధానమమలం స్వరూపబోధం చ దేహసౌఖ్యం చ. ౨. అన్యోన్యషష్ఠాష్టమదాయకాలే నృపా ద్భయం శత్రుజనై ర్విరోధం, స్త్రియా విరోధం సుతదారనాశం చోరాగ్నిబంధా ర్త్తిమనోవికారం. ౩. పాకేశ్వరాదంత్యగతస్య భుక్తౌ స్థానచ్యుతిం బంధుజనై ర్విరోధం, విదేశయానం స్వజనై ర్విరోధం పాదాక్షి హృద్రోగ ముపైతి కాలే. ౪ దశాధిపేనాపి యుతస్య భుక్తౌ స్త్రీపుత్రభృత్యార్థకృషే ర్వినాశం, ఉద్యోగభంగం స్వజనస్య కష్ట మాకస్మికం దూషణ మేతి కాలే. ౫. దశాధిపాద్విత్తగతస్య భుక్తౌ మృష్టాన్నపానాంబరగంధమాల్యం, పరోపకారం స్వజనస్య సౌఖ్యం స్త్రీపుత్రబంధ్వక్షిమనోవిలాసం. ౬. దశాధిపాత్సోదరరాశిగస్య భుక్తౌ నృపా ద్విత్త ముపైతి సౌఖ్యం, సుగంధమాల్యాంబరభూషణం చ సోత్థోద్భవం భోజనసౌఖ్యపుష్టిం. ౭. దాయేశ్వరా ద్బంధుగతస్య భుక్తౌ దారాత్మజార్థం గృహబంధుయానం, మృష్టాన్నపానాంబరభూషణం చాశుభగ్రహ శ్చే త్ఫల మన్యథా స్యాత్. ౮. పాపగ్రహోఽపి శుభదః ఖలు దాయనాథో బంధుస్థిత స్స్వభవనోచ్చబలాదియుక్తః, సౌమ్యగ్రహో ప్యశుభద స్సుఖరాశియుక్తో దాయేశ్వర స్స్వభవనోచ్చబలాదిహీనః. ౯. దశానాథా త్సుతస్థస్య భుక్తౌ పుత్రాప్తిమాదిశేత్, శుభగ్రహస్య సౌమ్యం చ పాపభుక్తౌ సుతక్షయం. ౧౦. అంతర్దశాయాం పాపస్య షష్ఠస్థస్య దశేశ్వరాత్, చోరాది వ్రణదేహార్తింలభతే పదవిభ్రమం. ౧౧. తస్మిన్ షష్ఠస్య సౌమ్యస్య దాయేశా త్సుఖవర్ధనం, లభతే పుత్రమిత్రాప్తిం స్వోచ్చమూలాదిగస్య తు ౧౨. దాయేశా త్సప్తమస్థస్య పాప స్యాపహృతి ర్యదా, దారార్థపుత్రబంధూనాం నాశం భూపతినా భయం. ౧౩. సప్తమస్థశుభ స్యాపి హృతౌ సౌఖ్యం దశాధిపాత్, శత్రునీచవిహీన స్స్యా న్మృష్టాన్నాంబరభూషణం. ౧౪. పాకేశా దష్టమస్థస్య పాప స్యాపి హృతౌ భయం,

నిధనం కుత్సితాన్నం చ చోరాగ్నినృపపీడనం. ౧౫. పాకేశా దష్టమస్థస్య సౌమ్యస్యాపహృతౌ సుఖం, భుక్త్యాదా శోభనం ప్రోక్త మంత్యే కష్టం వినిర్దిశేత్. ౧౬. దాయేశా న్నవమస్థస్య పాపస్యాపహృతిర్యదా, అశుభం లభతే కర్మస్థానభ్రంశం మనోరుజం ౧౭. ప్రధానత శ్శుభస్థస్య సౌమ్యస్యాపహృతౌ యదా, వివాహం యజ్ఞదీక్షాం చ దానాప్తిం లభతే నరః. ౧౮. కర్మస్థపాపఖేటస్య హృతౌ పాకేశ్వరాద్యదా, కర్మనాశ మవాప్నోతి దుష్కీర్తిం వివిధాపదం. ౧౯. తస్మాత్కర్మస్థసౌమ్యస్య హృతౌ సౌఖ్యం వినిర్దిశేత్, తటాకగోపురాదీనాం పుణ్యకర్మాదిసంగ్రహం ౨౦ లాభస్థస్య దశానాథా త్పాపస్యాపహృతౌ ధనం, లభతే పుత్రమిత్రాదీ న్స్థానప్రాప్తిం చ శాశ్వతం ౨౧. పాకేశాల్లాభయుక్తస్య సౌమ్యస్యాపహృతౌ ధనం, భాగ్యోత్తమం నృపాత్ప్రీతి ర్దారపుత్రవివర్ధనం. ౨౨. వ్యయస్థస్య హృతౌ దుఃఖం పాపస్య తు దశాధిపాత్, అర్థనాశం నృపాత్క్రోధం దుస్స్థాన మపరిభ్రమం. ౨౩. పాకేశ్వరా ద్వ్యయస్థస్య సౌమ్యస్యాపహృతిర్యదా, వాహనం భోగభాగ్యం చ వస్త్రాభరణభూషణం. ౨౪. తత్తద్దశాయాం సంయోజ్య మేవ మేవం విశేషతః, స్వర్క్షోచ్చమిత్రవర్గాది వినా సర్వత్ర యోజయేత్. ౨౫. లగ్నార్థస్వోచ్చగస్యాపి పాపస్యాపహృతౌ యదా, పాకేశా ద్దుఃఖ మాప్నోతి సౌమ్యభుక్తౌ శుభం భవేత్. ౨౬. అంతర్దశాయాం క్రూరస్య క్రూరదాయే మహద్భయం, స్థానాత్మబంధుపుత్రార్థదారనాశం నృపాద్భయం. ౨౭ శుభభుక్తౌ శుభే దాయే స్థానవాహనభూషణం, సౌమ్యభుక్తౌ పాపదాయే త్వాదౌ సౌఖ్యం పరం భయం. ౨౮. సౌమ్యదాయే పాపభుక్తౌ త్వాదౌ కష్టం తత స్సుఖం, శీర్షోదయర్క్షగాః ఖేటా స్త్వాదౌ చాంత్యే చ పృష్ఠగాః ౨౯. యత్ర సంపది బాహుళ్యం యోజయిత్వా ఫలం వదేత్, అపి సంవాదకార్యేషు యథోక్తం ఫల మాదిశేత్. ౩౦.

ఇతి సర్వార్థచింతామణౌ సాముదాయికాంతర్దశాధ్యాయో నామ ఏకోనత్రింశోఽధ్యాయః.

రవిదశాంతర్దశాధ్యాయః.

(గ్రహాణాం లగ్నాదిస్థితిభేదేన పునః రవ్యాద్యంతర్దశాఫలాని)

లగ్నగస్య రవేః పాకే భౌమార్కిశశిభోగినాం, అంతర్దశాయాం దుఃఖం చ రాజ్యార్థగృహనాశనం ౧. తేషాం దృగ్గోచరస్థానాం దినేశాత్ఫల మీదృశం, గోచరస్థఫలం సౌమ్యం సర్వార్థాః పాకసద్గ్రహే. ౨. గోచరత్వం నామ:-స్వర్క్షే తుంగత్రికోణస్థ షడష్టాంత్యాభవర్జితః, అనస్తగోఽతిమిత్రస్తు గోచరస్థో భవేద్గ్రహః ౩. అస్తగో నీచగో వాఽపి స్వోచ్చమూలాదివర్జితః, షష్ఠాష్టమవ్యయస్థో వా యః ఖేటోఽయమగోచరః. ౪. లగ్నస్థవాసరేశస్య దశాయా మిజ్యశుక్రయోః, శశాంకసౌమ్యయో ర్భుక్తౌ కృషిగోసుతదారభూః ౫. ధనస్థవాసరేశస్య పాపభుక్తౌ ధనక్షయః, వాక్పారుష్యం మనోదుఃఖం నేత్రరోగం మహద్భయం. ౬. సౌమ్యభుక్తౌ రవేః పాకే ధనస్థస్య మహత్సుఖం, విద్యాలాభం నృపాత్ప్రీతిం వస్త్రవాహనభూషణం. ౭. తృతీయస్థస్య చ రవేః పాకే పాపహృతిర్యదా, గోచరస్థే మహత్సౌఖ్యం నోచేత్పాపఫలం లభేత్. ౮. తత్రస్థభానుపాకే చ శుభభుక్తౌ మహత్సుఖం, ధైర్యం విత్తసుతాప్తిం చ సమరే జయ మాప్నుయాత్. ౯. దినేశస్య సుఖస్థస్య దశాయాం పాపినాం హృతౌ, మాతృనాశం మనోదుఃఖం చోరాగ్నినృపపీడనం. ౧౦. శుభగ్రహాణాం భుక్తౌ చ రవేః పంచమగస్య తు, పరిపాకే సుతాప్తిం చ రాజ్యవాహనభూషణం. ౧౧. షష్ఠస్థసూర్యదాయేఽస్మి న్నపహారే తు పాపినాం, ఋణచోరాగ్నిభూపై స్తు భీతి రారస్య భే తథా. ౧౨. సౌమ్యానా మపహారే తు భాస్కరస్యారిగస్య చ, పరిపాకే శుభం పూర్వం పశ్చా ద్దుఃఖం వినిర్దిశేత్. ౧౩. సప్తమస్థరవేః పాకే శుక్రేజ్యాబ్జవిదాం హృతౌ, దారలాభం మనోత్సాహం యానాంబరవిభూషణం. ౧౪. తథావిధరవేః పాకే దుఃఖం స్యాత్పాపినాం హృతౌ, జ్వరాతిసారకృచ్ఛ్రం చ మేహపిత్తాదిపీడనం ౧౫. అష్టమస్థరవేః పాకే శుభభుక్తౌ శుభం భవేత్, కించిద్దుఃఖం సుఖాధిక్యం శయనాంబరభూషణం. ౧౬. తథావిధరవే ర్దాయే పాపభుక్తౌ మహ

ద్భయం, మరణం వ్యాధిపీడాం వా పరప్రేష్యత్వ మేవ వా. ౧౭. శుభస్థానగత స్యాపి రవేః పాకే హృతి ర్యదా, సౌమ్యానాం శుభకర్మాప్తిం దానయజ్ఞమహోత్సవం. ౧౮. నవమస్థరవేః పాకే పాపభుక్తి ర్భవేద్యదా, కరోతి కర్మబాహుళ్యం గురుపిత్రాదినాశనం. ౧౯. కర్మస్థరవిదాయే తు పాపభుక్తి ర్యదా తదా, కరోతి కర్మనాశం చ చోరాగ్నినృపపీడనం. ౨౦. తథావిధరవేః పాకే శుభభుక్తి ర్యదా తదా, కరోతి విపులం రాజ్యం కీర్తి మాచంద్రతారకం. ౨౧. లాభరాశిగత స్యాపి రవేః పాకే శుభేతరాః, భుక్తిర్యదాఽధికం దుఃఖం పశ్చాత్సౌఖ్యం కరోతి చ. ౨౨. తథావిధరవేఃపాకే శుభభుక్తి ర్యదా తదా, ధనాప్తిం రాజసన్మానం దారపుత్రనృపాత్ప్రియం. ౨౩. ద్వాదశస్థరవేః పాకే పాపభుక్తా మహాద్భయం, స్థానచ్యుతిం ప్రవాసం చ నృపకోపా ద్విపాన్మృతిః. ౨౪. తథావిధరవేః పాకే శుభభుక్తా మహాత్సుఖం, గోభూమివస్త్రధాన్యాదిమణివిద్రుమభూషణం ౨౫. శుభభుక్తా వ్యయస్థస్య వస్త్రమాల్యాదిభూషణం, దారార్థపుత్రమిత్రాణా మథవా వాహనం సుఖం.

ఇతి సర్వార్థచింతామణౌ రవిదశాంతర్దశాధ్యాయో నామ

త్రింశోఽధ్యాయః.

చంద్రదశాంతర్దశాధ్యాయః.

మూర్తిస్థచంద్రదాయే తు శుక్రజీవవిదాంహృతౌ, దేహారోగ్యం నృపప్రీతిం వాహనాంబరభూషణం. ౧. తథావిధస్య చంద్రస్య పరిపాకే శుభేతరాః, హృతా కరోతి భృత్యం చ కృషిగోభూమినాశనం. ౨. ద్వితీయస్థనిశానాథపరిపాకే శుభేతరాః, కళత్రపుత్రబంధూనాం నృపాద్భీతిం కరోతి చ. ౩. సౌమ్యభుక్తా ద్వితీయస్థచంద్రదాయే మహత్సుఖం, భోజనాంబరపానం చ మనోత్సాహం కరోతి చ ౪. తృతీయస్థనిశానాథపరిపాకే మహాత్సుఖం, శుభగ్రహాణాం భుక్తిస్తు కరోతి నృపమానసం. ౫. తథావిధనిశానాథపరిపాకే శుభేతరాం, హృతిః కరోతి వైకల్యం భ్రాతృధైర్యవినాశనం. ౬. చతుర్థస్థనిశానాథపరిపాకే మహాత్సుఖం, శుభభుక్తా నృపాత్ప్రీతి ర్జాయతే వివిధం సుఖం. ౭. పాపభుక్తా మహత్కష్టం గృహదారార్థనాశనం, చోరాగ్నినృపభీతిం చ తాదృగ్బంధుదశాంతరే. ౮. పంచమస్థనిశానాథ పరిపాకే మహత్సుఖం, సౌమ్యభుక్తా కళత్రార్థపుత్రమిత్రాంబరాణి చ. ౯. తథావిధనిశానాథదాయే పాపహృతౌ తదా, బుద్ధిక్షోభం మనస్తాపం దారపుత్రనృపా ద్భయం. ౧౦. కృషినాశం ఋణగ్రస్తం షష్ఠస్థితనిశాకరాత్, స్యా త్పాపినాం హృతౌ దుఃఖం ప్రమేహక్షయపాండుభిః. ౧౧. రిపుస్థితనిశానాథా త్సౌమ్యానాం తు హృతి ర్యదా, కరోతి సర్వతో మైత్రీం చోరాగ్నిరిపునాశనం. ౧౨. కళత్రస్థనిశానాథా ద్యదా సౌమ్యహృతి స్తదా, కళత్రపుత్రసంపత్తిం వాహనాంబరభూషణం. ౧౩. తథావిధనిశానాథా త్పాపినాం తు హృతి ర్యదా, విదేశయానం పుత్రార్థదారబంధువినాశనం. ౧౪. అష్టమస్థనిశానాథా త్పాపభుక్తా మహాద్భయం, మరణం దారపుత్రాణాం కుత్సితాన్నం పరాజయం. ౧౫. రంధ్రస్థితనిశానాథా త్పరిపాకే మహత్సుఖం, సౌమ్యభుక్తా మహాకీర్తిం ధైర్యవాహనభూషణం ౧౬. ధర్మస్థితనిశానాథా చ్ఛుభభుక్తా మహత్సుఖం, ధర్మంయజ్ఞం వివాహం చ రాజ్యశ్రీధనసంపదః,

౧౭. తథావిధనిశానాథా త్పాపినాం తు హృతి ర్యదా, ధర్మహాని ర్మనోదుఃఖం రాజ్యార్థగృహనాశనం ౧౮. కర్మస్థచంద్రదాయే తు సౌమ్యభుక్తౌ కరోతి చ, స్వకర్మనిరతం శాంతం ధర్మదానపరాయణం ౧౯. కర్మస్థితనిశానాథా త్పాపభుక్తి ర్యదా తదా, కర్మనాశం కరోత్యత్ర త్వపకీర్తి ర్మహా ద్భయం ౨౦. లాభచంద్రే శుభై ర్యుక్తే ధనధాన్యాంబరాణి చ, వాహనం రాజ్యలాభంచ కరోతి వివిధం సుఖం. ౨౧. లాభే చంద్రే పాపభుక్తౌ ధననాశ ముపైతి చ, కృషి ధాన్యక్షేత్ర హాని ర్తిం నృపచోరాగ్ని పీడనం. ౨౨ ద్వాదశస్థనిశానాథా త్పరిపాకేఽర్థనాశనం, పాపభుక్తౌ మహత్కష్టం సర్వశత్రుత్వ మేతి చ. ౨౩ శుభభుక్త్యావ్యయస్థస్య వస్త్రమాల్యాదిభూషణం, దారార్థపుత్రమిత్రాణాం దానవాహనజం సుఖం. ౨౪.

ఇతి సర్వార్థచింతామణౌ చంద్రదశాంతర్దశాధ్యాయో నామ ఏకత్రింశోఽధ్యాయః.

కుజదశాంతర్దశాధ్యాయః.

లగ్నస్థితధరాసూనోః పరిపాకే వ్రణక్షతిః, పాపభుక్తౌ మహత్కష్టం దుర్జనాదిమహద్భయం. ౧ శుభభుక్తౌ నృపాత్ప్రీతిం భ్రాతృవర్గసుఖం శుభం, తథావిధధరాసూనో ర్దశాయాం క్షేత్రవాహనం. ౨. ధనస్థితధరాసూనో శ్శుభభుక్తౌ యదా తదా, భ్రాతృసౌఖ్యం మనోత్సాహం విద్యావాహనభూషణం. ౩. ధనస్థితధరాసూనోః పాపభుక్తి ర్యదా తదా, పూర్వవిత్తవినాశం చ రాజకోపా జ్జ్వరాదిభిః. ౪. తృతీయస్థధరాసూనోః పాకే పాపహృతి ర్యదా, మనోవైకల్య మాప్నోతి భ్రాతృవర్గవినాశనం. ౫. తథావిధధరాసూనోః పాకే సౌమ్యహృతి ర్యదా, భోజనాంబరసౌఖ్యం చ కృషిభూషణవాహనం ౬ చతుర్థస్థధరాసూనోః క్రూరభుక్తౌ మహద్భయం, గృహక్షేత్రవినాశం చ నృపచోరాగ్నిపీడనం. ౭. హిబుకస్థధరాసూనోః పాకే శుభహృతి ర్యదా, క్షేత్రాంబరసుఖావాప్తిం పశువాహనభూషణం. పంచమస్థధరాసూనోః పాకే పాపహృతి ర్యదా, కృషిగోధనధాన్యార్థసుతదారవినాశనం. ౯. తథావిధే కుజే సౌమ్యభుక్తౌ శోభనమాదిశేత్, రాజపూజ్యం సుతావాప్తిం మంత్రోపాస్తి మిహాఽదిశేత్. ౧౦. షష్ఠస్థితః కుజః పాపభుక్తౌ కష్టం వినిర్దిశేత్, చోరాగ్నినృపపీడాం చ స్ఫోటకక్షయమేహనం. ౧౧. తథావిధః కుజస్సౌమ్యభుక్తౌ భూపాలమిత్రతాం, బంధునాశం మనోదుఃఖంపశ్చాత్సౌఖ్యం వినిర్దిశేత్. ౧౨. కళత్రస్థః కుజః పాపభుక్తౌ స్త్రీసుతరాజ్యహృత్, శుభభుక్తౌమహత్సౌఖ్యం నృపవాహనభూషణం.౧౩. అష్టమస్థకుజా ద్భుక్తౌ పాపినాం మరణం కృశం, సౌమ్యభుక్తౌ మహత్సౌఖ్యం కృషిగోనృపపూజనం. ౧౪. నవమస్థధరాసూనో ర్దాయే పాపహృతి ర్యదా, పిత్రో ర్నాశం గురో ర్నాశం ధర్మనాశం మనోరుజం. ౧౫. తథావిధకుజే సౌమ్యభుక్తౌ గోధనసంపదః, వివాహం యజ్ఞదీక్షాం చ దేవభూసురతర్పణం. ౧౬. కర్మస్థితధరాసూనో ర్దుఃఖం స్యా త్పాపినాం హృతౌ, విదేశయానం దుఃఖార్తిం లభతే హి పరాజయం. ౧౭. లాభస్థభూమిపుత్రస్య పాకే పాపహృతి ర్యదా, కరోతి విపులం రాజ్యం గంధమాల్యవిభూషణం. ౧౮. శుక్రేజ్యాబ్జవిదాం భుక్తౌ లాభరాశిగతస్య తు, పరిపాకే మహత్సౌఖ్యం దానధర్మాదిసంగ్రహం. ౧౯. ద్వాదశస్థస్య భూసూనోః పరిపాకే హృతి ర్యదా, కుర్వంతి దుఃఖబాహుళ్యం కారాగృహనివేశనం. ౨౦. శుభాపరోహ సౌఖ్యం చ యానాంబరవిభూషణం, భుక్త్యంతే రాజకోపం చ పదభ్రంశం మనోరుజం. ౨౧.

ఇతి సర్వార్థచింతామణౌ కుజదశాంతర్దశాధ్యాయో నామ ద్వాత్రింశోఽధ్యాయః.

బుధదశాంతర్దశాధ్యాయః.

కేంద్రస్థితస్య సౌమ్యస్య దశాయాం పాపినాం హృతౌ, కర్మవిఘ్నం మహ ద్దుఃఖం మనశ్చాంచల్య మేవ చ. ౧. ఉత్సాహభంగం గోభూమిహిరణ్యాంబరనాశనం, స్థానచ్యుతిం మహాద్వేషం విద్యానాశం లభే త్సదా. ౨. శుభభుక్తౌ బుధస్యాపి పాకే కేంద్రగతస్య తు, వైవాహికం యజ్ఞకర్మదానధర్మజపాదికం. ౩. జ్ఞానాధిక్యం నృపాత్ప్రీతిం కృషిగోభూమివర్ధనం, ముక్తామణిప్రవాళాదివాహనాంబర

భూషణం. ౪. జ్ఞస్య త్రికోణయుక్తస్య దశాయాం పాపినాం హృతౌ, దారపుత్రార్థనాశం చ కర్మనాశం మనోరుజం. ౫. కృషివాణిజ్యనాశం చ బంధునాశ మథాపి వా, పదభ్రంశం మహాద్వేషం బంధుద్వేషం లభేన్నరః. ౬. తథావిధజ్ఞస్య పాకే శుభభుక్తౌ నృపాత్ప్రియం, ఆరోగ్య మతిసౌఖ్యం చ సోమపానాదికం సుఖం. ౭. స్వనామాంకిత పద్యాని నామద్వయ మథాపి వా, భోజనాంబరభూషాప్తిం నరేశత్వం లభేన్నరః. ౮. షష్ఠాష్టమస్థితజ్ఞస్య పరిపాకే తు పాపినాం, హృతౌ చోరారిపీడాం చ జ్వరాతిసారపీడనం స్వబంధుమరణం క్లేశం భృత్యస్త్రీపుత్రనాశనం, వివాదనిగ్రహం సర్వై ర్బంధుభి ర్లభతే నరః. ౧౦. తథావిధజ్ఞస్య పాకే శుభభుక్తౌ మహద్యశః, ఆరోగ్యం కాంతి లాభం చ దేవభూసురతర్పణం. ౧౧. దశాదౌ ఫల మేవం చ దశాంతే సుఖనాశనం, గోమహిష్యాదిపీడాం చ వాక్పారుష్యం నృపాద్భయం. ౧౨. తృతీయాయగతజ్ఞస్య శుభభుక్తౌ శుభం వదేత్, మనోధైర్యం మహోత్సాహం విదేశా ద్ద్రవ్యసంచయం. ౧౩. విద్యాజయం నృపాత్ప్రీతిం భోజనం పౌష్టికం తథా, యజ్ఞం వైవాహికం కర్మ పురాణ శ్రవణాదికం. ౧౪. తథావిధజ్ఞస్య పాకే పాపభుక్తౌ మనోభయం, భ్రాతృవర్గవినాశం చ వైకల్యం నృపపీడనం. ౧౫. చోరారివహ్నిభీతిం చ కుస్త్రీభవనసేవనం, కర్మహీనం కృషే ర్నాశం గజాశ్వానాం తు పీడనం. ౧౬. ధనస్థితాబ్జపుత్రస్య పరిపాకే శుభేతరః, కరోతి రాజదండం చ బంధనం నిగళం తథా. ౧౭. విపత్తిం బంధువిద్వేషం కృషి గోభూమినాశనం, శత్రుత్వం సకలై స్సార్ధం నిజాచారవివర్జితం ౧౮. ద్వితీయస్థస్య సౌమ్యస్య పరిపాకేఽర్థలాభభాక్, శుభభుక్తౌ మహాప్రీతిం దేవభూసురతర్పణం. ౧౯. అధ్వరం చ మహాధర్మం దాన హోమజపాదికం, బంధుపూజ్యం మహోత్సాహం విద్యాలాభం యశో నరః. ౨౦.

ఇతి సర్వార్థచింతామణౌ బుధదశాంతర్దశాధ్యాయో నామ
త్రయస్త్రింశోఽధ్యాయః.

గురుదశాంతర్దశాధ్యాయః.

కేంద్రస్థితస్య చేజ్యస్య దశాయాం పాపినాం హృతౌ, దేహార్తిం లభతే దుఃఖం రాజకోపా ద్ధనక్షయం. ౧ కృషిగోభూమినాశం చ విరోధం బంధుభి స్సహ, ఉత్సాహభంగం వైకల్య మాదౌ చాంత్యే శుభం భవేత్. ౨. భుక్తౌ శుభానాం తత్కాలే గురౌ కేంద్రగతస్య తు, రాజ్యలాభం మహోత్సాహం వస్త్రవాహనభూషణం. ౩. దానహోమ జపా ద్ధర్మం నృపలాలనమాననం, సర్వోపకారం కల్యాణం విచిత్రాంబరకాంచనమ్. ౪. త్రికోణస్థగురోః పాకే శుభభుక్తౌ మహత్సుఖం, ప్రాకారగోపురాదీనాం నిర్మాణం దేవతర్పణం ౫ భాగ్యోత్తరం మహాప్రీతిం దారపుత్రార్థసంగ్రహం, విదేశయానా దర్థాప్తిం యశో విద్యాం జయం సుఖం. ౬. తత్ర స్థితగురోః పాకే పాపినాంచ హృతౌ ర్యదా, దారపుత్ర నృపక్రోధం బంధూనాం మరణం ధ్రువం. ౭ బుద్ధిభ్రమం పదభ్రంశం కార్యవిఘ్నకరం తథా, చోరాదిదేహపీడాం చ కురుతే నాత్ర సంశయః ౮. స్వకులాచారహీనం చ పరదారాభిమర్శనం, చంచలం మాన హానిం చ మణివిద్రుమనాశనం. ౯. షష్ఠాష్టమవ్యయస్థస్య గురోః పాకే శుభేతరః, కరోతి స్వకులాచారహీనం రాజ్యార్థనాశనం. ౧౦. ఆత్మార్థం బంధుమరణం విదేశం చ నృపాద్భయం, భూవివాదం మనోదుఃఖం వ్యాధినా భయ మేవ వా. ౧౧ గురో ర్లాభగత స్యాపి పరిపాకే మహత్సుఖం, దేశగ్రామాధిపత్యం చ శుభభుక్తౌ మహద్యశః ౧౨. దేహారోగ్యకరం కించి ద్గజాశ్వాద్యంబరాణి చ, సుఖభోజన ముల్లాసం క్షీరదధ్యాజ్యశర్కరాః. ౧౩. తృతీయాయగత స్యాపి గురోః పాకే మహద్యశః, సౌమ్యానాం భుక్తికాలే తు వస్త్రవాహనభూషణం. ౧౪. మణివిద్రుమముక్తాశ్చ కాంచనాన్యంబరాణి చ, దేశాధిపత్యం మంత్రిత్వం లభతే నాత్ర సంశయః. ౧౫ తాదృశస్య గురో ర్దాయే పాప భుక్తౌ మహద్భయం, ఆచారహీనం కురుతే స్వకులోద్భవనాశనం. ౧౬. విదేశవాసం కష్టం చ నానాదుఃఖపరిభ్రమం, ఏవ మాదౌ దశాంతే చ సుఖవాహనభోజనం. ౧౭. ధనస్థితగురో ర్దాయే శుభభుక్తౌ ధనాగమం, విద్యాలాభం జయం సౌఖ్యం దారపుత్రనృపాత్సుఖం. ౧౮.

సర్వేషా ముపకారిత్వం జన్మాధిక్యం మహ త్ప్రియం, భోజనం పౌష్టికం చైవ ధర్మదానాధ్వరాదికం. ౧౯. ద్వితీయస్థగురోః కాలే పాపభుక్తి ర్యదా తదా, కరోతి దుఃఖబాహుళ్యం రాజ్ఞాం హృతధనం తదా. ౨౦. బంధుద్వేషం మనోద్వేగం వాచా కాఠిన్య మేవ చ, కుభోజనాదిదుష్కర్మ కించి దప్రేష్యభాషితాం. ౨౧.

ఇతి సర్వార్థచింతామణౌ గురుదశాంతర్దశాధ్యాయో నామ
చతుస్త్రింశోఽధ్యాయః.

శుక్రదశాంతర్దశాధ్యాయః.

కేంద్రస్థితస్య శుక్రస్య సౌమ్యానాం తు హృతి ర్యదా, రాజ్యాప్తిం రాజసన్మానం యానాంబరవిభూషణం. ౧. ఉత్సాహం కీర్తిసంపన్నం స్త్రీపుత్రధనసంపదః, భాగ్యోత్తరం మనోధైర్యం రాజద్వారాధిపత్యకం ౨. తథావిధస్య శుక్రస్య పాపభుక్తౌ ధనక్షయం, కుభోజనం కువస్త్రం చ శుభకర్మవినాశనం. 3. భుక్త్యాదౌ ఫల మేవం స్యా దంత్యే శోభన మాదిశేత్, గోభూమిధనలాభం చ దూరదేశా ద్ధనాయతిం. ౪. త్రికోణస్థస్య శుక్రస్య శుభభుక్తౌ శుభక్రియా, దేవభూసురభక్తిం చ సుతదారవివర్ధనం. ౫. యజ్ఞకర్మాదిలాభం చ సుభూషణజయావహం, ఆరోగ్యం దేహకాంతిం చ చింతితార్థం మనోరథం. ౬. తథావిధస్య శుక్రస్య పాపభుక్తౌ మనోరుజం, అనారోగ్య మమర్యాదం నృపచోరాగ్నిపీడనం. ౭ కుస్త్రీవశం కువార్తాం చ బంధుద్వేషం మతిభ్రమం, దుస్స్వప్నం గాళిపతన మపకీర్తిం లభే న్నరః. ౮. పాకే దుస్థస్య శుక్రస్య శుభభుక్తౌ మహ ద్యశః, రాజసన్మాన మర్థాప్తిం పుత్రస్త్రీధనసంపదః. ౯. వస్త్రవాహనభూషాప్తి మాదౌ చాంతే మనోరుజం, బంధుద్వేషం గురో ర్నాశం స్వకులోద్భవనాశనం. ౧౦. శుభగ్రహాణాం భుక్తౌ చ దేహారోగ్యం మహ త్సుఖం, పరాన్నపరవస్త్రాప్తిం గంధమాల్యాదిభూషణం భుక్త్యాదౌ ఫల మేవం స్యా దంతే క్లేశకరం భవేత్, చోరాగ్ని దేహపీడాం చ స్వబంధుజననాశనం. ౧౨. తృతీయాయస్థశుక్రస్య పరిపాకే శుభేతరే, హృతౌ దుఃఖ మవాప్నోతి ధనధాన్యవినాశనం. ౧౩. ఉద్యోగభంగం క్లేశం చ చోరాగ్నినృపపీడనం, భూ

వివాదం స్వబంధూనాం నాశనం స్వపదచ్యుతిం. ౧౪. తథావిధస్య శుక్రస్య శుభభుక్తౌ మహత్ప్రియం, దారపుత్రార్థలాభం చ స్వబంధుజనరక్షణం. ౧౫. విద్యాజయం మనోల్లాసం దేవభూసురతర్పణం, యజ్ఞాదికర్మలాభం చ లభే న్నామద్వయం తథా ౧౬. ధనస్థితస్య శుక్రస్య పాపభుక్తౌ ఫలం వదేత్, రాజదండం మనోదుఃఖం హృద్గుదాక్షిప్రపీడనం. ౧౭. విద్యావాదం కృషే ర్నాశం కార్యహానిం పదభ్రమం, వహ్నిచోరాగ్నిభీతిం చ లభతే నాత్ర సంశయః. ౧౮.

ఇతి సర్వార్థచింతామణౌ శుక్రదశాంతర్దశాధ్యాయో నామ
పంచత్రింశోఽధ్యాయః.

శనిదశాంతర్దశాధ్యాయః.

కేంద్రస్థితశనే ర్దాయే యదా పాపహృతి స్తదా, స్థానచ్యుతిం ప్రవాసం చ నృపచోరాగ్నిపీడనం ౧. దారార్థసుతబంధూనాం మరణం కర్మనాశనం, పరప్రేష్యం మనోదుఃఖం గుల్మశూలాదిపీడనం. ౨. తథావిధశనే ర్దాయే శుభభుక్తౌ మహత్సుఖం, నృపాభిషేక మర్థాప్తిం దేశగ్రామాధిపత్యకం. 3. ఫల మీదృశ మాదౌ తు భుక్త్యంతే రోగపీడనం, పరాపవాదం బంధూనాం మరణం ధననాశనం. ౪. త్రికోణస్థశనే ర్దాయే పితృపుత్రవినాశనం, పాపభుక్తౌ మహత్కష్టం కర్మనాశ మథాపి వా. ౫. వాతాక్షిరోగమూలం చ స్వబంధుకలహం తథా, ఉద్యోగభంగం దుఃఖం చ స్థలధాన్యవినాశనం. ౬. తథావిధశనే ర్దాయే శుభభుక్తౌ మహ త్సుఖం, రాజపూజ్యం కృషే ర్లాభం స్థలధాన్యవివర్ధనం ౭. స్వబంధుదారపుత్రాణా మారోగ్యం భూషణాదికం, భృత్యమిత్రార్థసంపత్తి ర్లభతే కర్మసంగ్రహం. ౮. షష్ఠాష్టమవ్యయస్థస్య శనిపాకే ఖలస్య తు, హృతౌ దుఃఖం మహ త్కష్టం స్థాననాశం ధనక్షయం. ౯. గుహ్యరోగం విషార్తిం చ జ్వరవహ్నినృపా ద్భయం, అత్యాప్తబంధుమరణ ముద్యోగస్య వినాశనం. ౧౦. షష్ఠాష్టమవ్యయస్థస్య శుభభుక్తౌ శనే ర్యదా, పాకే శుభఫలం ప్రోక్తం లాభారోగ్యసుభూషణం. ౧౧. ఆరోగ్యకాంతిమత్త్వం చ దేశగ్రామాధిపత్యకం, శత్రునాశం మనోత్సాహం వసధాన్యవివృద్ధిదం. ౧౨. తృతీయలాభరాశిస్థశనేః పాప

హృతి ర్యదా, పాకే ధనాప్తిం దుఃఖం చ భ్రాతృవర్గవినాశనం. ౧౩. విదేశయానం కలహం వైకల్యంభృత్యనాశనం, కుభోజనం పరప్రేష్యం కునారీగమనం లభేత్. ౧౪. ధనస్థితశనేః పాకే యదా పాపహృతి స్తదా, రాజదండం మహా ద్విఘ్నం కారాగృహనిరోధనం. ౧౫. ఉత్సాహ భంగం దేహార్తిం జ్వరాతిసారపీడనం, రాజ్యనాశం గజాశ్వానాం మరణం వాహనా ద్భయం ౧౬. ద్వితీయస్థశనేః పాకే శుభభుక్తా మనో దృఢం, ఉపకర్తృత్వ మన్యేషాం ద్యూతవిద్యావినోదనం. ౧౭. గానకేళీ రహస్యం చ భోజనాంబరభూషణం, ఉద్యోగసిద్ధిం రాజ్యం చ మణి విద్రుమ భూషణం. ౧౮.

ఇతి సర్వార్థచింతామణౌ శనిదశాంతర్దశాధ్యాయో నామ షట్త్రింశోఽధ్యాయః.

రాహుదశాంతర్దశాధ్యాయః.

లగ్నస్థసైంహికేయస్య దాయే పాపహృతి ర్యదా, కరోతి దుఃఖ బాహుళ్యం నృపచోరాగ్నిపీడనం. ౧ తత్రస్థభోగినః పాకే శుభభుక్తా శుభం వదేత్, గృహక్షేత్రాభివృద్ధిం చ భోజనాంబరభూషణం ౨. షడష్టాంత్యగత స్యాహేః పరిపాకే శుభేతరా, హృతిః కరోతి చోరాగ్నినృపభీతిం వృషా ద్భయం ౩. శ్వాసక్షయప్రమేహాదిశూలకాసాది రోగరుక్, కుభోజనం కువస్త్రం చ స్థాననాశం నృపా ద్భయం. ౪. దుస్థానస్య చాహినాథస్య పరిపాకే శుభా హృతిః, ఆదౌ శుభం మహా త్సౌఖ్యం నృపమానం ధనాగమః ౫. అంత్యే తు రాజభీతి స్స్యాత్ స్థానభ్రంశ శ్శిరోరుజః, కృషిగోభూమివస్త్రాదిబంధుపుత్రార్థనాశనం ౬. కేంద్రస్థితస్య త స్యాహేః పాపినాం తు యదా హృతౌ, గృహదాహోఽక్షిరోగ శ్చ దారపుత్రమహా ద్భయం. ౭ స్థానచ్యుతిం మనోదుఃఖం నిజాచారవివర్జితం, అకస్మాత్కలహంభుక్తౌ చోరాగ్నినృపపీడనం ౮. చతుష్టయగత స్యాహేః పరిపాకే శుభా హృతిః, క్వచి త్సౌఖ్యం క్వచి ద్ధాన్యం క్వచి త్కీర్తిం క్వచిద్ధనం ౯ ఏవమాదా తు భుక్త్యంతే రాజ కోపా ద్ధనక్షయం, యుద్ధే పరాజయం చైవ విద్యావాదం మహా ద్భయం. ౧౦. త్రికోణస్థఫణీంద్రస్య పరిపాకే మహా త్కృశం, పాప

భుక్తౌ మహా త్కష్టం పాపాచారసమన్వితం. ౧౧. అపకీర్తిం శుభుక్తిం చ కృషిగోభూమినాశనం, విప్రలంభం చ శౌర్యం చ గౌళ్యాదిపతనం భవేత్. ౧౨ తథావిధఫణీంద్రస్య శుభభుక్తా శుభక్రియాః, సుతదార ధనాప్తిం చ భుక్త్యంతే ఫల మీదృశం. ౧౩. కించిత్సుఖం తదాదౌ తు విదేశగమనం తథా, మంత్రోపాస్తిం మహోత్సాహం కళత్రాత్మజ భూషణం. ౧౪. తృతీయాయగత స్యాహేః పరిపాకే మహా త్సుఖం, పాపభుక్తా నృపా త్ప్రీతిం ఫల మీదృశ మాదితః. ౧౫. అంత్యే కష్టం వినిర్దిష్టం చోరారినృపపీడనం, బంధుద్వేషం మనోదుఃఖం భ్రాతృవర్గ వినాశనం ౧౬. ధనరాశిగత స్యాహేః పాపినాం తు హృతి ర్యదా, ధన నాశం మనోదుఃఖం భార్యాపుత్రవినాశనం ౧౭. క్రయవిక్రయవిత్తాప్తిం వాగ్భూషణ మథాపి చ, తథావిధఫణీంద్రస్య శుభభుక్తాసుభోజనం. ౧౮. వస్త్రవాహనభూషాప్తిం క్రయవిక్రయభూషణం, ఉద్యోగ భంగం దేహార్తిం గూఢపాపం లభే న్నరః. ౧౯.

ఇతి సర్వార్థచిన్తామణౌ రాహుదశాంతర్దశాధ్యాయో నామ సప్తత్రింశోఽధ్యాయః.

కేతుదశాంతర్దశాధ్యాయః.

కేతో శ్చతుష్టయస్థస్య యదా పాపహృతి స్తదా, మానభంగం మనోద్వేషం నృపచోరాగ్నిపీడనం. ౧ మాతృనాశం తదీయం వా దారపుత్రవినాశనం, కర్మనాశం పదభ్రంశ మకస్మా త్కలహం వదేత్. ౨. కేతో స్తథావిధ స్యాపి శుభభుక్తా నృపా త్ప్రియం, దేహా రోగ్యకరం సౌఖ్యం బంధుభి శ్చ సమాగమం. ౩. భోజనాంబరభూషాప్తి మాదౌ చాంతే మనోరుజం, ఉద్యోగభంగం కామార్థం స్వకు లోద్భవనాశనం. ౪. త్రికోణరాశియుక్తస్య కేతో ర్దాయే శుభేతరే, హృదిస్థ మంతరం తాపం కరోతి వివిధాపదం. ౫. పుత్రమిత్రాదిమరణం పిత్రో ర్నాశ మథాపి వా, స్థానార్థకలహాయాసం మిత్రబంధువిరోధితాం. ౬. శుభగ్రహాణాం కేతో స్తు పరిపాకే హృతి ర్యదా, కృషి గోభూమిలాభం చ విద్యాబంధుసమాగమం. ౭. భోజనాంబరసౌ

ఖ్యం చ భుక్త్యాదా ఫల మీదృశం, భుక్త్యంతే స్థానచలన మకస్మాత్కలహం లభేత్. ౮. షష్ఠ్యయాష్టమయుక్తస్య కేతోర్దాయే శుభేతరా, వ్యాతిః కరోతి మరణం విదేశం వా పదభ్రమం. ౯. ప్రమేహమూత్రగుల్మాదిరాజచోరాదిపీడనం. ఫలమాదౌ తదంతే యత్కించి త్సుఖవివర్ధనం. ౧౦. భుక్తౌ సౌమ్యగ్రహాణాం తు సుఖం స్త్రీపుత్రవర్ధనం, ధాన్యాంబరవిభూషాప్తిం మణిప్రవరకాంచనం. ౧౧. స్వబంధుజన శత్రుత్వం శిరోక్షిగుదపీడనం, విప్రలంభం చ శౌర్యం చ గాళ్యాదిపతనం తథా. ౧౨ తృతీయలాభయుక్తస్య కేతోః పాకే పరం సుఖం, శుభభుక్తౌ నృపాత్ప్రీతిం విచిత్రాంబరభూషణం. ౧౩. వాహనం భూమిలాభం చ గంధమాల్యానులేపనం, దూరాచ్చామీకరావాప్తిం స్వబంధుజనపూజ్యతాం. ౧౪. పాపభుక్త్యంతరే కేతోః పాపకర్మ సమాచరేత్, సర్వేషాం విఘ్నకర్తృత్వం బంధుభిస్తస్య జీవనం. ౧౫. వరప్రేష్యం కువస్త్రం చ భుక్త్యాదా ఫల మీదృశం, భుక్త్యంతే సుఖమాప్నోతి దారపుత్రధనాదితః ౧౬. ధనస్థితధ్వజస్యాపి పరిపాకే శుభేతరే, కరోతి వివిధం దుఃఖం ఖైతు మన్నం మనోరుజం. ౧౭. పుత్రమిత్రకళత్రాణాం నాశనం మహదాపదం, రాజ్ఞా చోరేణ వా విత్తం హ్రియతే బంధునాశనం ౧౮. శుభభుక్తౌ ధనాప్తిం చ విద్యావాదం జయావహం, పరోపకారం సర్వేషాం భోజనాంబరభూషణం. ౧౯. భుక్త్యాదా ఫల మేవం స్యాదంతే కించిద్ధనాగమం, వాక్పారుష్యం మనోవిఘ్నం ప్రవృత్తేర్భంగమేవ చ. ౨౦. వెల్నాడువోరుగల్లు శ్రీవేంకటేశ్వరశర్మణా, ఇతి సామాన్యతో హోరాఫలభాగ స్సమీరితః. ౨౧.

ఇతి సర్వార్థచిన్తామణౌ కేతుదశాంతర్దశాధ్యాయో నామ అష్టాత్రింశోధ్యాయః.

సర్వార్థచిన్తామణి స్సమాప్తః.

శ్రీః శ్రీః శ్రీః

Vignana Kendram
Library
Ac. No. 22053

చెన్నపురి: 'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము.—1925.

END OF
TITLE